GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl. No.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Leaf Mss
3	Bundle Number	TEL B 0001
4	Work Number	D 0002
5	Page No (From... To)	1 to 238
6	Name of the Work	UTHRARAMAYANAMU
7	Subject	RAMAYANAMU

Tel
1

TEL. B
1

ఉత్తర రామాయణము

TEL D 2 B

౧ అవిప్పు వసు
శుచిరను
అత్తిర౧
స్తూయజం

౧

శ్రీరస్తుం వసుమహీపతి కిత్తెర ఘోషా స్యందనబాగన్నిండ్లు ప్రసాదక్షిక భారతస్వామి దద్ధతే సాసా లజ్యంజీత్రి యోగం ప్రాండద్వై లులత్వ వుగండజిత్తి ష్టువుద దాసం నవనీవాతి స్సాం
యోసా చటుత్తె జాయ తెతరా ౧ చటుఘు వీసా సంక్షి సాం త్రా స్కుత్రేః ౪ వాం రవాం శవ ధగఘుక లఘునాం వెక వింత్రా లసూంవ్ష సత్వవిశ్వగలిలనుఘక్కింగా ఖి తనవాంకి త్రపర్ గవితాంవి
వాంసవిత్త్రకేవసా ౧ దావ్పుం తైసన సుస్త్ర గుణైవాం త్రర వసాం తిక వక్ష ఘాంనవరల పటు వగంగ్గరాం ంబన్నిచి వాంకిన్నివాల్హనసాం దవంపుం చటసాం ౪కే౪యా౧ నళ్ళవాం
వంయవి ఠా వట౹ దెనిరెవగని వ్వటు భారతికవుకనాం కెత్రైసెనకు స్వగుణైవాం త్రర నవాంక దవగవిద ౧ నసలు ఘాం నాం యాంకం పయుకలు చిత్తవును కెంప్తుగను
వంఘాం౪ఖిశ్వనకల లోన ప్రదెపకల తగప్తెదిని విమిత్రవం కవుమ్హజెన్నింఛైనని యటుచూంచినవలగళై రె తలనష్టిశాం ప్తుననం పవజాంప్తుదాంఖైనని యటుదెనవళు
వ. వూంనం బ దెనవస్త్రెనెగడినచవలవతకిస్సిన ప్రతివటుదశ్ని యటు మెశశ్ని యంం ఘ్టాం ఖికివిగు యత్తాంచ్చ ఘాం గవివాని తెకిత్రెక చెనెలయు నశ్ని యంయవిఛవిఘాం పది

త్రవర్ణదేయున్ని యుగ్రకర్ణ విశాలమౌన్య విరచిత శాలియాన్ని యుగ్రమశ్శ వెత్తురు వగు చన్నమనను వంశపుపతి గ్రహ వగలిగాంధి౦ చుప్పి వరేం౦ సవయు త్వా కుత న్నైతి॥ లుఖి॥ శౌరి విదేక చివ్వీ లకలం౦ బో యనన్న క్షేవలం౦ చక్షేవలం౦ బప్పి లక్ష్మీ
శాంకళ విచప్పి గంథవశాం౦ చంథ్ర ముక్తి ప్రకదం౦ బప్పి చెనే యు౦ం ప్రవి రేవలం౦ పల్లి లక్ష్మీ బిదయు న్నవి యుకల క్షేరె త్రా చప్పి నష్ణిగాం౦ డెరలం పనైర౦గా౦ వలి రాయుం౦ జొన్న దేన౦ ప్రతి యన్న వారికి వి॥ చ॥ పయునొల వ్రాం౦ జిలె క్షీరనవం౦ న్న
సుత్తా యుచ౦ ౦ త్రా౦త వప్తి మా౦ం౦ ప్రలం౦ వవునైరత్ చూ౦ం ప్రి యా౦క్షవి చ్చౌ వదాం౦ చుప్పి లకిం౦ పట్టలకిం౦ తెలు ప్రా లి ము నలం౦ గా౦న్ని యు జిత్రి వవుర్ దవుమె చప్పి గ లో క్షె వెం౦ ల్లైన ప్రప్రి లం౦ బా రయుగ్గ
బెరిం౦ చప్పి కక్షవ ప్తిఖరదలం౦ దళవి ప్లి మా౦ వం౦ గా౦ క్ష్మీ కైతె యుగు కవి ప్తి మయ చెప్పి క్రలం౦ చిన్న వి యా౦ర్థ ముకొ౦ వన్ని యు౦ ప్రైతువా౦ం౦ ప్రి యుగా౦ న్ని వక్షిలం లుక్ ప్రా౦సం౦ ప్పిబి యిని యుక్తకర్ణ
నిన్ని పల్లిహిం౦ బాచప్పి విచదలం రె॥ క॥ లలవమ్మం౦ క్షితె నైబి మయా౦ తెలు౦గుప్రి పిఅవిశేషాం౦ బప్పి వెవివ తం౦గాం౦ బి యుకొన్న వలి౦గ్గవచ్చే౦ చప్పి యుభై డెం౦ప్ప విన కై వెం చప్పి బొ౦థ బొన్న మాన్య తెని॥ గి॥ తో జినవిన్నె
కరన్నప్ప వియుం౦ ప్రాం౦ చెం౦ప్ప౦ం౦ బొ౦ యుగా౦ వనం౦గా౦ మ్నం౦ బప్పి సరసు ప్రైవ రవులచెవు లకునెక్కినం౦గా౦ నివశ్మా౦ వెం౦చ్చి బరెకా తగ యుగుకవి శ్వరలం౦ త్రా౦॥ క॥ అన్ని స వ్వదిం౦ త్రమ౦ గ మయు ప్రా౦చ మయు న్నా

౬

చెప్పి యొసప్రశవిలిస్త్రైం(బరేగె వాసనవర్ణి క్షితివ శిఖివహ తాం॥కేయూర వహన్నశిక్షేసుతం వాం(శావం ష్టిలి శానసం ష్టు నవంయాం శ్రుతి నం గ్రా వతత్రి రాం వయి షుం రాం(వహాం వం వనతి షుం డిన్నశ్రుపత్రిమ
చేసి వాలింపైసాం॥ఆ॥కే శవస క్షీయం ష్టుచెడి తీయం శాం॥ దిబాం వ త్వన్నిస్తాం(త్రిశం పుకేవయిం ష్టైవుపులెస్వరికాంచరితం బపైగ ఝ్న నై(స్త్రైనవ విలిసాం తంప పాక్షాం శ్రుషుపం షరబాం హాంశి
నప్రౌ(క్షిరేనరం త్రువాస్త్రకవయి నైత్రైరం గం షుకేకలి స్వెబ్బం చెళ్ళుశ్న॥లకువం యం సూరం వంబూం కెనై త్రిచచ్చినం గానం చె యాం హాం వచునక్షాం దికవయిల(దభ్యర్ దం జర్ యులిస్త్రై
దాం యాం వెన్నుపుత లన్నిచెవాం నం బరపంచె యాంత్రుచాం పుష(శం షూరాం బాం దిప్రశక్రెవం ష్టులికవయిం వెళ్ళి యొంలంచెకంప్పి పురవస(చెడివం ష్టులవసాగాంఇగం జెఇస్తాం ష్ట
వపతి ని యప్పి కొం యిపం చెపలచేమున కం(రాం యం గం ష్టణాం షాం లుదశాం తిభయం దు(రాయం పెం(క్షైరబిరుధాం బిరాముననం వయం(రాం యగం ష్టైం శ్వంఇం క్షైయం రాం యుం దిక్క(రకిం విష్టం
భ్రోలిరాం బాం లకరెడిగాందె॥వం॥కవు వాం స్త్రప్రతిహాంనహూం త్రైస్ యంగు సాంక్షణిఁ దస్సాం వెంశం దుం॥ద ఁవుణాం గన్వన్వేయి రూం పుహాం ప్రిని జెతప్సైఁం బ్బైఁ త్రి తెప్పిం స్రైవి(వి వెయిఁ

జా తిని భూపా ప్పెని విబుధావతంస పనా చాతుర్యనా ౹మౌ మౌం దక్షం గా నితిక్ష భూం విభుం తంసాం వరా వ్యద్ధం బుద్ధి చెలి ంప్పుం చెక్కి౧ ఛ్చి వృగా రాంగం బుధి పెం ప్పుం చెలు ంగన్నెల వేరె వారస న్యన్యహాం విశు వాసెయు గ౹వం
జిత్రిదాం త్రాం బుద్ధి వెన్నిక ప్పుం గానై ల పాం తకపుత్రా ఫుం బరాగ చుం ప్త్ర౹నకల విద్యాం పరితత్ర వాం వయుదె ప్పుం గనైల కవిసోం ప్ప పాం వరాం ంక్కమావని ం చెల్లిగుం భగతాం వచ వాం వం ప్రస్తే తొ౹యాం ంగానైల హాస్త ర్ధనాం వాం ంబ్బో
వం పాం వల నైగవ౹ ప్రభయాల బిలవిరుం దాను పెరాంత్రి ఘ వనవలం౹ ప్రచువవగ ష్టూం రబవారు సంస్కరవల లవి డ యా౹లక్ష్మి దెకొసం బాం వాం బలం బుధిసోం ప్పు౹పాం గతనై వరి కెం సరెకాం లప్పాం
విభునకాం౧కై౧ అతని నెగు దయుం చైసలుం గ౹బ్రిత శలపున్నక్షం బాష్టరాం చినసు లవాం నవాంనుం వాం౹క్రితిసు తికె విపాలి వయా శుక ౹ప్రతతిసహా సు౧ వని యాప్ర నప్పకెత వెల యా నరాం౧ఖ౧ అధిక బి
నం బుధి లావ బిన్చు పుల్లాంసు యు చూం బినెం బ ప్రజాం వి ప్రభుత్ర ఘృగు వెరాం బూ లవువం ళ్ళిగాగిం చినెం౹గం కృవిం ప్రానాం౹నాం ర్థగయు లద్ధిరి చ్చి యాను చకాం వని ంపావి యుం ంబాం తు నాం వాని ౹ప్రా
ద్ధిక త మూం త్రిక సాన్న బినె పాం యు చు కెవ్వయ వెతలం ఫుం గన్నాం౧ని౧ అవపులం ంగాంత్త్రలం బతియాం లు చిత్త్ర వష్టి శుం గని హైరెహాం త్రి౹ఘులం ఫ్టం౹ం గద్దింగ్గ షాం వేం బుయప్పిం వెట్టిగాం రం త్రివె

తెలుగుతతన్నిరులలం బన్నినం ష్టపతితాం రెయులుగాం. త్రిపృతాం. త్రిపూతా త్రిదుర్గయలుప్రతితివలవదాం కృతాం భిభవబ్రాంసి విలాంసరత్రెశలవప్రతక్కైరవివిద్దాంవఖాంనపతితెక్త్రితర్రలవత్రిరనుం ష్టే
సేంఋత్రితన్నిదిపేష్టెపెక్కినయాంశైపుఘరిత్రియాలనల్లఖిల్లం గనూంగచలుపరలుపరాత్రిపలుం త్తిగలుచలుపలన్నవివినలవత్రిపైనపన్నిరాంపురన్వాతన్నిగలయాంనెన్నియలనగరపవఘురం బన్నిపైనిప్రము
వరిప్రసిన్నిఘుం ష్టుం పదుం పులు పృరగ ం ష్టపం సంగ్గపెజ్జి ఃదాశాంబిరలదూచైలులం ష్టుం బిజ్జుం తరిభిరవభూంరిఘుబిలలం బన్నిన నూంగనేగతపృంశం బన్నినం బాంగితె(విధ్రి
క్షిసుం తపెంత(ఘు బిగవిహాసెం త్రపంపర్తాం ష్టైతవలూం త్రిరవర యాం(భిద్రగక్కయలుచలవర్నాష్టిబినిం ష్టెనూం గన్నిగ్రూంరి ప్రితాంపుం బన్నిపైరెకలదాం ష్టిరాంరపలునకి
ం ష్టెదెపలుం గం చెన్ని(చరితం బబినిళిలబూం బినన్నిత్రిశాంకిన్నెలతనుసు నాలపాలపలుం గబెన్ని(పాంకాడిన్నాంనాం పనవిబంధ్యాజి నచక్షాంవపులులకృం జం త్రాంతపదులుగం జెళి
నెత్రిరజాంలపులు త్రిలాంన్నిశాంరికరలుకబిరాం పలగాం జైతపం బ్బేనపులు గం జెన్ని(పులు ం ప్పరిబినమ్మూం దెం ప్పం బన్నినరలుపన(దిరల పవాంనపై నసైఫుర్నవిమిం(యలతి(ప్రన్నిక్షి

3 శ్రీ ప్రియుత్తైతిశో రనుటనక్షానిం చెప్పిం త్రివృశ్రీ బాల్హ్వలీ పుణ్యా జాపవుటవాన్సు దెట్టిజె యులిలో వాసెపాం యెన్నెన్ష్టెరాం లప్పుకాంర్పుం బిప్పి యివెచు కై దెకెవిభిక్లాం పూంనిరాం ఘాం త్రుత్రైర
షుబహాం పాం లకులం జెప్పిన్ షుదెటగత్రె గా ప్రువిశాంత్రనుగాం [illegible] రఘువంశం బటినవి ప్రాం యులశాంధనుం దాంవిపొ లచరితాం తులబాధవి స్తార నుతుభూం నిపాం లన్వారణిపుణా బుక్షిరాంవ
జనపతిని జెనాం ౪వ౦౪వెటి లాకం బిప్పి త్రునె ౦ష్ణాన్ యుల జగవటు త్రైదం బిప్పి౦ బాం౦ క్షం౦గ్గదుల బక్నితాం ౨ త్రువాం తత్త్వరాం త్మదగు చర్గ్ సప్పుత్రనరం౦క్షెణా౦ ౧ బిప్పినరాంగ్గిల్లచ
నెవెరాం పచ్చపుపి మాం వత్రవుల్ దతుల ౦ ౧ క్షునెరాం జనవిలన్నెకలిక్షరెజె పె౦ష్ణు౦ బాం౦ జివాం౦వి౦ చ్చినస్తూం ౪రె౪పిదపం నలికాం ల చాంవం౦ జ్జాదయాం౦త్రైజె లడిపల
అి తొ విన్నవలయాల్ ౧ బ్బిదనరుల ౦ బం౦ ప్రైపాం లప్షుగన్నెవా కె౦ష్ట్పెనులవెరబరినెన రం౦ప్టైనం౦ గనాం ౪రాం౪ చెప్పితక్ బ్బిపైవిశలలం౦ష్ణెకాం నం౦గాం శిష్ణం౦ దూతాయం౦ బిప్పిలక్౧ జెప్నెక్ వలప్షెన
షుం౦ గ్ల వం౦ బిప్పినహాం రిం౦ ప్రైర్బల్లతా వా విన్నమనుల్లాం నం౦ బాప్పిం౦ పం౦ గావాంలలా చనవుటివిలక్గ౦ ప్షెగాం వెరిపాం వాం సం౦ ప్షాం శిలదిజాం౦ ప్షాం కరిరాం లక్షాం విభుం౦ ప్షా శ్రీ

లక్ష్మి నరసవసుధం శవచరి సంగం(పన్న సూత్రీనా ర్యం జా(త్రనగా చరబచా విద్యార్థితాం పుష్పములగాను౹౹౬౹౹ మాత్రశైన్యను ఖిలో (ప్రాత్తవచిత్రము మరా నుధరశిపటిసం(పుత్రము సంబాప్పు హోనుం విధం
త్రశరం వాం యాం జూ నై యాం క్షేత్రవన్నై తెల్లి౹౹౧౹౹నారకవి తాంఖిరా పేసుంగసుం ప్రాశివిభుని౹వలంతిభాష్యకరువత్రితాంవసారి ౧ంచలంచి(శ్రైనవున్నన పెంయులోనవాం దశంచని (పేశాం(వృ తిగసుంచు
ఖవెయునైవా౹౹వు౹౹అవలలా దాంత్రవన్నిష్టనె నుభయలకా వృత్రాంతిం బాం విం చన్నిశి(పిమంనర్ చాంవెనుపర్గ శాం విమదనా పుట్టంబ సూత్రుం ప్రనగ (తమగోత్రాం ప్రవాహాం శృ
రాం(ప్రికేమ లమ్మానైర శిలుం ప్రనగ్నమరుల్గా వసమత్రికెన్నుతుతం డెక్కాం క్కం ప్రసన్నాస్త్రి దసూ౹౹ లుజాం పృనూగాం పిసైుప్పుయ నస్సన్నవు తహాయాని దంజా నభావాం కృనూం(నత్ర
మహ్నియుచన యున్నం గద్రుము దీ తుం గదెబ్బాచె ప్రైదాం(న్నత్రుము జాంపం త్రాసము త్రికారముపెరగునక్షరం బ్బి లక్(త్రీ తునరూ పనం ంచబ్బినిదనూనుతో లకివిధమింపుచెం ప్పదె౹౹
శ౹౹వవనము వెన్నయువణా౯నరచి యుంప్పంగనాంత్రకం చన్ని ఫ్రాఘుల రుంగహా(ఉపయ ముపద్రుము లనవిం (ప్టిచితం బ్బిగం దెప్పుదారబ్బి లాబ్బిదమనరె౹౹౬౹౹లివిపు

వసిష్ఠ ప్రపంచి । బచిలి నకహా ధనంబుచే మునితపూ శ్రీ పరసై । యాలం తెయాల లంటి తాని యాలింగా । హా ళ్ళంధించిన విధంబున సమరం గవల యాసు నాం ॥ ౯ ॥ యాం కృతికిం దావ పును నా న మం । రాస్త్రి తి యాగు
మనా మకవనారాంత్రైన శరంన । త్స్రాం కృతవం శమునా భాఁబి కృతిం వగంనెత్రకన ంబుచి నె యాయు ఆరానె లివిని ౹౹ యా ౹౹ లిం ంబుచి బి నా ము నా బి ను ద యాం ంబి యు వె ఛ వు నెబింగాం చైలో । వం బుచి లకెల్లిం బూ
బుస్తి తగు కస్తు పువా తనిశిక్ జనిం చైవి కోం బుచి — వెలుంనైజెయాంన్నవి వాంకర్ణు తన్ను నినుష్ఠ విం చైనాం ౹౹ ం బాచి గవర్ బా తం త్రితం ౹౹ — నెరక యాను నృవి నాం నేంశస్త్రు వెం ౹౹ నె ౹౹ ఆ తన్ని కెన
కలలూకు ౹౹ రూం తం తం మ క్షు వృద్ధి విం చైనన — వప్రు వా తిం । జాం తా వరణాక్షిరకుష్ణా వప్తుర ప్రత్తిం బరనేకాం క్రత్రలు చై ౹౹ కాం ౹౹ లోకాం — శాకత అం వి స్థానక లనాం లాం లప్పనఖి ంహృ
వక్త్రోకాం పాం దితపు బుచి సూం త్రికవాసుపు త్రం । జాం స్రవు ప్రైవసై । నెకమ్మత్రవు నాం గఘాం ఖవలయాం బైప్లిన్ త్రినాం కించైని । వృకనం । త్వాం ప్రతి వాం న దానె వచేం మాం కలవ్వే బ్చులాం నా
శాం చైనకళ్ళూ యుష్టికలకం లం బుచిన । నాం యా ం త్రైనసా బి పొసాం వ్రు శ్రుతి । నాభి యాం ప్రతాం పనిచినాం । తాంయాంకాం ని వపు త్రువూం త్రికేష్టు ఫుదయుం చైనాం ౹౹ వాం పుంచి

చిక్కారా(బొంగ్గవరు వెళ్ళిచ్చి తక్కరాం(త్రతపత్రల పృత్తింబెపుర వర్గ(గంగ్గరు స్వామిం జెంప్పి వచుస్సైకొనరబంప్పెం బరాంత్రవేంన్న తినియక్కగ్రాంప్పలు నశాకునాజ్ఞింప్పలు క్కైవటి పోన యనానాంగ్గ
లపెనసనుస్కుపతి(చెబ్బివిపటి వెళ్ళిపించ్చె హాత్రిన యెపుప్రాగబుసురాం వాలు తొలసుంగ దంగసుసపు పట(అపత్రలగా చ్చిన్చెప్పిలవరచంద్రవుగాం నన్నసంగాలు బలవునకబుసుస్ప్రపవ(బబుగావిమెం
గళ్ళు బొప్పివిచుత్రి యో జొంచుండవచ్చైనగా పూస్త బునరునసపపడు(దెళివుసంగ్గినపవి త్రుపునవశినంత్ర(గాలబుత్తిన్నైవతింగాలవంప్ప(ఘరనిబయుచ్చి దియులవ తుదురవుయ్యాన(
ననవుశ్రాంవ్వితువు నువుచ్చెరాంథిపునర్రాం4 రాం4 శృంగారం బ్బునలంగడెమి యునుంత్రబిరాం శక్తరస్త్రి జొతె(దంగం బ్బిలెవె రంంగెదవిం ఛ్బుకదుయు వాం వరాం(ప్రు)నాంవుం
త్తుసాం(రంగ్గుర జొమి తురంగ్గమ తగొనిననంత్రా పం బబ్బిన ఫ్రుప్తన(ప్రాంగనెపైరదాం శం త్తువున్నదిఘ పంప్పె చక్కన్ని చెం బబ్బెనసాం 4ఖి4 అనసపవు బపొరత్కవం యవు పారనావెం
లవిప్పిపాలు నప్పవు బుప్రాస్త్ర చ్చెబాదె | దొల్లికయచ్చింప్పి నిజెడ్డిడెంని యు నైకెకలసశాంత్రవహాంతప్ప బున్నచాదె (తలతలవునిరెంప్పాదవెవులి వాం యెవు

నానం ప్రసంక్తె పున పూర్ణలం జ్జం గన్ని విన్ని యం చబి వి యుని యులరత్నాల భారికినగపత్రభాపాలం ష్టుం దపాతపాలనప్పుతం పొంకిరాని యూపుని జల కథాగమని రజాల లంఘం గానం గా వచ్చి వెరపొ
గ్రత్తలాసపదకతన యుంత్త జగవుల బరగను చుం జె దెనరెం నస్య తిలకం బ్బు వునం వు నృపతి విరచితరణారూప వెవెకవహి వాం త్రువిజ్ఞా విర పతి గవర్వయుం జెని దిశా ప్రుం జూబి ఫనిజాక విద(ప్పర
విపూతం బని నర్వైరివ నజెం త్రత్రౌజైకగాం గగాంధవర్ణబెక్కని యున్నయు జిపి బయల్షా భిక్షరు గాభిగా నె విచెర్భూడనవన్నిజైయు దిం ప్రంచబి వర్ప్రగాం దా ఖతిని ద్భిడం క్షత్రిహాం వం
బబి దగన ప్రుపిం చైరజైని రం జారది లం బదనై చర్చి క్ష త్రపై శాయు నగరు వంగ్న చెరవ ప్రితించి కౌద్రెరాం జెతలయు త్రుక్షి నెల్లిలాపనై తును నం క్షయిం [illegible] పూపెరవవలు లు దూరంగ్న దవవుంచె
ఇళాయిలదవవృగా చుపలుపెనవిరదిపోం బిలు వృసాం భింప్రికౌప్రి తలుగాం బాంఠి యూ పునాం తబాలని క్షులుగా క్షాం త్రుభంన్నినింత్త యు చప్పి పదియుం ఝనెవి దెకనంగ నెక్షిత్రెనంగులనం
నెబ్బర్ణగవిగివత్రింప్రసా దెచెనం వుచ్చు పుదాం క్రెపౌ యునె వునుబె పతు యూ ఘఋ్ఘరంగ్గరుడాం రేకి త్రిర యుతురక్షెనగంన్నదివెం బిలం బ్బు హెవ్వం గ్న మెూచ్చిర వున్న దినవాం లు పు బవ్వి దిత్రిం

రావణునిచింతించి వెన్నెట్లనగా మునిజనము(యోగదృష్టిచరవిన వృష్టి యుద్దును తొలంత్ర(వెక్కలోనత్రవాగం బ్బువెడలం జేసెక(వెక(వా హాని యగ్నివద్రుగోపురం(బహారత్నాభిరామసాలభంజికలాపూర్ణ(
విహారశాలావప్రరినిధికరణ(వం శౌండ్ఘా తతివచ్చి యయున్నమాణిక్యంబెదం(నైల్పెక్షవనాహానవమునకమనే రెనిగనగమాలవరదములుహ్యానిన్ననములుగాంగ(వహహకరం శరతేచ్చపవసుకరాశినే
త్రీవాలమెత్తములుపవనతవములుగాంగ(ప్రాకారమైసగ్నాప్రెతెవింబ్బనికరంబ్బవిలసిల్లుబహురత్నచితతెగాంగ(రంగ త్రరంగపరంపరాప్రైండెయున్నలహాంస్సవము
యుశంఖిస్నలపములుగాంగ(ంగరవము పా యుప్పవిగసుయుప్పరిపుదిశాలసం(భిరవముసుచుంబరపుచెరింజెదైశ్వా(దాన్నిలఘా ఘిలచక్రపనంతలరంపానంబూరవరవము
సుజియమన్నశరభైరవవెక్కచక్రితరంగాలబిం సుబన్నగదతాంబరసున్నదచక్రపాక్రబశ్యారగతెవిలంగా విసుల తోనెపుపా వృకలపుష్పిసంబబినర్గ(గరెవరహాస్త్రకాంత్త్రి
పమ్ఘూతమున్నఫరిఘూనన్ంక్నములు(ఆరగుషుంపష్కంధరములలంచెష్టపగష్టచరొలెకెలాపుబూయిని।। ఆబ్బలల క్షిరినుద్భవస్ధానమై మువనసుంధ్రవమాసు

౭

నకులవరానవముగంబెరననవచుచామునుకొనసచ్చి యాంబాకెయాముబతియాలతైనబన్నినబియాలవమునెకొన్నచూవినెక్కరాంపకానియొక్కతాంవిగ్నానం౦। గానరాంవముమాఖివికానేమానకొ।నబేరాబా
విచెయాకరాంయాచెశ్రూంభుబెంగ్గలతైనముసలవ బెనవిఘలనకలాం౹క౹ఆమ్మాంసంపాంశ్రుపతిశఘావ౹యామ్మగనెంబెపుంబూంనినబికెఘకలనాం ।శ్రుత్వైయాంయాంఫ్రుయాసుసాం।రామ్మునిగతినవి
కొత్తసమముపన్నైంత్రోనాం౹కి౹అకిలబ్వో గమ్ములకలనాంధ్రిదంప్తిగలదిబాగింత్రపఠినావమునెతయంనియాం।ఘనసమ్రిఘ్న లక్కల్లవల్లియుల్లగలవింగలచెరలనిదివికెం
చెద్దయంనియుల।వైభవంబులకలనావాం సవలనవినమరాంఠిశలపురమునకథికవల్గయు।శ్శిలప్రత్తికెనెలవగువినవ బాంరతిశ్శ్వరుత్రాతికొన్నవనియాం।ఫ్రవి
సాత్తనెయాంజాంత్రివిధాఘవంబాలిలగతిశయిల్లిసబ్జినాంధిరాంవు।ప్పైకరంబులవాయిచునసుగరంబువి।ప్పురితసకలవస్త్రిపూంశ్రాంవుగుచాం౹క౹చనిచనియాచూవివనం
వి।న్నైసెకొలాంరముకమునకంత్రికిరాంకల చులంరు।ష్ఠునగాపురప్రాంగాషిగం।బునఖచితముభైనవతిముయుచెయు।వాంద్దోనాం౹క౹యుంత్రిపాతవనివాంశ్రుపునెకెర

విలుచానై వక్షమునం బవిలసిత వెక్కసమం ఛఘనం బప్పిలప్పాచాప్రవిలసదనేక వస్త్రపులు విశ్వయం వం ప్టేగభూం పట్టితెల్లిశాం(పులినహాం జం బట్టెవై షొలవిం జాం ష్టం గనం ప్పలలిక్ష్మియె ప్పిట వష్ణాల
వతం జెం షైవైశ్య బసులప్పు శనైప్పుదలశ(ప్రు)పెయు వై(ఖి(ఖనేవప్పు వెదవిక్పా లతావితతికెనాల వాలవుల లవిప్పం చ్పలములు(రాజితబహుకఖారాజహాంశికలకలపహం నససకెసులువానస
వులు(చారేనత్రుత్రతత్వార్వప్పలక్షీకెనచిత హంస్త్రవులలు పుష్పస్థవువు లు(సాంవరకారోక్తవెంద్రమరబ్రాంత్తకమఘురాం ష్ట తలలుశశివం ష్ట్రలవులు లు(గానవాలిసవా హ
ప్పరకప్పెతా వి(భూం తిండనరిదెఖిల లా కపూం బన్నిలగవాం(నిరాపవూనసధ్లిరాశికాని తినిరతల(వైభరం వరల లాప్పు దలావప్పారవలనఖచఖిలావలనగం బన్నె
ప్పులులాహ్లాం వంవతితులనసంగ్నుగాం ష్టవి(యాస వులులాక్షాహ్లాం హాంచలవులనన్నయుదమ్ములుసైక్షానాసువ(జాక్వులునసం జారు తారముసరత్నవరం బప్పినం పెటశిఖ్లనం(ప్టవు
హాం మక్షన్నిపడిసుచుతం గ్గసము జ్జలడవస్థవులు బాం(ఖ(ప్రడంతులనెరెవిం గలుచాం విం ష్ణవెపదొంపలలం బదెప్పవులు హాం విం చ్చిచకునల(తెరవలహ్రాం తయుపె

౭

శ్రీ ఋషులు ప్రథామ్రి౹ అన్ని చవారా నం త్రిజా గాని వెంట్రి నంజాలిహారిని లహా ంత్రివిభారణా నం ంక్షి౹ నాం ంత్రచెంత్రదప్తితినచి తి శాఖిళ్ళినాశ్చా బవారు ల ప్రభా ధముననంగబగి౹బవారా చిత్రానత్వానంప్రం

వ్రత వెళిజిత్నం గ్నా చలాతిజ్ఞితిని తిశయుష్లి౹యారక్ష చ౦ ఫైగనువెంప్త్రానతలవగచూ౹ జూ తులకలవెచ్చి నయా చనా ంప్రాపానెగిలి౹తవావక కత్తా నరం బ్బిచెంక్షములనైరయా౹నప్రారం బ్బినరవంశి రాప్తిసా

సత్ప్రచయా వణాం౹౹అ౹౹చాంబలానవరా వికల చాప్రాననదంత్రవాలాపుంగజితసేవిశరవం బ్బిలబ్లిగనచం బ్బిచరణబబబ్బం హెంతంబ్బి లా౹ఘారవముమాష్టింఢానబలనంత్రతీగ్రష్టం

గంగాలవెభువరాం౹లాశచిరం బ్బిష్టైవచద లప్రిపనంహావలాపూ నపూరెధి౹౹నె౹౹వలనముశబ్బియైతనదవిన్నను వువెరణి౹గా వినర్మరాపంబ్బియూగా దరిం ష్ఠైయగాకయూం

జవనత్రీవలతగలవెఝా విశవలక్షంఢకిగాం బురింవలరంన్నవలలహా ఋచూ౹౹ఊ౹౹మప్పంపువెనలలజపనం బ్బిలనింప్తవిగివిననె య్యాల హెరంగవెష్ట౹అళ్లినవశ్లోరం బ్రాసత్రాపుర

సనరకుడెంతనప్పనననం భాతప్ర య్యు౹ళిడు వాలుగనదే యున్నసాహారశాం త్రికిగలికెత్రె కన్నలనదంప్రబిత్తవ౹లవితంబాబిలగ్గ చిత్రవలచదరతలక్కు౹ప్రకరనం బిప్పనైడవ

తిం వెరలవచ్చి౹వెరవగ్లి వంహెం ఘవబిరరస వలు౹౹ననతవలగనైపు౹౹ హావిం ప్రినరుచగబ్బి౹ పొంప్తి వెప్తిన రాప్రలహాఖి వారరవళ్ళిపెలాప్తు వరప్రరవన వలనం ప్రా౹౹చ౹౹

తిచుట(వ్రువిరశవిలంబివర్ణవు ఘపూం వళ్లిప్రపూ బుశా యూకెంక్టొనా।ధినవనపులతోన విచిలవి విశ్వవవలి లపవహించెనెపె తొంస్రా ఘ్నిఘ్నపవైనిరశ్లోలపండ్తులప్పెంగ్రాయరాదితరాం చివురాశలిల(స్తవం
నౌరిపళ్ళివర్ణ విలి తింగవబ్బి వెన్నె ఘశలక్రంతన్నవూం శలవూంత్రిం।బుప్పి తనవల వాంప్రింబబి లోపలవిహారించబ్బి వుత్రా శివిథునిథంగ్గి(నబ్బాం నవు నకలవెళాకెయూప్రి గావించబ్బిం జాంశలనవిశవసంత్రా
ఘాంతిగ్గినలగ బుగ ఆగ్గవుడకున్ని నెలయెలు ంట్లా(వ · శకెరవులని యన్నిం ఘ్రిపనం బువాంకె(పూంనిన్ని యుబి విథవుననవుంట్టానిబుం · ఘ్రా(పురవరంబబినను పవనభూంచులంట్లాం।
కఘుటి కర్ణిత్రా(శ్రిరప్పు శలు లి।డిపెవకంత వుడెంప్రనిఘు · తుతెజానిపివి।(ప్రాంపాంరగ సంప్తుదుశర వ్రి।భూం పాం బుతుననలరాం కపూంబి · తలిథగలుచు నూం ఘ్నిలఆప్తుడిన్గిశశాంభీత్రాం।
వళ్ళివత్రం బబి వళ్ళి యిలె తనలక్షి కెప్పుగాంగ। విదిథవళాం(స్త్రవుంవిహింతవృత్తిక్రిందనయూ(వృశపశరశ్మవుసుంగుగాంగ(హూంబు · చుచ తుంవర్ణశఘువనవు లొదనకిత్రిన్యూంవు
యూనెలవు లమ్మ తేగాంగ(నవూం ఘువూం ప్తు · (లయు లచు వెన్నంగబు ఓత్రె విక్రింవనుంచుూత్రి(వాంయగాంగ।వనపుపాం ణం బబిరి · వులన్ననితి క్రింబు చప్పి(పుపబి తివర్ణంబబి

రయులంగ్గనా విశ్వైనతరినన్నలోకెం జేవతిదిచ్చుచు ఏకలనాదు।వెల లంతలచెక్కెల మెరంగు విచిత్రగనవతంనవంక్షరలు గవచ్చి చిక్కలనా।ం గొప్పె లయలిక దెకష్టలంత్ర త్రిచెన్నిల యంగంత్ర లవులదలచవు విక్కలనా।విచిక్కల
వహాకలు లుదనరాకవెచివైష్ణవదేవరలుగ్గానినియుం ష్పునా ంప్పావహింప్పాచాంక్షలతలపు వెలయుపునబినలరాసంక్షమెలు దేవ।గంధవహాదుష్పారంబచి నంగలయలు జాలయు॥చ॥కోకోవనంక్షలలంబ్బి ననల
సుంక్షరసాంత్రులతాంత్రపల్లవప్రిశరచి వహాంచ్చ విక్బాలవరంబచివి హారవనంబ్బె లాష్పాసౌక్తొనరపతాకల్కైలవలు లవహార్నవతివి విక్రొంచి నైనకె।విశల హావృత్తైవప్ననవి లగతిక్బయునైతిమచ్చి
నసొ॥క్లి॥మనృషనా స్నాన వాంప్తిపంబ్బిలుచ్చి నకెతలనైపక్షిక్షతనవులు।రవివల్లిచ్చునివిహారప్రవెకవులు లుసంక్షప్రిసంభవుని జొగ లవులు లు।కంబప్రిగ్గనాయుబాగారవులు బ్బెలునం
వశిరానన్నసంప్నితకాల యవులు లు।శంబ్రిరనాదన్నజయభూవలువింపైరానంచ్చనసంక్షైతవ్వంబైరవలు లు।రవహాపెయ్యాసంబ్బివభ్బిలుంచచివివ్వ లుష్నావంప్పాగనలు లుచైత్రాసంప్తిదలన్ను।ననాన
లప్పా వెరపులనం గరవప్పాంబచివై హెంప్పానాపవనంబచ్చి లహాతరవలున్న॥చ॥వివి జగతిప్రనావలు లవిషాలంబారాసభిరాంనలంబచ్చి చె।నవవరవంప్తదిం చే తతెనెల్లవలంఛగనింప్పానా

ణిం ల్లవిచ్చి కృపసత్రవుణ్ణా తిం బలిద్రిష్టాం బ్బివెంచినన యూథయాం సురాగవున్నం జిత్తవచ్చినటరెతాఘర్నం బెరపుచుసాం౹౹సిగ౹౹ముసునురాసురసం గ్రాపుమౌనరద్ధం బ్బి౹గెదపవిభ్భుచెతవ
రేపులతాగన్నకైకె౹యూపుగనరపతివం ప్పింగ్గనక్కైమూరుడెరెగెం గానననవున్నం దపవూచరిం ప్ర౹౹కాం౹౹ మున్దాం పసపుత్రికచుందనసుసాం౹శ్రో భ్బిం బ్బిపైనిల్పిం జెతా నెరాదం బ్బినం గా
రంతప్పికిం గుబత్రాహం బ్బిదక్కం గ్గన౹ప్రాం విర్క్ బ్రహ్మ విరక్తవైన తపిని జ్వాగా త్ర్యైనపర్గ లోకేశ వెరాదం బ్బినరెంచ్చినాం భ రతులదాత్రిస్తు త్రిప్పుత్రం బ్బినసూం౹౹చ౹౹వనిత
యుంలక్ష్మీకాలిం బ్బినహాహాన్నముల్నియుం గట్టుగా కాలలర్కమెయ్యని జానవతర్కనం బ్బినం బ్రహ్మెందవుం బాం ప్పచుదుంప్పకాం పనం౹బ్బి నరభుపుగాం పుపతన్నయెంపం బాలుకంతెనతెయు
ం గూడెంచ్చి యూ౹తణిం గన్నకాపుచెనలం దిక్షైవివ్వైలా నతంగాక్కెచెప్పినసాం౹౹సి౹౹అతం తనగికప్పిపుచ్చిన యుస్సంబాకవుకనులనెరెగియాం తం తుత్రిచినంబె కెడివిక్రుతవెంపెంక్తేయుత్తిక్కాని బోవరాపువెంత్రి౹యుక్షాపూ
రం తువెనిం గ్గాన్ని మక్కాం డెచులాం౹౹క౹౹చం గ్గచదిరాముక్కదక౹యూంగ్గనచునుదెంచ్చి యిప్పలనిం తుం తిరిలోక౹త్తుం గ్గచరిత్రా తులక్ష్పపధం స్తోం ప్తి గుంచం జైవతునుభగిరిక్ జు ప్మాం౹౹సి౹౹సాం దుర్గా౹యుసం

ఽం శ్రావిచ్చి వృవసత్ర పంచకా తిం బలిత్ప హాం చ్చి వెబినిర యాంష యాం సురాం నవూన్నం జిత్త ఛవన్ బిరితా ఘుర్ం బె యాం చం నాం ఘనిఘ వున్నం సురాం సురనం త్రా వం వాన్న రథం బ్బాగ్రద పవి ఘు చెతవ
రవాం అాగన్న కైనె యాం పం గనరవతి వం ష్టం గ్గనన్న వాం రుడరిగెం గాం ననవూనం దప వాం చరిం ప్ర॥ కాం ఘాం వునదాం పనవృత్తినవుంద సు నాం త్రాం బ్బిం బ్బిపైని ట్పుం బె తా వెంం దం బ్బినం గా
రంతవిరిం గు లక్రా హాం బ్బి దక్షం గ్గనబ్రాం   వుంన్ బ్రహ్మ విరన్నవైనత బిని బ్రాగాత్మ దైనవర్ లోకిరాం వెంం దం డిబి నరిం చ్చి నాం ఛ   రతం డాన్నన్నాత్రుప్రత్తం బ్బినహాం ఘచఘవనిత
యాం లక్ష్మిరాం ష్టునహాం వాన్న వున్న యాం గబిణా   రాం లలర్ వేంని జనవ తర్నం బ్బినం బ్రహ్మాం దవం బాం ష్టచుదం ష్ట్రకా వనం బ్బి   నరభుంగం వం పం న్న యెం దం బాం బుకంవెరత యం
ం గాదం చ్చియాం తనిం గనికాం వుచెనలంది డైవ్రబి ఖిా నతం గా కిరవెబ్బి ననహాం ఘనిఘ అతం తంనగినబ్బిపు చ్చిన యం సు జాం కవకు నరిని యాం తం పం త్రి చినంబె రిని విన్న తవైబం జ్ఞ యాం త్తి కాని జాం వరాం షవెం త్తియాం స్వాంవా
రం షుం వెనిం గ్గాన వుంక్షం డెవ లాం ఘకఘచం గ్గచ దిరా వున్న దకయాం గ్గన చనం దెం చ్చి యు ష్టిల నిం యం త్రిలా కాం త్రుం గ్గ చరిత్రా తం కశ్య వఘం స్నం ష్ట గం చం జ్ఞివ కునం భనిర్ జాం బ్ర్యాం ఘనిఘ నాం పర్నాం శియాం నం

ంచ్చిగాని వశవవసుధన్ని విహాంగనిశలిశిల దేవతానన్ని థైర్యై తత్త్వైన బొంకనికి గానం వ్వహతిశయుల్లం గ్లైకాని తెలరాము తి మూం తల లోకము లకం (స్వ్వ తప్రి తల లవర బాం గారు చ జ్ఞా
త్రపటికన్ని లోంజంబ్రి మా(హాంత్రా పెత్రి దశనుతుల కెక్కైన యాన్యా బొంకు(హాంత్రాను పెహాంద మనరఘు(చంత్రీ తల పెహాం పెలవిం బాం దృనం బాం విం చ్చెనహాంగగి అ తని నే నుత త్తం భ్రి
గాల(ప్రహ్లరం చప్పి దెరం బిచ్చి దాన్ని (కెదురు వా యులా వర్కవిచి నంత్రి తి నాంతం ప్లై జూర్పి యాను నుండాను నెర్కి చక్క శరణాన్ని వచ్చి. చూచి యాని కం చప్పి నం గాల్పి చలన స్వారా వ
ఛా (వర ఙా వెభిఙు గార్క్ నవలవత్తనలైన డెన్నెంత్తు నం ప్తనర్క(శర ద్దిదాం ఛలి వెదిరాగ ధి నయని నను ంగరధిచ్చి పెచిర్క యలు(ప్పు రవరవెం చిక లోర్క నం తి భూం ధ్జైన పాం వని గాంధరి
ంచ్చినాం గఙఙ వారలు వారి ఘూం రెప రేవారము తోనవివహాం న మెకె రాంగనారఘు నంప్తనుం ప్పరిగి కాంచు న తిార ఖాచిత్రవైన త(దాపార్ని గాం యలు ప్తైన ధి జె ప ప్రైణాము తం న వృత్తిం జాచ్చిని.
తొ రల మూ దం బటిరక్ ఘర తు నాం ప్తతిం బాం విసవి లంత్రాల గ్ననాం ప్కనఙవినయులమునైణా నంగా జె(యాన్నుం దసు వారెల్లం వన్నైనయాచ యిం నం భాం(వనవైన భైన ంద్దిం ప్పంగ(బినగాంఢు.

౨

దానే దివావర్తనతో౦ షన్నగరవిష్ణుపదవచ్చి దర్శనుచే౦ గావ్రపాకె౦గ తంగ్ని దనెరెవ్వ నరుననతోనె౦గి(యానబాడదనుళుకుతో వంచెప్పినన తంప్పా ౹౹౯౹౹ కూపష్కాయినంత్రిశిరం౦ సూచిగ్నశాస్నం బ్బినెత్రిపచ్చిలో
గ౦ బ్బిబువిద్యాంషశమునాంగ్లవిగిడిడిగ్నేపదాన దీబాబు రావనూనె డెరెవహో విపుళుబోలచినెం బూచికరాపర్గాపుహొలుదశానసుంగాంచ్చి బిత్న మొం౧పెబుప్రనెవర్త్రసంగమునెంతెవిపతంవినుఫిం
చైశితక్కా(వలవిత నలిలయానుప్తిడిడివలదర్నల తూర్వలి ప౦యాంబ్బినెర్గసుతూ౹కాలపెంలరారశేప్రుగవినయాలిదకెలాగవియాత్తుపం బబినెన్కహృకచగిక్కాంచిల్పమున పంకారొతన యలంకాని
లం౹౯నశగిదానెపు పపుపా౹ప్నుశు౯౦త్రునంద్ధ సుదుమునెన్మనెంబ్బియల పలనెంగుదవుమహాం౦విలపలంగసూ౹౹౬౹౹యొచేచా చ్చిదైత్తుచెంబదినదొదియుపువలనెనంగ్నెచ
ర్తువలనెకెంగ్లిస్వరఖాంర్తిరయుగుడిపాక్షరసా తింటెకోలికాలతాపన్నెవాలింనూలనెత్యవ్వనెచరబలమలవెనుధయాల్లినునైన్నెవాంయు గాన వప్పిం౦చ్చివాంభిగ్గబిల్లలంక్కడైని తిరిచలం బ్బి
లంబ్బినుంబూషిరాక్షస్నె కాదిరిరూపతంచ్చిస్సుంఫకెణాంగింనుంఫనిశుంఫనా ముల్లైనతనయయులతానెంత్తుకాలరయమునె౹తరిచిదెవాంత్తకప్రహాం త్ర్పడెబంధు౹దగ్గనహెం

నింజూచితో ప్రింక్షణమా కవాశరభిరివెరంగింప్తూ పువెనెనున్నవాం ౦ ంతుం ప్రగంజో యుయుల్లనవుం గ్గుచాతభూం విఘుం చెరినప్రప్తుర్తె౪ఱ౪దేవవుం నిశ్వరం ల్నెనలడి జ్ఞు ౯వాంనులు గర్భవు
భూం వాం(ప్రా వితేనాం ప్రతిపెయులుబి శాంలవ షివి భవు ల్నవుంబ్బ్యలు తాపి వనవూంత్రర్ లయ్యాసుం వృవేనస్వాంశితశితవాంన్పే ల దేవరంగాంనవెత్తింబినడెంచినవాంరణి చింన్నదించినశాంశ్రీస౪
క్షపతెంవెంవరంనిన ప్రుష్పైయు భక్తివెయుల్గాని వచ్చియు భ్రాంతి తనకెంనన౦బ్బిలవునః ప్రవుంవంబ్బి గనంధ్రరంయుజ్ఞాచిత గతిస్తాంచ్చి హెంవులోనువంవెం సాంప్రండుటచా
పవెల్లంచి చిత్తిప్రవనంబ్బిలక్షిదిరోనెవంవు యుంక్తైవివాంకగునువునైయు౪చ౪అరింబశివాం చి(బ్రితిజనకాంత్ర బుంధోకాంనిరుచెం ంగుదెంచ్చిరాం(ప్త రవుంబరిత్రుష్టాంచ్చియు
పలదృష్టితనంపుపన్నెంవ్భియుంక్షనిక్(గరవునులర క్తివైవ్వినియుంగన్నయుచల్లంగజూంచియయుంవునం(బ్బిరువుంన్గాంగం ఝివెంత్రయు ప్రతాంథ్ర(లవెైతివిరాంపవెతరాంశనివు
అయుకహాపతివ చాంపవుంటిరోవినేంత్రి(జ గవు లెనగపంనసవుయుననిన(నవురవుంవ్వాంక్షనత్రైశెనెనాంచుక్షిది(రుంనెం త్రిపెడి(నచవరెజ్ఞు౪క౪ విననుం రాంవిణ్ణాలు
౦ంతింసుకై ప్రసా నే౪విరియెంత్తయు నవ్వుడుసునే(జానేపతితాడ్రెపున్నవాంశింజంయాప్పునననుడుర్(జానినఃనెం హరితో నపున్నసులతప్పం త్తిప్రహెం దసునననరు సుజయుసూం౪

ఆనిపర్వ త్తి
కాశుమ స్తు ౫

మనం ప్రగిరక్షాన్వ్యూనాఱా వరసాకరసనా ప్రశావమ పననాం కిత్స్రావనాం ఘ్నావమ వసంత్తూవ౹ భూంచేంప్రక యంశం మవన్న భూం వితా ళంజాగెని౪క౪ త్రావహెవ్రదిజ్వావ౹ వేగాం త్ర
మహేష్ట పైక౹కబిన ఠాఙ్గిం భృగిగా రవవమునబ నకాం కిత్స్రా రవమ్మూలు మ వచ్చిరాం చిసం త్రిలి తెం యుర్౪క౪ అన్నరప తివిన యా భిగు౹భైరాం స్మతి నెవల లరవం బ్రూ తా శ్రు లస వంరాం౹త్రుస్న
పంతెరావలాం లన౹నం కృంతెం పర్౹పారమ్ భ రవవ వమ్ తృపర్వమ తొర్౪ణ౪కె శిక బకదా ఙ్ఖి కణాప్రు ప్రతం ల యుదరెతమా రతనె ప్లూ దరాం ప్రుర్ వాంరం౹అత్రి రాలకం త్ర
త్రి ప్యాం యరసప్తు లాం వెగంగలదు హ్నేణాదిక్న వాంరు౹జుతి పభకాం భై యాం కవృపమ ఙ్భూ న్నైతచా వ హాం నియప్పు లసు పచ్చి వం ంబావిపారు౹క శ్రు పబి వ వన్నెః గత్రి
హాం త్రాం యి జిపనగాం నత్త్రవ న్మునగల్గు వారం రం౹శిప్పు నం ష్ణి ంబప్పి తాంవాంవ బ్ధి ప్రువగర్౹వంగ దిపంన్ని రం లవెంల్లి సనరం గండెం ష్టి౹నతనిఎబె యాం త్ర వవు గాంని యాం పలు వె న్నం౹
త్రి తిమోంగజం లనెల జ్ఞానం బింష్టగ ఫ్టిఙ్క లబఙ్క ఆంష్టరంగ్గా తి వెరాంసె లకు నథ్‌వె యుర్ బినం ఙెంచ్పియెంత్త యుర్౹త్రం ష్ట క్షాన ంగన న్నె దణన గక్త్సి పుదార్సె దిపాం

నియంత్రితశ్వకలచిత్తవృత్తిస్సైగ్వపువపున్తృశోవియున్ంజావితపంజప్పనరెంచప్పిచుంక్షిరాం। ప్రైవానుబాదేవకైంప్తారంషబ్దవియాచ్ఛురరశ్వరోనిరాం। యువుదిరయాంత్రవాక్షవియుపాంత్తవునక్కవిశారింపృవచ్చినే
నాతభ్రక్షపయువురంగనికనియోకవరె। వెలతలతోనిజలనియోబాంకచపలినెరాం। వలదెంక్షివనరుంజాచినం। గయుగుంబాతతక్షాంబిగర్భవుబిరాంకనాం॥రకు॥ అనినియుతినెయుపయునవ్వునిపెయు
కయుగచకార్యవుపూంహాంబెల్లి। విశియక్షిరశుపుల ంజెరకచనరంద్రాక్తత్తవిధిపశంబ్బనవినవినని॥ అకువుంప్తధియొప్లిసెప్పెయులవెంత్త వుతోపలంగూతియాంతంపెప్తంపరలాం
వెయుయుచవిభ్రయునియాంత్రతితోఠంపృగ్గుచటల్ । వాంతైనవాంత్రవైన్నెలంతషాక్కిధితోవిరెయుక్కవషల్గరం। జ్ఞిండ్తవుగాంగనారు నంగుచాంత్రవుయుక్కినగపూనాంపూనైక॥ అకు॥
గర్భవుదాంబిజైగలయుత్రతిగ్గజైనివెక్ష్వనహాంబిపు న్వైనా। పుభ్రణాపైనన్ంపృవువుతోహవిపాంథభయూనంతాపవుడ్। నిర్ఘనఘంగ్గింబుచ్చితనైప్తాపెపింవుక్షానంగ్రజోశోయాం। విభ్రక్షితాంత్రిక
ధ్యైచనియోవెగవుయాంత్రనిహాన్ఘూంబికినిII నII అరుగుచయుచూంచివుదిన। ప్పెరుపప్పుగాబింపేడల్లింజెరంచివిచిని। ఘర్భరగ ఘ్రచివ్తావుయగాం। నిరాంపగామువెప్పియు

౨౭

ఎకెపు। హాశైలకేటి వచా చెప్పిదివియాల ఎక్కేయాప్రివము ౪। చన [illegible]

వము౦ బిక్షయమున్గకవము గాహాత్రి ఫలా౦కార త౯। జెనువెర౦ [illegible]

వి౦ త్రజిచాప్పవల౦ప్పవా౦నిగా౦। హావమున శగా౦వి [illegible]

౦ త్రవమల [illegible] వా౦౪ చ౧ అనిముస్నవెల్లి౦బ [illegible]

[illegible]

అదివోం వవాలతాంగ్ని చినయుం బుచినే వల్లి భు చిత్ర వృత్తి స(క్ష్మాద వముడ విపక్షం ప్రతి గరిమం బుచినే పేంప్రు వహిం చ్చియుం ష్టం గా ళ్ళిదెన వయి లంత్రం బోయున ముని ప్రువేరంం ష్టు ప్రసన్న దైవయా (భ వస దపాం
స్న విష్ణో పము భా వి నిష్ఠం బాలయుం గ్నని ల్లిసు స్నా ౧ కళ తరు నా వక్తి నివెం ప్పితి (వరవి పృవని నంవిను భవన్న భర్ణమున బ్రూస్న రతె బూం ష్టగసు కాష కై (వెరవ రెయు చ్చుతమున్నరలవి ఫులయుం ష్టి నా ౧౮౧౮౧
ప్రకాశ వతి వగుని చె(విశ్రుతు తైగు నొన్న వప్రిక్షి వెల యుం వివాం తుర్(విశ్రు వసుం ష్టిన ంగా నువ(నత్రుప్పుం బైన భప్పు నా వంచు వతయు నా ౧ కౢవ్వనరం ష్టు వంశ వయియం చెక్కా నం గనని క్కాడ
నువలనం జీవాది యునిన క్ష్(విన్న ంత్రుల్లి యుబ్బ లలతన యుని బిన క్షాప వరాన్నుం వదయుకకాం చ్చెనా ౧ కా ౧ వ్రా లక్షుం ష్ట వయి. ంచ్చిన్నై లక్కష్ణా నాక్షిరి భవన్నా తిక్ష్ యక్షి(బా వెం ష్టర్
ప్రహ్లాం చప్పి చుక్ డెరెగె యుప్పింభైనరా లం బుచినే క్(బా లక్ష్గీత్రక్షనక్కైను భ్వాలి తపళు ం ప్రత్తిం బెంపెప్పి రెఘ త్నా లానం బుచిన లాకవను క్ వెయుం గనావు స్వాపుస్సి దై యుం నైవనా ౧కశతజా
ధనువ సునష్ణు నిరా జితసు నా జా లిము లకు రాగిల్లి సు తర్(భూ జా ప్రా ష్ణ్ వము గ భ వె(దావి జుం ష్టా తనినెదేవవశోక్షిని చ్చె నా ౧ ౭౪ విశ్రువసుం ష్టు నష్ణు చితవెవంక తొ వవిషా

౭

వృనితకిక్షినిదాంనరాం౹౹ఉ౹౹త్రిక్క ఏకకృకే త్పవి టులా నవిం హొవకనారణాం భృనిరకక్ష ఏవాం ఖవచైనిదియెంచెప్తు తనిహ్మెయుం బూట్టెనంధ్ధనుర్రవెక్కొ చూవోం ఏహాత్రపహవెప్పెలంటాంరుచుంగ్రేష్టు
కన్నెనిరకర్మపయుంవెన్ర్రహారణగక్రవ్వలిగలారచన తంత్రినిప్లెనునూం౹౹క౹౹చెలులకపనాం పొవెపొకం(బూలక్ష్మివుని యాం శ్రవంబాపెం త్రక్తం ంజనియాం(వీవిలంతాం లింగానకయాంయావిడం౹
గలయాంబకెక్రంపూచుంష్టగఘర్వమూజాంచె నూ౹౹ఉ౹౹నాం యొవవెనకక్లైనివాం నంబునచెగ్గలవాంక్షి యొత్తరిం(బెయొనుపాంంరు వైంబ్రెవెయుం జిత్తమున్ర్రవెలషాంయావెకనాం౹
నియొక్కృతంబువాంఏలుఏయెంబ్ర్రదబిడాంకె రుంంగింపుంగో౹కవెడ్డియుపుపారుంతెంచివివెకన్నిధిననుంగాచునాపుఃపునూ ౹౹క౹౹ఆరాంబెబుంష్టియు దినిక్రెం(గారణావష్టు
నియానాంబ్రినాంశజ్ఞెన్నాం(దాం రవముతినెకెంగినక్ష్మియా(నాం రవవమునంగానిపులక్ష్మినకవకలుంబానియెంనూ ౹౹చ౹౹వనివుని నాఘయుత్రరుజెనాంబ్రగుణాం భవతాం వుకూర్తినంత్రనె
నిప్రవహింతచిత్తెపంగడాంయునిత్రావకవెన్నినాంవరంబుచునంబరిచక్రుగా(ష్యునినంబాయ్యకనభర్రంబరిక్రిప్రహించిరియాం(తనింజెకెతాంధ్ర్రంజెనెనుచితంబునననష్టునిక్షకవెడి యెన్నై౹౹చ౹౹

ష్టిభుక్ (పత్తువహోమం భక్తాపెంప్తాం౦బెరయుం౦చట్టిచూ నైత్రవణాలం౦ష్టాని భిన్నా ౹౹౪౹౹ పత్తు భవత్రపి నవడి వాంశరలం౦గాం౦భ్రవిగానవెలం౦డిగా (పవిభి శణిరకాం౦ భ్రపశభింప్తి వశిష్టము గారుగాలం౦ ఉగ్ర(పత్తు లషై
నపిష్టభవ్రప్రత్రవణాం౦ వ్రతనేవుజ్యలాభన్నం౦(ప్రష్ణవుం౦ పాభిని వృసుం౦భవృదిని శతవెం౦డవెం౦తినేనాం ౹౹౪౹౹ అక్కవలాసనం౦ ష్ప్రవశలఘాం౦ త్రకచిష్టెల౦భూం౦దిభాం౦కం౦ఉో(ష్టాక్షనిడెప్ప తిత్వపవమాం గృవని
నెసలజిలుం౦ష్ట్రస్కల న్నచో (ప్రతన్నెనితపాం౦డవిభికాం౦ క్షయుచానం౦వగం౦న్లనిం౦క్షవిగా (హ్మాక్షవలిపాదైదగం౦భ్రరెక్షయుం౦ష్టడం౦గాలవెవాం౦నిం౦ఙ్లాని తనిచచుభినిచరవించి నైత్రవజులగావరవిస్నలిత
నైత్రవష్ణా హ్మై(కనిగానిని జిడిశభ్రపవక్షాశవెరథ్రు వష్టెతిగానినిని ఇక్షాష్టైనె యూరువిశయాం౦నవుంగాప్తానియు ప్పెం౦బుష్టిక౦(భినం౦గ ప్రత్రిక్షష్టైపాంశెవుయాం౦నైతిసెంషులివిపాం౦నశత
వున్నూ ౹౹౪౹౹ యుప్తివవుశనిచ్చిన్నం౦త్రాడెనుశలగా (నజుపాం౦వాపవయుం౦ధనాం౦ఖిపతియుం(౦ధ౦త్రికవక్కు వచ్చితత్రవాష్టెవులకులన్నరెన్ని భక్తియుం౦క్షినెవుళనివిచి౪క౪కొశనవరవువెప్పి
నవుం౦(గాశవవునన్నాం౦కం౦గవులగష్టం౦ఙ్లానం౦ నెక్ (భాంశలునివాంనవెకవుం౦గాంరుభావుకాని యువుం౦నినం౦గవూవెవాం౦కతాం౦౪క౪అ చిత్ర వసుమూతనమంత్ర(హ్మావం౦చ్చినెనెల్లియువులుం౦బరి

హావైప్రహ్లాదస్యాత్రపవృష్ణ్వైమోప్పైనంగయాజ్ఞానవృత్తిచేవలె ౦ చాపిచర్మప్రపాంచిత్రతయుక్తనం ప్రవవివేకవికల్పం ప్రాజ్ఞకైక్యభావప్రతిచూడితాచరణాపాం భవణం౦ చాపిగనిత్యపుణ్యపైగనేర్గునవంక్షింయారం వ్యాం౦ గుల
వే। స్తారకంతగసితనయాం౦ బి వజ్ఞతత్వం౦ త్రిజనస్త్రీరవప్సి తగోరెవమ్మరణ్మరావాసం౦ భవనినంత్రిల్లం౦ గజ్జేనెసాఽఽఽతత్వవలయం౦బహినర్వమునివితానవముగా ప్యం౦గవచ్చియాం౦త్రయర్గవత్రులతర్గమవారంనగల
వైత్రవళాం౦ ఋతరావేపెరవెజితియం(త్రు త్రుసవృత్తినేత్రి కానియుర్గానియాం వియచనజ్ఞపుత్రుబాం(త్రా త్రవపాంచరెం౦చ్చెం౦(గవలాపృవుతుత్వవి వాం పర్వయాం౦త్రిర్వ్యైవర్గ ఆవైత్రవళాపతిశిలవిద్యా
వివభైతా వనవమానం౦ వపవెూనరం౦ చైర్గదెవాన్ను రణక్షమున్గం౦ త్రావతిపదర్గక్షనియతికచెరంవం౦ప్రనూం గనెజనిరాం పర్వనపొరాం(వొరం౦ చ్చులి ౦ చెణచెనయతితిగాం నరవర్గబ్రాణం౦ బిగుతపము
ధిరాం(హరం౦ చెత్తెచెనబిహాలసహాంస్తాం బ్ధం౦ బబియాం గకగనిష్టపెయానిష్కమతవలబి(నలక్షిం౦ప్రం౦గనెూం వప్రవకర్ణసం౦ ప్రయప్పిమరె(త్రెష్ణవివహాన్యుతోం౦ బరపెవ్విమరురుగసెం౦ చెం౦వత్రుపాపాతమోయస౦గనూంగ
చగవులుదమునన్గైగెం౦ చ్చితనపుం౦ ప్రచినిక్షినకం౦ ఘం౦గాం౦ చ్చితత్త్వదసరణ్ణరంహాం౦ బబ్బిలత్రయుపాం౦త్రమునర్గధరం౦బాం గెత్తైర్తర్గనెన్నదురసలైలుపెూం ప్పుం౦గెలునం౦ వనువృత్తియుర్గబాయనాం౦ర్త్వవం

చబి లు గ్‌ (వస్తు వ యాతా మూ భక్తా బెం స్పాం ం చెర యిం చబ్బి చు చైత్ర వ ణాం ం ష్టా ని ఫి నసా ౧౮౩౧ వత్స భవత్ర బి నవడి వాక రుం ం గాం ం భు వి శాం న వెలు ం డెనాం (వపు షి రశి రుం కాం ం బ్బి వర భిం చ్చి వశిష్ట ముగారు నాం ఫుం ం తుగ్ (వస్తు ఋ చై
న పుష్య భవు పు శ్రవణాం ం ష్టం నేవు బ్బి లా భక్స ం (పు ష్ణు చుం పాం భిని పునః ం భ పు ఖిని శత వెం దావెం తినే సా ౧౮౩౧ అ క్ష వ లాస నుం ం ష్టాం వ రాం శాం ం త్రకే బి ష్టి లం ం బూం ధి భాం రం ం ఊ (జ్జా క్ష ని చెప్ప తి త్ప ప వ తాం గ్రు ని
నే సలి జి ఋ ం జ్జు క్ష ల ష్ణ బ్ర (త్రు కెన్నె ని త పాం గ్ధ డ భి కాం ం ష్ణ యం చాసం ం వ గ ం స్త్ర ని ం క్ష విా (తాక్క ది తాళై బి గం ం ఫి రశ్మి యు ం ష్టా డం నాం లి చు హాం నిం ం జెని తి ని ౪ చ ౪ అ ని చ ర భిం చ్చి చైత్ర వ ణాం నాం వ ర వి స్తత
చైత్ర చ వ్వే తై (క నిం గా ని ని బి క్ర ఫ్టా ప వ క్షా ర వెని స్త్రు పత్తై తిగాం ని ని ర సాం జాళాా క్షైని నే యాం రు ధి ర యాం న మూ గా మ్మ ని యు స్చ్రం ం బూ షు కే ం (బి న ం గ త్రి క్ష త్రై పా శోవల యాం న్రై తి నెం షు ం వి హాం న శ త
చ ఋ నాం ౧౮౧ యు ఫి భ వు శ ని చ్చి ని ం తాం బిసు ర లి తా (న బూ పాం హా వ ఎ యాం ధ నాం ఖి ప తి యు (ం ధ ం త్రి కే వ కు వ చ్చి త పు పాం భ్భ చు ల కు గ్గ ని రి గ్గి భ క్తి యాం క్కైనె దు ర ని వి చి ౪ క ౪ కా శ న వ ర వు ప్పేశ
క వు ం (నాం రవ వు న నాం కుం ం గ వు లగ ష్ఠా (ం జ్జాసం నె గ్ (బాం ర ఋ ని వాం న వె క వం ం నాం రాం ఙ్ఞ వు కాని యు వు ని నా గ దా వె దాం క తాం (౪ క ౪ అ వి త్రు వ సు దు తన వు ప్రు (బాం వం ం బి న నె ల్లి యు వ ఋ ం చ రి

పక్షవు విశాల చెప్పి వనం త్రయము నం నవిస్తార పుగాక్షకేశ తిప్ర హా తల లనం ప్ర ఝాని తల లుడ వెళ్లి రామ్మ నా శ్వయ యుమునగా హా తిపు హాస్తి ం జ్యతి ం ప్రహా తి తచం బుని నకం ం బిద్ది ం తెల్ని ం త్ర యు శా ం త్రిని
బుచి బాంక్షీర యుండ నల హా నిచెవి యు లు హా తెర వల నే తెగ్గినగాం తివలనం వనయుం గాం స్త్రైవి తవినయు వి ప్పు త్రై నా నతం ల బలపరాం త్ర స్త్రై కేశల్ని కలు చలు అ తం వఖిరాం చు తై పె తె గి లరాం వనస్యం ప్రవశ
చల క ప్రతిం యు వహాం నిరహాం పవుసం ప్రిస్తి తక్కై వి వాం హాం వల ంతె ని వి త్రతి తవుగసం ష్టరం బశసుసం జికె కరాం తివిప్పు తి వన్న హా ప్రు తం వి తగాం త్రయ స్త్రై యగు నా లకవ ం క్ష
బుచినగాం గకగల లలన తెహాం వనం బుచినం భూం లాం లైవగ చితు దెం బ్రసాం వి క్షి యు కం గాం లం బ్రి గసు వయువం ం క్షరల్లై లప వం బుచి నకం నైం ం ట్రిం బాని హా చూచి వినాం గిగవరత
ం చ్చి కశుణాం ఖవిన ఝావి చిత్తె చివచి వచ్చివిఘు ని తా ప్రవివిళ కె విం చెవి వి హా తి ం చ్చి చు స్త్రె ఘుస్న ఫ విత్రాణ పూర వన్న యగు చరాంగకగ అంత్ర నవ
చన్న ప్రుఘు సు ం ప్లక గాం త్ర వవెరి ఘాం తెహా తు గ్రాం త్రనిహాం తం ం బుచ్చి హ ష్న న వి గ గ నవు న సూం గకగ అ చక్క వం ం ఖి దార్థం న్నై చ ని యా యా శ్రాం ర ం త్రైం త్ర యు ం గ హ నాం సు సుథిం
మె ష్టు వివివ యాం ప్ర్య వ బాం లుక భూం వియ కవ

౩

కిం చితది (ద్రా)వా నారాయణ ప్రయుక్తమది (బ్రా)విం చియు వచనానకర్ణపతికి ల్లిదానగాంభీర్య గతమంది దాని యూగబి శ్వక్షర్మక్కికించినయుక్షిపై తెయులయున్నపుర యు(బా)లనివిపరిపూర్ణాంగ విపిన యాదిలక్షయు
సంగలాకమూలం వెళ్ళొన్నెనెలవు (వసుజ వెల్లనుజనావ ననుచెతమావెళవాపై పోకం జెని పొంవచ్చినవ్యాపారవని నిక్షైతనా కావమావిరావావిరా వవెళ్లెయు ల్లినిల్లె వునన్న వాం త్తు యువచివిళవనిననల్లిరాకయు
నితం త్రివిద్యానిబహావిద్యానురూపపరిజన యులు (పొవివి కాలు వనతం వంచు ప్తక్షం బ్బునం జని (యం వ్వ వెప్పను కొయులన్న ఛవిం చ్చె ఘనేలజనకన రువ్రె క్షం బాపుచు (నినిమివవక్షి
భూనికదకన్నరు గుచుం నవాలా(నసుం నాలువేం జను చువివాకిం (చ్చెనిజెష్ఠం బాప్రికవయునళి క్షపధవయునసా గచగున్నవినికనుం వ్వనుం వవవ వావయు నిశొకష్టువం శనాదులిబిల్లినింజెష్టయునింత్ర
యుక్షినను రాజలవెవడివిచెలంక్షత బ్రినతప్పిచ్చా తెబలనవృచరిత్ర విశేష యున బినా (దనునుదెన్నెవాని వుష్టినదిషం బ్బవిశనగవువెదుకజెవ్వి దునసా గతిగ అతనికివలనజుకిం న్ని న (యాతనికినిక
తపెప్పు మెజిడెదాక విరా (చెతయశం గ్గవలయునక (చెతనిదినయాల్లిదెవియుశ్చెప్పు యునిత్రా గనగబినపతిదన్న సిదిసిన (యునినాదుం జ్జెదిక వాం పుళ యునంబివికెదశాధనెదపలవదనయా

[illegible] యారవిం[illegible] వెలయ[illegible] యానెవ్వరి[illegible] నిజ[illegible] దేవతాగణా[illegible]

[illegible] సంత్ర[illegible] [illegible]

[illegible] త్రయము[illegible] పాతం [illegible]

[illegible] త్రయము[illegible] [illegible]

[illegible] త్రిలోకా[illegible] [illegible]

[illegible] [illegible]

[illegible] [illegible] త్ర[illegible]

౧౭

షానత్రితలనిశారియుచ్చు౦వనతులకా౦౦తులవమువ్వురే। దానవెళ్ళరనకు౦దవ్యులకునా౦।నవుత్రువ౦వమునేసు౦వ్వరియునసు౦సెతులవతియువరవయున సేవధూ౦వ౦త్రిత్రవుల్(వవువుప్పుదుపూవకబ
పూ౦।వర్కవుగ౦త్రిసైవా౦వవులలతొవివా౦హ౦స్త్రైనసా౦ ౘనిౘతి౦జసు౦జడిదానునరవి౦జనయాన।యునతెసుప్తవుజ్ఞనిచ తెయుజ్ఞ।కొప్పదున్నుజి నిచిరహా౦పా౦త్సెపత్రివుజ్జిని౦గనిచుత్రికలసు౦
గనిజొన్న।నాకతువతియుఘూ౦త్రా౦షసు౦ప్రహా౦స్త్రు౦గ౦ప్రసు౦గా౦లకా౦న్నునుభత్రువత్తె।భా౦సకహా౦క౦కన్నసుపా౦శృతో౦త్రితిప్పను ౦గా౦౦చ్చెసువరవయు౦గైరశియునసు।నైహా౦తి౦
గా౦౦ఖనసయునసు౦బుజుప్పుత్వవియునుదన౦ సనబుపురావావువాచతేల౦గనివెరనబుని బుని౦సపావితిహా౦నుని౦బపా౭।వేర వవవవవవా౦నవా౦కవవుసై౦లి౦గైౘశా౦ౘ
సి౦తా౦నసు౦ఖ్చిఖిషిక్షిసై౦జనబలితా౦సహా౦౦చెప్పులపర్కబశా౦।త్రా౦౦త్రనెపవెన౦త్రైవైబలువివిర్కక్షాగశాసు౦జుదు।వా౦క౦త్రు౦త్రైత్రతిబా౦త్రప్పాయుచు౦త్రుతుధ్వ౦న౦ఖ్చిగా౦వి౦చుప్పుచు౦ర్క।
గా౦౦త్రినా౦౦త్రరవా౦సుత్తైనమునసువర్కదా౦తి౦చ్చిచుర్కహ్రూ౦రరుపై।మాౘషరనా౦తివా౦రక్షా౦౦ బావివచుర్కవివిధ్జాపావయు౦౦ఖ్చిలర్కమెవెని।సవారవసర్క౦ఖ్చిలనె౦౦చిచ్చిదెవవృహా౦స౦శా౦షా౦భిషూ౦త౦

కౌశికు వాక్యమిదె . యెంత్ర యుం బుష్టిం బూపుమపల్లి యొత్తెరం బూపు [illegible]

త్రివెంయుక్ గలుగా నం బాం రెవు వెంత్రా [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౦

వియుక్తసంజంత్రతోతవిత్రవన్నికతప్పరటతగతిచట॥మన వానెనగవర్మయగదురంగన్నటబాలరాధించియుక్తలిదెంగలిబితటప్పై॥మ॥మానలక్ష్మాజక్షిలి తొటంగొనవిచికొమటధ్వంశ్సిటకికశొం(ప్తిచత్రాంకా
నింబాంబిత్రాచినసారంత్రాదిటకసరాబాంమణిరి౦॥గ్నిరిండొ గ్నిటక్షుకఖించినగిగ్గిలాకంబ్బిటవినంగాంనతం(ప్రసవాంరింప్రనప్రాంనైప్రన్నకలసంవారంబ్బి గాంచింప్రింగాక॥లి॥ఖ్రాంవర్మనరిమంశబ్బికశ్రపిత్రి
ఖతుతడుననచవంటచినక॥గవర్మముభాంకయయురివమరక్షన్నక రటిదెక్ష్నింగటంగ్నానాతరిక్షితర్మదిగంబ్బియుక్తవిపవసంగ్లరరంగ్దవమునక్షదియుంచి త్రిప్రవర్మమునపర్యంగాచవలయుకైతస్వియకలక్షమనవెంళ్లిఖంగ్నలనహా॥న॥అన్నిన
సువాంవియువాంవియున్నినతలిడివచ్చెనిగ్నదియ్యల వెప్పిడునర్గిరివిపువెన్నయువనబ్బె౦(బానరించినదానరింత్రవుచ్చిదుంగంజ్జై॥క॥గ్రా వునవవరావత్రపైం॥బోవలయుంటుప్పెతుంట్టిదిరి
గానిబవపండువతలపక్షెవ్వెయంనిగిదిరుపుగడి ంగనెరింతెరయుంగువవాతనిరి॥గి॥అన్నినమాంబ్రవంత్తుదంగంబాయిరిఖయయి॥పయునవచుప చాం౦బంబ్బికవర్లి॥యదితవిదదవాదాంగాంనుాంఘణియో
ఉవి(శోజ్ఞతవంగనకిగెనజువిచెరి॥యి॥లిత్రంరింగెంప్రు వాంకనసాంవతియాంకన్నవెంల్లింగబ్బిక్రా॥గత్రుశనెన్మయుక్తగుకొనిరతియంత్రయుపుపాంణాకమానవెన్ని॥యాత్రలవెంంప్టెంబవర్మతవయులాకమెంగిందగ్న
ఉవిక్షవవాక్షవయుక్రమెత్త్రమగటిరాంవెబలియుక్షవెరగ ంక్షంగటిపాడెబ్బిచునాం॥యి॥అంత్రయుంంజాంచియుండితిసుతాఖిపుదెప్పినవనంబ్బిలానగాం(వంత్రయుంగాంకన్నెవెనదిదిజాంవేచిరికవి

పురవము లభ్రోంన్నికానంగ(బాంచుబాపుం. బప్పి ంబెలుచం బూరించి శాంతగన్(సుఖావుసౌరించి చానవగణవుం బూచిన్నకతంనవల బూరియలవె(వన్తవూనువలపదచలంచి పరతెరంగా (విదుచుచునై
క్కాకెయవ్యున్నం(బతనెయుంచువపైవికథవులర్గవి.వి. నిగచగుతావితావివజ్ఞివెనుగు లబ్రొకర్తచునైంష్టారు మీరం బూంచున(గ్నవికంగతంన్గిబావాంబిలగవర్వు చూ పరువెంచునం(గ్రదై(త్యా ఉపలపత్తివా
రిసవం తోన్నితిను పవచుంత్రిశాంగన్వం(జలవు నని ప్లిరించునినితాంత్రువు లూంతయు భూ యున ష్లినసాం౧ ఖు౧ కసాం లిన వారిం బూంచివె తంగాంక్కినవెంచునవు స్కి వెన్నిగారెన్నైలసుం బూ
చచ్చి వారుం దవునైయట్టి రకష్టముల వచ్చి వారలను (క్రైలయునై ప్రన్వెనతవుకైంచ్చిపయుంభ్రి విసెచ్చువారువు(ద్రావినవమ్మురంబ్రిగు ఏవారజ్ఞాయౌకవచ్చువారలై (గ౧ వాన చుతెయు
చువైచుచ గ్గెనల ంబురెక్కాప్పికాను చుం జెరినసాంగన్(జాని నాదభరితకా వళ్లి నాంరాయట్లాను చువూగన్కాంబ్బిఠెవుంచ్చెనాం౧ చ౧ వుునువునువింకడాం కి యెట నెహాంన్నరచ్చు తు
చెతత్రోగ్గు విన్(త్రైమునలుగ లంన్నినంగ్గనిసము జ్ఞతవృత్తినవబ్బివెన్ని వ(న్నివిచెవాంనవెశ్వరుదుమనైకానెనైవనవు ఇష్టోందమ్మలన్(వనయులువంత్తి నాచ్చో యునువత్రతానెనకు వచ్చిన్వెనం నసాం ౧౧

౨౮

అనిరుద్ధనాటకము
ఉషాపరిణయం ౧

శ్రీరమణీతాంబరీకాషవటువెరశక్తిభుజునంప్రభు పెతయాళశక్తిగాంగ ప్రస్తాంప్రకటనశక్తిత్రిభువారంబున నిలువునంపచెనతిష్ఠాంబునాంపచపతెంగని తెవమాంతచరణాం ఖతుత్రెయాస్వరెంప్రాణనరిభజనవనగరం
బబ్బైలంచెబచతాంకయాంనాంకేవమువెన్నెలంబ్బినర్గి పెరగంపచపాంవుంచెప్పినన తిమ్మరితంబ్బినంనాంతలకంబ్బి తెప్పగరుతబ్బైకిశాంగనానాంఘరవంబ్బి నకుంబ్బినింపత్రగాంకకఘ్నవధయలునసువనైంతత్తు
ఖ్యుమదింగాతెయాంవరంబ్బినరాంజటాంక్షతి తొల్లిశ్లోలదెయాశబ్బాతమరవముఖంగినృతిచయముగానంబ్బినరాంగకగ్రాంషుపునగప్రన్నంబాంలిం చబ్బిచాలివిధాంశలితతుళ్లెళలళిచబ్బిచలవగ్గుజత
పమహాంఖిలంచబ్బిచురణాకెరిలాలబి లర్జునచాంగకనకరువేర్బైశాంగగ్గభనుఘర్గరుతగలవిష్ణాంష్ణువెరలతరింబాంబితరిత్రేకి లృతలుబదవముంబాంలువెవెరవదసురెజరాంజవాంస్యవి
తతియుతనికధిగమగత్రిప్పింజ్ఞాతకవం ఇజ్జింతవముబమంజ్ఞానంజ్ఞమాంగ్బాంజ్ఞికిత్రైగనెయాంత్రిదెవంబ్బిమజ్జిక్షానగుజ్ఞామత్రతా పంబ్బినర్గివనుజాంనికవముచెరర్జుంత్రైనవమునాపరిరం
పింగాంబాంనిసయాచినన్నెంగైబతనెంత్రప్ప మృపవనష్మాంఘాంతదెర్పిత్రిష్ణైగవలగచ్చిన్నాంకంబ్బినకష్ణపష్టివాంఖియుతాన్నహాంబ్బివిక్షింబ్బియాపట్టనుబాంధిరలపచెయాలువిచలవియాలుమాంవృత్తంత్రివగంబ్బి
లక్ష్మీరాంయంబ్బింబకాంతియాకమురశ్రుప్రాబతంబ్బినైనష్మాందిగ్గనైనమాంగసంబ్బితిలంబ్బిగప్పిపడగక్త్రాలక్ష్మవదిగ్గదాంక్షనెషూరగనిగమంష్టవాసంబ్బిచెన్నియమవలంత్వరవమాత్రమిన్నిపెరెలిహాం

లం బరవరేణ్య యావం జ్జవి బ్బిం భ్జనాం బ్బినగి బిహితా లాపిం జ్ఞా విష్టలి యడు పెళ్ళిన విష్ణుతుం శం ఙ్ఞ వెచెుత్రి నసాం ఘ్నేఘ పాం రవెకచాం ఉప దడా ల్లె ఖ దకా దరికరులు ఇరులు గాం లునరసి ప్రా గ్లెఘాం ఏకం బ్బిలెల్లగుం
క్షిదాలు లవిశ్రీ శ్రీ జితవాం గ్రక్షె శం క్షిప్రనమాన ఘచఘతదవసరం బ్బినగి బెయుచవాం కైనువాం వి యడు పెం బ్రహ్మెం బవిం బ్రవరవాం ఏత్రుమ త్రి శిఖరం బ్బిన హాం రితము ంచ్చిన జ్ఞవెళ్ళిదవము గన్నెనె హైత్రులు ం డవింప్పుర
సంగ్గరకాం జ్ఞుం గ్రఘ్నారు బ్బిదు వస్తాదరు లర్ప్ర ఛనపూంరితచిత్తు యుగాను వద్ర హ్లై ఘన ఘన ఘవేన ధాం పెుపదవరే వారేనం బ్బిన జావవినం జ్ఞిరు రవత్ర్ర వమనమం స్పు ంగు పదేఙ్ హుని పెునులిలవెయుర్
గ్రహ్మనేనాం తనినాం తు శిరవు ం గ్రాం ంాత్రవునసాం ఘ ఖఘ నాం రధివ జ్జిన శ్చవు ఉసం చ్చు లతర్ బెన ంగాం ం ఓయాం క్షిన్ దెరనుపెవెయ గ్రజా డు త్రి ప్పు కొనం గ్నని మాం వి యడుత్తె పెళ్ళె భాశనవ చ్చి యు
బ్బి హాన్గ పున్గవరెతనరనెనం త్తయుర్ గ్రాంర వున్తైన యాన్తు లనుం గనుపర్గవాం న పు ఉత్ర హాం ం చ్ఛుం గ నాం ఘఖ ఘ మాం వి శరం బ్బిలాం క్ష మెూంగివం చ్చినం గప్పినవాం ఘ్నైం గప్పాం తుర్ గ్రహాం లం గన్నెవాం
నిరఘ్హాం ఏతులర్ వాం రెవాం ం తుగ్రక్షనర్ శ్శైలత ఏ ం బ్బి దిగ్గు వ్వుగ నాఘ్రి యుర్ గదవు చ్చి గ్గాం ం చ్చి నాం ఖిలఘతిర్ రేఘం బ్బి దిగ్గి చిహరవం బ్బిన నంపినాం చుర్ వనాం ఘనఘపరతెం చ్చి రవెయం ం బద్దివెత్తి

లంబరవదెళ్ళి యావం ఒక్షవిబ్రాం భేణాం బద్దినగ్ బిహాతా లావం ఒక్షా విఖ్ఖలి యాపెల్లిన విష్ణుతాంశం ఖ్యాపెట్టిననాం ఉక్షుపాంరవెకచాం యుపపదాల్లెఖదకాం దనకరులు నిరులుగాం యుకరళిమెట్లనాభాం వకం బళ్ళెల్లగుం
క్షిదాలవిశ్వకొశితవాం ప్రక్షేకం ఒక్షెగ్గనమానచుతదవనరం బద్దినగ్ బెయుచదాం ఒక్షినుమాంవి యాపెం ఉద్దెం బదం ప్రుదరవుం ఎల్లువ త్రిశిఖరం బద్దిన హాంరెతవుం చ్చినక్షి వెళ్ళిదవుగక్కైన హైత్యాంలుం బదిలింప్పుక
సంగ్గరకాంచ్చం ప్రఖ్యారుం ఉప్పుదు వసెవారుదరు ఉప్ర ఫనఫూంరితచిత్తుయుగాను వద్రాషై ఉకఉకఉవనె ధాంవణిజదవరవారనం ఒబ్బిన టావవినంకినరు కవత్రువును వునుంగుపరిక్ ఉనిపెనులిలవెయుక్
ప్రర్జునెనాంతకెనాంతుశికవుం గ్రావంత్రవునెనాం ఉఖఉనెం రఖివజినక్షెవుయునెం చ్చెలతక్ బెనంగాం టియాంక్షినక్ దెవనువెదెయాప్రబి మత్రిప్పుకొనం గ్గనివాంవి యాప్తెవెప్పి ఖాంరనవచ్చియు
బిహాగపుగ్గవెరతనక్కెనెంత్రయుక్ ద్రాశ్యవుపైన వాష్మలను గుపూర్గవానవుయుత్రవాం ఒక్షెంగనాం ఉఖఉమాంవిశరం బబిలోక్షమోంగివుం చబ్బినెం గప్పినవాంక్షెం గప్పుంపుక్ గూంలంగక్కైవాం
నిరఖఘాం ఎతులక్ వాంరెవాంతు ప్రక్షునక్కైలత ఎం బబిదిగ్గువశ్రిగనాధుత్రియుక్ గదవుచబిక్రాం చబినాం ఖిలతతిక్రెఖం బబి దిగ్గిఖివాంరవం బబ్బిన నంప్పినాం చుక్వునూం ఉకఉపరతెంచ్చిరవెయం బతివెత్తి

విరవిన వారి నంగొ [illegible] [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

జిత్తైశ్వారె చెం జతిథుంగ్గంబున ంబా ంజైనేక్షయలక్ష్మీర బ్రాంత్రాం త్రుతైరాంక్షినర్ద దద దర్వెన్ని లిబ్బుంక్షె మెల్లిగాని పాతాళంబు బ్రొంక్షేజూరం బ్బితరాదెవమునిం త్రుకొ బలికెనర బ్బిప్రితిన ంధిల్లింగా వనర భూత్తు డాకడంబై
లిగా వన్నల భూ లనె మ్పురెకె ర్గ లువెవలింప గనకుని ం త్రొనెన్పూ వడి తన్నుల వనె తెనల వనె తివు వునె వృదశశశవ తికెని వు వుభ్రన వృత్త జెప్పవెహాంగు నొ వశక్షి తిగ్గై కొని బిలనివ బ్రహ్మ ప్రవు డాం బ్రిలొనె వులనె క్ని బలి కెకెబెననం
బావిన త్తిక విష్ణు వృ వుదాం బ్బి హానికెవు హెంజ్ఞయతగ జ్ఞితిప్రుత్తింజెత్తు నిశరు తృత్త్య వుడాం బ్బి వానిసచితం బప్పిగసం హ్రుతిం గురాం త్రొనరాంఫలి హాం భూహాం ఫలలనాం వవట్టబినసం హాం రణాం బవినెరిం
బిధర వుభ్రభాధ లభాంక్షరం ఞ్పంలరిహాంలన నైదధలంచ్చిదాం త్తవరాం యరాంక్షు తెం బాజివు నెల లనాం డవవెహాంబిం గవాం బ్బి బ్రాంబ్బి బకవ్రహాం కవ్రవం తన్పి ద్డి త్త్రిన వం ం హువు తిక బెం
బాం వెరూం షెవెక్ష్నె క్షధిభ సాం లిక వంక్షె బిలనం గబి నినన జి హాం ర ష్పాం లత్ర్రవ లినం గ్గ బిరగల నెం ఒం హాం రలన హాంక్షం లు నిక్ష వార వార బాం హాం బల వనె నగాం వ వకాంలవ వాల్నవు అ తినె క వవ ననిం
జీరం ంజ్జ వున్ని నాం శాత్రునరం ం జూం చి యల్లినిపోక వాం బ్రిమ డాం శిత్ల వు బ్రినంగ్గాంద నవై వు చ్చైనె వునల ఛి చెవినాంరాం వశాం డా లిక ఖ కమ చ్చెక త్రుశక్నిం ష్పాం డాం తని ం డఱ్ఱా వరలల్కవనె బు వన్నిం దిత్తుం బ్బ్బి శ్యుకం జ్ఞు
రాప్పు దు నాం ఖనెఖరాం ము ఎ జ్జి లదు గనాం వు ని చెప్పిం బాం తాం క్షవ నవు న చం దం బ్బి దంగ్ని యు క్షయాం సు వరాంఽ దుకనాం ం దల గాంం ప్పె వు బినయవ హాం తం దన చు తన దాం ం జూం చి ఖఖ ఖ రాం డగగాం కాం

నప్రెకెన వెహా మందాం నె తెరిణ్గా నిరుతిం లాం। త్ర్యరి పార్శ చేత్రి ం జ్జునెం బదే। పాశవై చెనం దన్నాం ఝ నె నల ఝ వుస్త్రెవలు వెగనాం॥ శాం॥ మాం రిం జంప్పినె మాం ప్రచం త్రం పాట చెతాం వం పర్ణ ప్రిక షర్ం బ్బునె॥ గాం వాన్నె ప్రతివహాం నంనైని
జభు బాం గవర్ం బ్బు నైలిల నంన్ని లజమేలి నరం షళక్తైగాని చెచెందాం క్షెవత్తేష్ఠ లిం॥ గిలిం చ్చై॥ జ ఖదం బబ్బెపెరుం నమహాం భ్రై॥ శాం రెరె॥ జెన్లగాం॥ ౘరె॥ ఆ శక్తైయ కాంనిత్రమ్రాంర॥ తెగెశ చ వుమ్మనరెం త్రాన్నైపెం గిరిట్టైం బభు త్తి
త్రా శని చాం ప్రాం నవక్షా॥ డెళం బ్బునెం బి పిన నై చ్చి ఘ్రు తెహాం ఢిం చ్చైనతాం॥ గెె॥ వహాం చర్॥ వాం నని ఖిమాం ం తుత్తైంగం బ్బలి॥ శాం లమె త్రికాంనిరాం షవృత్తి॥ దరి సమ్మాంఖి వునం బాం తిచెనింత్రాంను జూం॥ దెవతలివున్న
ం బ్బదిగ్నెం॥ నగ॥ నళుపాం తిచి బరిం బిదెనకైబాం॥ యచితాం నపుచ్చైంగదవు హాంధతుమగదుం॥ (చదిబ త్మం బ్బలిం బాం రెబాం రి॥ న తిచెన విహాంగాం చెపతి యునత్రా త్రుముగాం॥ (గ్రాళగవదాం ం కిమాం ధిఁల్లిన
తవని యరననలగాం విచెదప్పు గరూంవి పోంయు॥ (తెప్పురెనె చినర్ దిక్కలుంగనం గాంనిపాంరియం బచ్చియం బయలునప్తి॥ బలమూలాంవలశె యంగల పాంరిబంధం లదాంరలన్నంంగాం నక బిరవ్వం బ్బు॥ దరి
తం న్నుం తక్కనందాం సనైం జ్ఞానంలు లజాం చుచున్నం త్రనైదిచెగరు జి॥ వక్షహాం గం తమునెం బరిషరిన్నైన యాం న్నెన తాం డగాం తిదాం నవెం త్రా॥ తాం రాం లమంగం బారాం వుద్రెక్కం చాం ఘాం న తిప్పి రాంనం చాంనైగనైతెరన
నరవె॥ నగ॥ లత్తైయధినైం తితాంనం॥ దంమ్మం పాం వాంతనైహ చెన్నైన దాం నవబలవం॥ (త్రవ్వాం రితవంవచ్చినహాంగర్ మున్న బాంరెరె విహాం గగవ నం చ్చైగువసాం॥ చం॥ నటం వెగం బ్బునలం క నైం గితచందాం గర్వం

పరికైకశివా ఖస్తహా గోదిభిక యాటవిలాస్య భయావిదాసప్రి దాటఃజరి తప్రికార కాఖరి బాటతనాలత వెవత్రా లూనా భగతర్ బ్రిణాబిల వైనాం ౘనెౘప్రైకైనివిచియాతనిపాం వ్యవిపెంశిరి(యాటంగ్నా విమునైనేరయాటచాటం
పొంచవిశాం జైకాకపొవృనిసాతవెపి(పాఃకి రింక్షొ వచివనిననదియాటం ౘఌౘ యానోసానివాం విశాంతూరవమునిశ్వర విం ష్ణొ వితంత్రి పెంప్రైనే(దాంనం గకాకయాంచవ్విసాగాం త్రివవిచెర్ విపోవమువం ప్రచర్
పొలెదు విదితం బహిగంటెప్రొ వియ్యానసంకఖశ(క్త్రి సాపొంరవితృవసాచిత్తులర్జగశాజాంటరాం పవైౘ ౘయునిదాన్యానిరి ఇంకైతశ(చమూనారైశిం గియాటదివృ బొ ఫమునైకెపూర్ వనె(ప్లనరశియప్లిగ్రెని
పునె(యాటరింక్నిపప్లిపా వషశరవాకృమూలరిప్లనిస్స సాంౘచౘజెనగ్నవంజ్ఞారిబ్భ్రల విచారమునేర్ వన్నెరిబ్బియుంచ్చిరె(న్ననప త్వెనయారివనాం త్రియాం బహినరియ్యిత్వకంగమువెం చప్పవె(ప్లనొనగు
సాంవెనేర్వనయావాం భమునగౌరితివి యప్పినాంఖ్హి నె(సానకవి వెవ(క్రాంరమూ తనాంజులం గ్రాంకులంగాం త్రెనాంపిటిరి ౘచౘలినపం తుల్పా ప్రవర్బితియానుత్త జాలుగ్రూ యుగాం గబాంవిగాం(
దనపుం మునివాసంత్రతికైనంత్రక్రంబాంత్తిరవాం తుశాంత్తరై(విన యావివెక భక్త్రముల వి(క్రి తబాత్తివసాంచ్చిపా త్తాలం(బ్బనిను భవదియ్యావ ంవ మునసం బాంతమునైయాటంబియాం జలాచనాంౘచ్చౘతి
రియాట్ర విం చ్చిమునె(యావిరిర్నైకానిదొంనవియాం వ్లి భుచిత్త్రం(బ్బినకుంవగుచ్రితపాన్నన(ధరినంత్రమునం బ్లైకాం త్రరాంలంబ్బినకునా ౘకౘపవిపలయం గారయారిరా(పవిపెత యురిరా ఖ్నా 5

౪

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

2

జని(యాను జన్మలు లంకాను నైదలనజు నిలిచి తపం(బూని నకలం చిరత్త్రరంగ్గె(ల్లనాం తెప్పివ(విశా నాపురశుగాలతెలకచకతాం॥గ్ని॥వెనవింగనగనవెంగుచక్రతెైనైర్జైనగ్గిదవాం ష్ట్రశకల్గం బూాంచి(వానకం ష్టవలదివాం కాత్రవముయుబ
లవాకలబయాశాలి వతయుపాం ష్ట్రిశివాన ంవెనావాం చిశివమానంగునిదాంగ్గనిష్ణాంగాత్రకబం ష్ట్రనిరనిఖ్రీ(నెలమలవెశాలం బత్రుం బుచిలనాని శాంబ్నాంగాంవింగాంయుం బుచివనేరం నవలం(నాంభరకబాల్క విఘ్నవైాంరంబచి
గాం బవెదెలువత్త్రవమలునాం లనిదాం తె(వునిగబాం ఖుచిశ్చదనవునావెరగం ష్టి(తనేం వగివిశాగతంవపమాచెనె॥నైగ్గి॥ఎకపదముగ్నైదవెవెంవాం యుం ష్ట్రి(వయూష్ట్ర్బాంవాచైమాంమత్రివాయుం ష్ట్రేంభిదప్తి
నైవవెవెంతావిఘ్నవావాతపం బుచ్చి(ప్రియావుంగుం ష్టి నాచెనివిభిషణాం ష్ట్రా॥చ॥తిగనిబులని ష్ణవెపుకవకానానుదాత్రతపఃక్షరతూాంహాంలబుచ్చి శానత్రిదాగం బుచ్చిలబాగవుబాంబిశిదాచేన్నహాంస్రువ
ర్ష్ణవమర్థనసైనవాస్తైకం బుచిననకంక్షతం డాష్ట్రివెల ంహాష్ట్రివెగ్నివానిబింహాతాంశనాం వలలం భుష్టులంజెనెనజుం ష్ణావెంచ్చుంగనాం॥కలత్రు వావునవదశవుత్రి తాంగ్గైనై(క్ష్ణవుఖిదవచికంగంబె
రవుశవులకియునగ్గివుఖ్ంబునవెల్లియాంజి(త్రవునంక్షాక్షాంక్షవెకతక్షయునైక్షాని॥చ॥పవినాగవెయానింష్ణావియుంచద్దేవుఖ్ం ష్టివానంబచినర్కవువం(బచివాంవంగనిఖిక్రాంకవుదాననాం
హారికంబుచినుఖ్నదాంఖ్యాంచినక్(వవనచతుష్టయం ంబుచ్చిలాకవాంకిబునంవవుతెంగుదెంచిక(జైవలవరంబుచ్చివెంతుపిదెయుచ్చునవెంచ్చితనం చ్చినిల్చినపా॥క॥భవంజాంగ్నిప్రాంక్షివశక్షుంధ

[illegible]

శై(వ్యం తగుణాం ఘనంబులగంపుణ్యాలకుం సులభుం బ్బి వెబ్బి యూనా౦ ౪౨౪ బ్రహ్మ పలుకు లకై ... వశోభూలబిం ... ప్రపన్నం బ్బి వన౦(బ్బినగోరం వితూరు విచ్చి వినరి యాజుపతి మత్తబ్బి మనల్ని జాంత్ర్య మునిచై
న్నో ౪గి౪ యుబ్బి కృ మునకం చ్చి పబ్బి బి పేశాం(త్రి తుం(జ్ఞా న్నం వకైణాయకం జెరం బి లుపం(వల చె ... శగి దేవతలు దేవ విన్న చ(వ నవరం ప్పాం ఉన్న చూనేజు ని౦ జెరి౪నె౪ అ పృథ్వి గక్షా మూవి వేరం బ్బి న యుపం గదుని ఖెం బెం
స్తుం త్రానం శనమునం శ్లో(త పము యాసె యాపం ద్రకం ... రం బ్బి భోగ్నారాల పి పమునలం బీష్మాం శవ ధీం చ్చి(రిల యుల్లు నద అంనెక ధూాం సుకలు యాం నవాలిం నైరం
నబిచు౦ ప్రెగం బాలవృత్తం బ్బిగాం బిపాలు జెనపులు(పెచి యాం వాల మునకె ని పెవృ కెని యుయునభి లబిపులరి ప్లెని త్రిం బ్బినవ యుం(జె యుని వఠ మున పుం త్రాళాం ముయుగా ని యిం(డెరం వు లక లుగ౦ గనరి
గాం౪కే౪గాం వున నిపతన్ని హోః హోం తం(గాం వి౦చబ్బి వ జెనవులు తెల్లిం గాం చూ పనం ప్పూ(నాం చ్చుం డుపలం చ్చుకధాం తతి(గాం దిం చ్చి నవ చబ్బిడు న్నన నిచూన్ని ఖ్ర ప్తైన(భి తం తన్యై ని౦ చచ్చినలో నపూ తచ్చి చా
యుం చ్చి నెనా ని త్రి(యా మా గం మన్ని నే వాం శ్లై యాం ల్లి నెయమూ(రా నన్నాం చూర జని రాధాం నవ్వం బిబి బాని నాం త్ర చెప్పాం మాని దాం గవు లఘవు తూం ౪కె౪ని త్రద జెప్పుం శ్లో నాం ౪ని౪లి నె సరచ్చెూ ము నం పెచ్చా
శం లు శవనాం కృన్న నే వం(వ్రు త్రో చూ యుని గలి వెనమ్మ చూ(ఘత్రి వునువాం నవి యుం యుం నం గం బి ష్మ బా పి చ్చైనాం ౪కె౪ఆ నైచుర్ తాం నపెన౦ బె తం(గానను పటి నంనురి యున రెనిర న్యాశి యుని ద్వై(శ్లో

౮౭

రంతొ వినయంబెుప్పనివిచితనగనితలప్పై వ్రెరచునం వనిరెప శ్రమము ద్విరవడియును నంతొ గ్గిచి యుల్లిని ప్లినిపల్కెనా॥ శ్రా ధ్రువా॥ విష్ణుపదాదర్దిం ప్రుముము శుహోద్రకం॥ చవినేర్పు తప్పు వ్రాం వంగ్నో రుచి వేసుప్రాణ రేము ఆశ్రా
నం ప్రపత్తయుం నాశ్చనర్త ద్రెవత్తాపెవియు శ్చైరత్రి కరప్పైతెయు ప్రిజాంవెస్త్రియ ద్రాప్పెరాప్రనెనాం నకెనిని కిష్టం బ్రాత్రతత్రినెరా॥ నె॥యునా బలవిరశొతొలిగను॥ మాంనచ లనునంకరని యుట పంద్దెన్నటు నిద్రాంనయెు బనె
తినిదక షు ద్రామ్నెపు జాతులకునొ పెరతక్కెపరవెుబ్బై॥ చ॥అని తనువెవినెస్సిరబ్బి జానను తప్పునబుచ్చి యొానెవెంద్రవునెవినె యాంవచ త్రాము గవాం జవెనిప్పి నంబత్రినంతరుగ్రనంగ్గానిత్రుత్తారేకలబుత్రుగ్గెనవ
చివితనుగుహాం చిత్రితొనెస నెగనలొ ప్పలంబపిలిగుడె ప్రశరం బుచ్చిలుంగావంరూంపవునాం॥రశ్వెల్లువేపుం ప్రిపివపని రెలనంవెనడాం వర్ణలునెన ంగెపువం ప్రెత్రో లాం రవింత్తనలత్రియాంనల్లనెవన
ముతుడాం రచెనాం శ్చాప్పనుగాం॥వ॥అజా దిచిష్ణు తచ ంగ్గిం బత్రిము ఖ్యా నచేద్వాం ధి షానెరాం ప్పెలు త్రిజిగత్ప్రలుధి ంప్రాదప్పరత్రష్టాడెనస్త్రి ప్రవృత్తిప్రి నాం రచితాం త్రాం ంత్తిగనుప్పి చిపలాబు పరప్రాం ప్రాన్నతొర్గ
టెయాం ంగాం ద్రిజ బుత్తెదలప్పాంని వాంనింగరంశాం త్రాం ప్పైచాం చచ్చనాం॥గి॥ వర్ణని యాం తిన్నిపెచ్చి తింనవవయుప ంప్తైద్రవనిపెం దివలన్ననవరమున్నాంరు ద్రాంనినె చయుచప్పనం త్రువరాంపనె నరితిప్పెప్తి వయుపప్పెయు
తంచాం తనికి ప్పలని ంతొం॥ యు॥ ప్రితువనం బినాంత్తుపవుప్పంప్పుచ్చెనని వలదెనికన్నశ్శ్లి॥ లబ్బెతగునాం క్కియుం ంగ్గలవెయానెనసుంబ్బాంరె వనాం వాంనం॥ చప్పి వప్పై తరచ్చిత్రి కెర్చెనబిం శ్యావవనం బ్బిచితప్పన తార్న

మన కుం ని తోని చ్చె ల [illegible] సు వరాం విద్రి యలమున శూం ॥ [illegible]
విభుకొత్రెనం బుచె శా భిక్షి కై। త్రాం వాన త్రివం గాం ం చుచ్చి లం న
[illegible] చుచ్చి న గ్రెదెశ [illegible] ం చుచ్చి ం జ్రిపాం తాం శవమాం।
[illegible] తలరెత్రెగాం ం బి బుగ్రా సుపుర వుుచుుస్థి
వాం త ని చిత్రం బుచ్చి చం జ్రమాం రయు బు ద్ధి ని ॥గి॥
రచి తి ని ॥చ॥త న యుం వు వం త్రియు త్రబుం తాం వచ్చు వన
నశ్రీ నె వెగ జాని కిం గవుం న్గు వుబ్ధి భు జి వచ్చె వెం చ్చి గ వ నూం
[illegible]

ననవను చాని చే౦ణు నను। వానవు తు వలంచి గాని వృథా చిత్తరంజై [illegible]

[illegible]

బినవేడ్కనెపవశంబు(న్ఠై(వగజాసనవిరాజితపంచప్రాణం ౦ త్రివర్ణ మంలంన్న నవచ్చిరానను గా(ప్ర)వము వగం జెప్పానె క్షణ్ణి పురవరం ౦ తనికిక్ష్మణి యాం తెగా విన్నక్ (ప్ర)ము చిత త్తైన చంద్రము నం జక్కని వాం ౦ విలబాంధవం బప్పె వో ।
నవంగుప్తె వాం నిం ౦ మిచ్చిరపు నిగా యుక్త క్షితి కాన్తైరలం ౦ గ్రింప్ర వచ్చితనిగనిగయ తింప్రరుహా ధ్వముపులునై యునైతల్వై పు పొ(ప్రా ౦ యాన్నం క్షైం యాపు వాం నునవ రారౌ మ గు (వి(శ్వరని దివ్య చిత్తం ౦ బప్పి తనవధరెం ౦ చ్చి (చె యారం ౦ గ లపు
నిమెలయ్యెవె చెపుం ౦ తచ్చిన్నాం గ శాం గమువ్చి నాం రు పువా ౦ తన్నక్న తిగినర్ (రెం విరాం నక్ బెం ౦ చ్చి వాం (యన్న్ (బు త్ని దరె త్రానై నవనిం నలలం ౦ న్యాధిక్షరర్ వెన్ని తక్ (బెన్నెవాం ని పర్యాం ధ్వేవం ౦ బప్పె నరు నాం త్తాని వాం ౦ బప్పి నెయ్యా
౦ గ్గర నిక్షేక్షన్ వైపెగాం వపు లున్నం ౦ క్షెవెక్షిగాం నిరాం శాం య త్రావై యవుత్తరెని గ లుగ దెన్నన తెచిత్రా యెంగులు తిం ౦ చ్చిక వాం ౦ తాం విశాధ్లబ్ధి యాప్రైయాం న్యలికం ౦ బచి నక్ (వ) మ న్న లికం ౦ జరం ౦ బిక్కెం ౦ జక్కానం ౦ ప్త్రినన (పత్రి గ సరలవ
నిక్షకృరం చిహాన్ప్రి విపెకము లెం ౦ త్రధప్పుని రెక్షా నరిం ౦ ప్రి నం ౦ ప్త్రం ౦ బురరచిచ్చితాం లం ౦ గ్రాం వపు చాంది చెప్పి తెధి గణు గ శిం ౦ త్రాం నగుధ వన్ని తము లేనె నం ౦ గ ౦ జూం క్షైక్షరవం క్షిం ౦ యాపం ౦ బప్పి లైన వలవ్పెగలవుచ
ల (గ్రి ప్తం ౦ సంధ వాక్యశెను ప్పం ౦ బప్పి లైన యాచెప్పి వనం ౦ బప్పి లం ౦ డెలుగాం ౦ ప్టౌన దంలు (పల్లవ పుష్పిన ౦ ప్పి వనం లిప్పి లంగనవన్నిం ౦ బప్పి లైన యాం రాం వం ౦ వపు లు న్ను ౦ (అం ౦ బప్పి బవంషం =
మత్రహాం యిశకౌవి తతపు లరలచిరం ౦ బప్పి లైనే నరావన్న వపు లు (౦ గవిని యెవ్వపుబుగను లుకై లాక్యనై లకత లం ౦ బప్పి నం ౦ చ్చం ౦ బురవరం ౦ బప్పి చెనెక్ (క్రా ——— = = = = = = = = = = = = = =

నైయు లావ పేర్వెన్నైవ సుధా తలవుంత యు లిరాంవి త్రవెం త్ర త్రవు నగొనగన్నవు వం బ్బి వంగించ్చి రాం త్రైవ సాం గ్న త్రు వెలు నచెన విష్ణు వదు గా వున భార లతో వైరవెతా చిత్ర వి వాన వెంత వవు సదా గ్గా దాన్న గ్గు మిత్రై రెవి గ్రౌ
యు క్తైవ లికైన వులక్షు లకై యవ్వి గొన్ను తో విసంత్రైయ లవెం చతికేవూ నగ్నెల్లం ప్రఖ్య వవివ లంక్కా వురవవ వెయు త్రివ పన పు మెం నవూ తసాం తనిపొం లి రెనైన చ చథనవాని వులు త్రైం గి యలు చెతం బ్బి గం బత్రి ప్రవం బ్బి తాం నె పా
త్రీని వలు సు చెప్పు గ్గి రం వనలు తాం వెనవ త్రు బి తైయ ం బ్బి జాం స సువవన్నైవూ లబిలశ్రై తెరాలం గ్నం గ జాం వి చెప్పి ర త్ర ని చతుకాం ధి వాం గృ్ణా ం ప్రి వాం స్తి ధిం బుమెప్పి సు రాం దిలం గ్న సూం చ చని యతం వాం తనిం గ్న నిరాసం త్రు
వలు త్తైన వరి యెరాం చితం బ్బి గా విన యలు వులు చెప్పై తెవంబెం కవి సృవ బి ప్పు రెజా ఖై త్రై త్రువం శని జాని వాం న వూ న తలు వు శాం గ్నికేత్రం బ్బి నెం బాజ్జాదా యుకాం వసు బు లయు ప్లిత్తి ని యన్ను ం గ ల ది వ్వు ం వు ల త్రు
త్రీ రశ నక్షు వెంతె తో నూం శనవ శవధ నుం త్తైను బుం త్తైను॥ యింత్రె వలి బ్రి మై నిరం గ్నిన్న రాం థి ఉర క్ష్మో వళవు గలం గ్న విదిచి యలు సు త్రు శ బం ఢు ప్రి త్తైని యలు ప్రు థ వు గ న వి నసూం గ్న గ్ని ప్రి రవు న న్నూ న నాం వరు నాం వి ఉ ని త్రి
గ్ను శ రితిం బ తె బి వ వు న రాంరు వై ప్పు రా ద ంయ లు న్నాం రె వు గ ద యు నాం కరాం త్తి తవు దశాం నదిశి న దుగనె బి త్రై ర త్తు నుత వ యలు గ్ని త్రు వ గ న త్రిని యు త్రి గి సాం వ ర బూం బ న వి ధి యు న రెం శ్రీ వ త్రు బాం బి న రవాం
వాం నహూం హ దాం డి వస్త్ర త్రు లొ నెకవు లు బ్రి తి నెసం గ్ని యాం న న వు లవ నరాం న్న వెనె వి షోజాం బ్బి ఖ న వలు వు వ గ న వ న వు నెం గాం రవి త్రు వను పాం లి నిశి త్రు గ త్రె ది ని యలు త్తై నివే వ యలు గ త్రి ం బ్బి నె న గ్గిన

వం శకశు తువి ప్రతిష్ఠం న్వి। పతతు బబబ తుస్యం ష్ట్రాం గ్య పతత్ని।ఽ త్తు ప్రిళ్ల క్షం గ్ని నిత్తు భిన్ని తన।గా తి నార్చు నిప్తు యం ం జ్ఞి హె నిఘ్స ఘ ద్వనంజపతి యను నకృగ శం। జ్ఞి న నర్క్ వగు వా రెనె ప్రచ ప్తు చ్చి యతని గాం బ్పి ధిచి

నబ హాను వానాన ం జ్ఞ్ని గుసైన రెం బ్రైన్ బరెళా యు వుచు వై ఘ్నా ప్తు వవి ల న్నా ఘ వఘ నిశు ప వం వమా తిన్న్వై నిరళిన్న వు వత్ర్యే విచెనై భ వ। ఘా రి త వి చాన్తు పు జ్ఞ్య ల యు శా వం జై వ రం వం ధ్న ష న ం గ్ర వా।వ

రపవతం త్రా చాన్తు జెన తా వం తి వం ం త్రి తు వం శ వా రె జా।న రె న వ సూ నా వె న్ని తి గా ర వ ప త నన షం శలి బ వ్వ హిం ని ఘ ఠ ఘ ఠ వి శా న వ స ం త్రా పం। యు వ తి నూం త న బ యుం

ం త్రి ఊ వ యా నే ం త్రం ం।ఘ్రాంబిన యు ఘ్న నవం త్రా తుండాం।న వి నైాం ద్వైశాం ం త్రాత వం లి న స్పా ం త్రి ది ల్లా యా ఘ వాం వి ని ఘ అ వా ది రె ఖి రె హెం లాం వ రె ద్వై రు ం ప్రైవాం ర్తు।త్ర వం ఘు బి

బ ల ద్ర ప్రారాం తిన్న ం వా రు డం వై।శ వు న బి న తి ప్రా త్రా చాం క గ కశ్యం ం ప్రా ప్రా ప్రా।ప్రు వు వి రె బి త తాం కాం త్ర ం త్ర వ్వా త్రవు ద్ర్ హూం ద్ర్ ఘ నత్తా ఘ ని తి అ వం వ మ యు న వి వి త్రి గా

త్రీ నా హాం ప్ర ప్రత్రా బు వ్యాం ఘ న వి।ం బి తి న్న న నెరా వా దా రా బి ప్రహిత ం బ్వైన బుత్తర శా మా యు నాం ం బ్బి న కాం ప్రు ం బ్బినె ం జు త్వ ఖి య్యాం శా వ న వు హా ఘ(త్ర)(త్ర) ం చె యాఖ్ ఘ న ల శా వం నివెగతి ఘ

౨౮

నిమిషంబున వచ్చి విన్నపంబు చేసె నా సతిపై (తెల్ప) జాగవిలంబెట్టుకొని పెట్టె వచ్చి చెప్పినట్టి మైత్రేయ వనాలంబులను చూచి చెప్పెడు [illegible] బలరాముని జాతకర్మ [illegible] మొక్క బ్రాహ్మణులకు దాన మిచ్చెను [illegible]

కృతమునకు ప్రహస్తుడు తరంగము లెంచి చిత్తమలరగాం చెప్పినది [illegible] బలికెను శ్రీ వసుదేవుండు [illegible] తత్త్వం [illegible] వలెను నా కరుణం [illegible] విచారించి చెప్పె [illegible]

కడు తెలిసి యున్న వారి [illegible] యంత్రకర్త [illegible] ంజూచి వెరచి వనవిలయ మేఘం [illegible] బలగర్వ [illegible] విప్రా వారు [illegible] ఘనంబైన యతుల తలంచు [illegible] శ్రీ చిలిపి [illegible]

వారు కన్నెయ కోరి యున్నది [illegible] వారి చిత్త [illegible] పతి పో [illegible] విచారించి [illegible] ప్రపంచము [illegible] విజయమైత్రి [illegible] లంక [illegible]

చెలంబుచే వెతిరంగ [illegible] కృతమును [illegible] చెలంబున బలంబున [illegible] కృత [illegible] విభవం [illegible] లరక్ష [illegible] బచెప్పె [illegible]

కొడుకు [illegible] చెప్పె [illegible] కాల [illegible] చిప్పి [illegible] తపము [illegible] త్రిసప్త [illegible] తపము [illegible] దశకం [illegible]

నాం [illegible] వనకం [illegible] ప్రసన్న [illegible] వారిం [illegible] చెప్పి [illegible] ప్రసాదం [illegible] తలంచి [illegible] కాలనెదక

ఆదిపర్వము
పంచమాశ్వాసము ౫

శ్రీ రమణీయస్ఫురితాస్యకన్యారాజ్యముపా వెళ్ళరవిజ్ఞానాయనకేశకుమారీదారవనితతో పుత్రులవిదుర్నారదసంభవము పంచమునుజూచి జనపతి యెలమిం గని యటుల జనవరకందరను పక్షులవిన్యాసం బుచ్చి లంఘనివిని భూసాత
విచారావేశంబితని వెను చింత్రవలగ్నాంద రమణీయసంగీతములు తరగతావిని యొకయొకముతోం గంబచినదానంపుకొరకల్లు యటంతా నిటనచని నై యుక్తి నచనియెనటెల బలరాంతటాపాంతమ్ముల్లోని యటగత్తి
స్మరించి వెలుఁగి రాక్షసపతియటునాం యిగ్నిరామవల్లాం తప్పమూం త్రిదశగంకైకొంద పరాంగనమిత్రుచనిలభ్రియటు శ్రీరంబం బోవునరణ్యంబు ంబెరంగచూయచవరాశ్రీయుమ్మించాం త్రత్తారవమునాపి
నంబూకశంగవంబుచినుపలవితాం గ్రైపరులనిరబరులనిషాదజనములసం శ్రితం పగం గ్లనైవం నజపవెయ్యచయఅనమంపనూతంవిన్నన వరవూపురంపూంపదయముమ్మాం చమున్నయుయితత్త్తిరాకనుబుడ
వేంపుగాం బరగుపాంనిబిసారం పోవుత్రనఖరాంద్రనితనమ్ముత్రుంవిచ్చినవిహాహంబిభూతివహాంబద్దైనపైం ద్రవనయములని త్రికింగనిపవం ఘవితాం చిత్రతనిత్రిజనవనిపరిపద
అతనయటం చూపరాయాంధినాసం ఘవానిద్రానుసంగునవమ్ముం పావుంతృధియానంగబరగని దిదినెపదవం హావరిశెవయుష్యూగాం యటతాన్నినిం దగనవరనవయంవలంచిక్కుపు
జగత్త్రిక్రమ్మాఠులవాం పశ్చైకచంగియాచంత్రాచంపూకంచటినేనగరంబచిష్ణుకవృత్తిం చూకయుడిశ్రత్తైపంబుసంతిల్లని వసుసన్నాపరసంబచిపెంప్పునంత్రియాంచ్చం

త్రింత్రసం౦ వెచ్చెన్గన (ఖ్యానని యాన్తృయాసాం మధ్యయావము యువింష్టిర్జెప్పెనాదెప్పె (దస్రాం౹౹౧౹౹ సాంవుం౦ వము మువదవం ష్టైయాతం౦ (ష్టైవాం దెదనయాన్నసాసం భైనైవం౦ ఙ్గ్నారెం౦ (ఙ్గ్నా వల యానినని తలం౦ స్సివం (వాయిన యావ
స్తం ష్టతౌవెనతం౦ విష్ణనియానా౹౹౫౹౹ సాం ష్ణర్ (బ్రిబితావమా వాంశాదికవావాంఖావాంతం తన్త్రాయుర్ బాంలిష్ణ్యు తర్ (బిరా౯రేన౦ బానానైరనగా (ఙ్గ్నాంకవాబి వెదవము ఋ చిరాంభుష్ట్రం౦ బబియాం౹౹౬౹౹ గిపిరు దశాననం౦
ష్టై (స్తవా యబినసాం మంతవం౦ బష్టిసాం ష్టుటన్ (వా రిడసం౦ భ౭ం ష్ట్యసంగై వావి రెష్ణైనవరం౦ బబివిచావిం (పావిరె తంలం౦ కసాంకనైలద్దైవం ష్ట్యాని యాప్సివిభూాం తిసం౦ ష్టైదం౹ (వాం శపశ్రైస్సిదం౦
బబినత్రుతం౦ బివిమం౦ త్రవినష్టం౦ త్రితుష్టైం౹౹౭౹౹ త్రాంరం వగం వియారం౦ గ్నక జౌరెయిష్టైం౦ (గన్ననష్టదవం యాయి దం దక (త్రీ) వానం (స్సివంత్రాపు సవిధిరెరెగియాం త్రైవము తావి (వాం వాం చరయష్టి
సష్టానవవష్ణి ష్ఠం౦ ష్ట్రా౹౹౮౹౹ తనసం తం లనియాం ష్టం యాయి వెబ్బినవాం౦ యవావియాయినం దం౦ ష్టౌధియాయునవారవము ఝం (బిబినవాలిచెతనీ ఋను ఘ౹౯ నతన యాయి దంచెప్పిరష్టుం రయెక్ష్రాంలిబిాంరం
నష్టాం౹౹౧౦౹౹ రాంయాం వచము ఝ్ణం నవిన౦ (త్రిశన్నసనం౦ నివిథం౦ చబివానినైరాంథు (త్రీ) ష్ట తియానగ ష్ఠైయష్టిసం౦ (విశన్న ష్ణచుమయు పంవనం ఋ బిరా (త్రు) ష్ణరెని౹౹౧౧౹౹ కి౹౹౧౨౹౹ రెవిచాం ష్టం౦ భ్రియిష్టి నం (గాంరవష్టై
సంగం౦ నరం౦ భ్రకనా౯ వం ష్ట్రితాం౦ (బ్రాంరం వా లావచన యానగం న (ష్టైరావ చనంకరాం౦ తం వాంసం వత్రి బాథం లనరాం౹౹౧౩౹౹౧౪౹౹ నరవాంయనం లతాం యగ్గ్ని కై లాంహతన యాం౦ గ (పాం లచ౦ త్రాచిర

వాచౌనైయుడం బోషిఖంన్నె(ఘెందవిఛెం ష్టంన్న విచిజవర్ని షావిక్ష దక్ష దశ్వైచరువాం ఙ్కనగం బ్బినరశి (గరుదగం ధర్వ యడ ష్కరిష్కరు లంగన్న(జెలు యువ ఙ్జియాం ఛెం చ్చినశెషలాక(ఛిరరము లగలావి థవము యువిన్నైనె యాం(గ
వకషొశాగక యాం వన్మనం ధరం ంష్టాం౪న౧౦ త్రిరెన్ని త్రెరంన్గెల్లినొ(వ్తైశ తొంగల యాం ంగనియు విన్నియుంగరుఖాం(యుత్తైవతి యాగు ఎడమార్థ(యుత్తెంచ్చి వశాంన్తేనన్నుం బు షైగంజెప్పినొం౪న౧చేనంకెం చ్చిడాంతవుం ంషరం(
సన్నిలో విధిపుణాంనతం ష్టంగడు వైతునన్న(ష్కనపత్తాన్వమావ శెగెపరె(జనముల వెవేకన్న జిగ్నెం భావిం చ్చైనరాం౹౹ ౙ౹వచ్చినకాం శ్రీ వాంరళ్ళి యావపృవికోన్నొ తుదాన్నె వెశ్చరర్గ(జెచ్చిరంగాం నుబించ్చైనైతైనె యాంనదూంత విద్దితేతెపస్సు
పై(చాం చ్చిదరాం తలం ఖ్బైరవ్షుంగాం నగనాంనతు వైయు పాం యవన్నం(ఖ్బిచ్చికరప్రిదశిక తవ వెంక్షదగనం ంకక్షిబిజలాం వివ్వ వైఖ్షశాం౹౹ దెవాం దెవరజౌ వం చ్చు జెవు వైతాంర్థిక భూం తచెతసు వైత్(౨ విఖ్యాం త్రిన్నెం
త్తిన్నిల్లున పాం బన్ని పాం ంష్ఠాం౨యాం ంజాం౨(త్రవెంపారు ఎగాంరల్లి వమ వాం వరిప్రాంథిక ంచ్చినవు దిక్తాం పునం(దెవెం ప్రావుల చంజమెంపువద్ధి యాంప్పెశిం చ్చిన్ని తొంజను నూం౹౹గి[illegible]నెన్నిం ంయుత్తెంచ్చేం వన వచన
జెజి యుగాంంగ(జెపొ వంన్నిగాన్ని బుద్దిం యు చెప్పివాం౨(నవఖ్యశిం ష్టుమెబు న్నిం చ్చిన యువనరం బ్బి(గాంనువయుచెన్నికాం స్రువి వెనచతుర౹౹ చ౹౹ బెగముల నగ్ర్ ప్రితాంపేవుప్రిశక్తైవునాం ప్రినపంం చ్చివూం
త్రినర్గ(వగవసు న్నిపుష్టి చెన్నిన విశ్వం బ్బివిభూం వశ్మిజాం ష్ణయొం చితం(బ్బిగనెనరింషు ఖష్యెవుత హోన్ని ఖవం బ్బినం గాంవె యుంత్తేపం(పునగను పల ంక్షైవునను ంబాంఖిన ముం ంష్పవిలి వాం౨చాం లవె౹౹

౨౫

ఘటించి విన జేష్టున ప్రౌఢశేషాశాబిన యలంకరించి బరశేషా షువంబుచినం (వెంట్రై యలంకరించి నప్పి భేషజాబింక్షాగి కేళ్ పదపడి విమంక్షి వరెసెన్హ్రాదమునను తలంగాంచ్చెనాకలివారంరక్కల నెలుంగలుగ్ర వదెన్నంత్రా వడ దటి లు బెదరదెలంగెపై
ఘటిగా తవిరెరళ ఖంక్షెనెక్షన్ ఘదక్షలిజెం త్రుంక్షానలిబిత్తం బుచినకె త్రయసంతన్నిలి పుత్రకెనెంగ్గనం గాన్నిచెంషాసాదుతనంగాం (నసరహాటంచైనగాం వలివలిష్టిచలివెట్టె సౌఘనిఘబిశెపనింత్రుజిలియ నెబ్బెరలివెంష్టిం బషెనెన
వెబిష్కాననంక్షిసలివళిమ తవయగదాం నింబదట వెచెప్పి వవహానవెంత్రు (విసలిషలితశవాంతినెథలిసవిరూంటంచైన నాము త్రరముగఘలయఘాసవయాంబుచ్చి నన్నవన్నజాసనెబ్బెష్టినచాక్రంకలెంశ్ననగా కనలిశలి
మెహలిమునక్కగవెరెనా తంతునక్రబుజావెంచెగాఘనిత్రా సంఖెరెహాస్రచంక్షిరమలిగాక్షన్వంశవరలంక్షిఖిచైలిగ్నెలలాసమజాలివెం ప్రాంశలిథవద్ధం ఘ్రెగలినహావ్రనిశెతశత్రమలిక్ఘనెఘలంక్షినివాసెనెా
నవమలిగ్రంజలిప్పి వలనళ్ళి మలిగనెన చిక్కనిత్రుంబాచిం క్షెబవాలివత్త్రెశంబుచ్చి లలిరెంక్షికెమలిరెతా భ్లిలానమలినింగ్నెయలింత్రంగ్గనహాఘశాఘదెశాఛ్వా నవమలిలిలివెనరలికలిచాఖించచిక్కమలి నిత్రుజెనెా
గాంవిప్రావళింబజిత్తచ్చితినలిబన్ధంబుబుత్ సుర్రి లకెక్కగాదించచ్చిక్రతువై ఖవంబ్బులకుదిన్షంబాబిచరించచ్చిక్కవిశగ్రిమంక్షిప్రతివిమంప్రతా పపరలిషక్షిదాకళ్ళానకష్పిఘెఘథిఘవలివమునన
విశెంనెనదలిలిచాచ్చికలంచ్చి యహామలిసుషవగంథవాక్షివిలి బలమునదెలంనెకానలకెంగెరహాంపరదిరలిచమ వహాహావతవిచ్చ్ర మమునచెతిదంఘ్రవనమలినగ తంనిక్షెలంబ్బలిషావి

అత్రైవం నెల్లిక్కి దెవల పల్లి శరణం బుచ్చినె క్షత్రప్రత్రినా। యాత్రము చూచె యుత్తా యానె పం కృతిన త్యము గాదలంత్రారె। యాత్రము లంక్క చెపా చెకొ పన చొప్పము బుద్ధి చెప్పినక్। చిత్రమున ంఘునిసరకు నై యావిన
వనము గా రనజ క్ వెలుగ్గ అగ్నినిరు వబిగన్ల లన దశర్శింప్పు ప్రత్యవననగ తబా లాత్పం బున్నిం డాలి। స్త్రీనె ఎవినె పెలలా పవిష్టా జర్ మగ్న నావ భిరరు వ నసు చనర క్షెబి షం ష్టా ౧ర౧ వొపె మా నను ంబెషు
[illegible] వము ంత్రబిం గాం క్షెవెరనాం యున తం వస్తం। యాం వరా పడెచ్చితబ్జు వర। మె మగచలం బిత్రజానిక్కనిడివి ఖియాను చునాం౹నెనరమల వశు నాకెత్రి యా। మాన లవరలచి మా తపె తదుని యు ంగని ం।
పా। న్నన మరెక్కె లన నాక్కమా పల్లావెరెక్కి యానా నం వష్కు ద స్త్రము చూ రంగనాం౹గి౹ అవలి ంచబి తలంయున పరెచంనప్ని యు ం। జూ చిత్రి తా దగు చను రవిరా ఖ। యు చదిదిం భత త్రికె నాం న్లవిచు తం త్ర
గా నిచ్చి ంయా త్రపా మునెని జు లన్ని యా౹ నా౹రక్షావం నకి తా పవెశము నసెనర్ విన్నిం బుత్రంచ్చెనా। యా క్రా షి క్రరు విశా తావనను నెఖుం వెనెతెబి ంబుని నా। బ్బిక్తా షం బుబిగలంక్కగా న్నవ్వన మ స్త్రా
యు ం బుచ్చి చెప్ప న్నసంం। దిక్షా త్ర ప్రవనా యాత్రా ఖ వసు చి తిక్ జూ చి బ ంక్కి ంపు నక్౹ లు౹౧క్కెమున ప్పెనాన తగనబి తిచపా వ్నురలకు నై మం బ్జి నక్। మిన్నె లిఖానవారిని యా పా ం చు క తక్క దు
రెవన క్షరు ం। నె క్ల చెవ్వ చెనర దియా న చెవక్ దిసక్కిమ్మ చాక్క పుల్ త్రిక్క నయు ం ష్టెప్త్ర క్షపంగ్ర విష్ణు రం బావలిసైక్రు వం ంబక్కెనన్నా ౹ బు౹ న్నా పునము న్నాపు న్నా యా లనాం ఎరవె

వశ్యములు నిజనవెంబడి పదర్శశలము చ్చిరి యాంత్రుం విచారించి యాడప్ప శా(వె)ని తల యాంత్రి చూచి త్రతు వర్గము కైవవము చూచి నాం మనం(క్షి)న యాం వము దళ్లి బెళ్లెను పశ్చాన నదుష్ట చరిత్రము లెన్నైన (నెను) నిధి వాంన్న త్రిశూలము న(
చిన దూంరలు లతంన్గనంత్ర తీర్థ గిరియంత్రగాం లంబిచ్చెంబాయు పొం వునగవున (శాంన్దరం బ్బిగు ధృతం బ్బినలు (పు) చుని కి దైవరుంగను తివాగుడ వచ్చి యొల్లనైరింగి (యెం) రం గ బెట్టితి పొంతవునాం యారింగినం త్రగిరగిరి
దిన్నాం న తెయిచ్చిన (పవేశము తగులరాంప విన్నప వము చెన్ని తిని (పవి చ యం బ్బినన్నైగాం నుమెం (ద్రు వలంపు లు దక్షిణనవు తుం గనుబి తలంత్తె గిరగిరి తం పురిరంం దగుంని (వాం తన్నికిర్తి దసులు దం బారాం లన్న చె క్కా
రయుక్ (దాం తయున్నదివచ్చి వయులు చె(యాం దూంర తర్గ రచ్చి తెవన దెయు దివాలు నాం గిరగిరిబు చ్చి లు చెప్పు కొల్లనది తోవంగనిచ్చు ద నాం ది పుర్ద పః (ప్రి) భిరిం బాయు వచ్చినని చెప్పితివత్తెరంన్న భిరిద
ంత్ర యుక్ శా జ్ఞిగం జెప్పు వాన్నసూర్యనాం వనుపల్లు లు చూం చనిప్లెనం (ప్రి జ్ఞనుమైనదూం తవెదం పంపియు డిల్లిదూగాంన యుక్లినునాం గిరగిరి అర్ధ విఘుం ప్రి పాయు తు పొం గాం ద్రిం దవం బ్బినరిం
ష్ట్రంగాం పరిగాం ధర్మము వచ్చినగిరిగాం తాం చ్చతు నిశ్చరం గాం చ్చియుం వెర (ప్రాపి ధర్మ నైయుం డవాచిన తం తాం తం డుపాని కిదె చ్చి యుచ్చి నవాం దర్శవిదాం యుకం బ్బియున యాంత్ర కోత్తు చులాం
నిశ్చిలం చ్చిగనాం గిరగి వాం వం పాం శర్వ భిగతు లగు వాంరితె బా (పు పరియు త్తైన బా చనవు తనికపు దుం (పిం గళం పైన వాంరెకపిం గిరి శం ప్రి (వనం గబరగు ముబిగ వు లనని రిశన దాం గిరగి

నయుంష్టే దశాబ్దు వలంత్రి వాం(రిదలతల దత్తు తైనిరెనిరిర్ వనవాంన్నార్గులవాం విదాంకినిశాంగు యుదలప్రరశ్నె రబాంలి ములయోం(శ్రీరలశ్రు ల తలరగవులశాం తునలరలనతనవలం(గరలవవి(శ్రీ [illegible]
శాం జ్ఞి చలనైరలగవిచిచచిగ తిం గబ్రినిరల వాన్గల జయ్ ఋ౺దాక్షిని వం వాతనచ్చలింగ్గ శిశి యాం చిర్గ దర్గ గ తు బి జ్ఞి తెలిశిర్(రాం క్షను [illegible] వివం బాశ్శ ఛిదురశ్రీ తివాన్నవ వాం ధ్రాత్రెశ్శ ఘాం శ్రా క్షను తులనం [illegible]
నియాంన్నురవృత్తివనగంన జౌనను(శ్రీ క్షురిశ్రీ శ్రుతిక్ శ్రీతి మెరాంనంచినరత్రన విప్రవాం వాంవలునిశాం ఋఋదాన్వవిరలవి క్షుత్వనవద్రిర్యాం శ్రుత్రను నింని జ్ఞి నెలంచినర్(వాంనలు విన్నవాం విగరె [illegible]
ంష్టురతం ష్టి శాం రినర్ ద్రి నలప్పి ళ్ళి నెల్లి పరచెర్ దశన ంత్రాంపాంజ్ఞి ద వన్గరం(గ్లాంనవచెర్ వాంశివృ రితకాంచ్చున తారిణాం కాం ంత్రిచాంచులచునోం ఋ అజ్ఞిరయి వర్గను రాంజ్ఞినుబవ [illegible]
నచెంనిన్ గ్న ష్టవకాంనినిషి న్ వృ తకాం యలుతల దక్షి తి వారరవాం లనర్ గ్ని క్షి ఛినవలంష్టిరాంరెనదల్యాంగ్రు తంబెబిర్ననూంత్రుచాంనుత(హ్ఞి జ్ఞిన దాంనిదాంన్చ ఋపాంరలవయాం [illegible]
నశంర్ ఋ ఋ పనెలదిఋ ధిం నంసాంష్ట్రి తాం దదాంరళు వగ రలనలం జాలెగనన చరు యుఘజ బిలం బాచి(వాంగ పంబిలెషు త్రి జ్ఞి యాంగాని దశాం ననలడె దం దే యాంరవముపెలుచన విచియాం [illegible]
శాం ప్రు భాంనుపెత్రి యల(త్రెశిన యాంప్రు రిషుదనం బె విఘుదధినబిలాం(శ్రాంనముంనం ఋ చ్చి కాంని వాంపె(చెనైనసురవాం వన్న తనికిరమాంకత్రెం తశాం ఋరఋనగయుర్ యలతనింగనుంగాణ్

33

[illegible]

[illegible]

[illegible]

౭ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

యిష్టం దభికం బ్బిగను నై ప్రానం చెల్లినిల్లినరా॥౧౪॥ బలవును పాయరు యిచ్చితాలంగలు దొనలు నేనే। బరవనె మున్న ఖర్వవతినవంబ్ని। రన్న కుపు వరవెం బరి చెంపాన్నన భ విక్రా బరి। యారు వు వెకె పొంతెతెరవి యిచ్చె౪కవ
శేనవి భుంపరనక్రిపారం పాస్నుంబ్రిరిగన్నం గాని నారాతం దమ రనవులినిలు పంగ్నా। బనిచిఉలక్రుతనయానం। భ్రనావశావిన్నుననుచితవుంగదానిప్లిలిదెంనరా॥౧౫॥ బునరం హెం తం బచెవ్పూ బుతెచిడురా వరణం బచ్చి వెత్తైయుగ్
హానపశిరెనెంవయునె మంబ్బరవుంబ్బె చులంబ్బిదా
ంనైనం। న్నావి యారంగ దవుప్పుప్రతి నారవుగల్గనెదాల్లి డెణెవ్రిడనిర్పపుప్పుత్రిఘలవాంబ్బిత
లంచ్చెదుగాంక్షవిష్ణు విశూ॥౧౬॥ స్రాశ్రుచును లెంష్ట్రం
దారణాపుంగాంవన్నాంప్రి దునెనేవా యిపు వె। యా
రప్పులు శ్రీ చిచెవ్పనుభయాప్రతివన్నవులైనంగానాకయాం। శ్రాశ్రవునువ పడిదునాగ్ యావిచా
రవును న్యవినెయాం బచ్చి దక్షి దగ్లపిముదెకయాన్నెతు
విదాంగ్నునెలొకవికుక్షపుత్రమును బుం॥౧౭॥ వెలితెంష్టా
ఆనం బ్బిలివెలత్త చప్పింగ్ని దాచెశినం దప్పు దునెవ యాంగను విడివినిగాం చాలగాపాంలప్పైన
దినైవుని। వలివుశ్నుము దెనెకట గునినాకంశు
వక్షా॥౧౮॥ బునరాని పాంంవంబొకక్ష పు నుంత్రతనివ్వన తక్షత్తైనవాం। రెకలు గ్నుచుక్నిముద్భుతింబరింప్పంగ బూందువిడెవతాగ్రిం। బునకవిచారెం బచ్చి
లోనవును వచుం బెం బావిరాంపెచవరాం వివింక్ష నెం।
వలినిరణాక్షాశలం బచ్చిప్రనెదిం ప్పంగ వనువచ్చి బాలి సొరెనారెన్ను నరా॥౧౯॥ అనినె పురు మారవివలునెనె। దను బెంప్రె దుధ్రనె దునెక్షత్ర తవెంగప్పునె
తం। ప్పెను బాం గా వృద్ధిగును రెన్నెయా। సెని త్రి యానను

౩

కృపలుగలనన్న లక్ష్మీకరవేంకటపతిని ఘనుని అపరరూపేగ యువచక్రినాథుండు పాదాంబుజముల నారదుండు బుధులు వందితుండనె తాంబూలవదనుండు భక్తవత్సలుండు పశుపతి వరదుండు మద్దతి తూర్య ముఖ్యనేయాచార్యుని ఘనతత్త్వంబైన నిరాకారనిర్గుణ వరదుండు
బాసిగా వద్దున్న మనువు శ్రవణపారణ రూపాలు తండ్రి తిరునాళ్ళు భంబున దీప్తిచె నిద్రాప్రాప్తి తెప్పతాళముల తిరునాళ్ళు యెండా విష్ణునామాల తెరువులు పొంగినవి విష్ణుమూర్తి కథలు బాగుగా గుజ్జు నాలుగు దిక్కులు
దారా తిరుమలై రంగపట్టణ రాత్రి విభావాంగవాహనంబు తైలవాసనలు గూడిన పెరుమాళ్ళు భక్తవందనము చేసిన వారు ఈ యాత్రకు నడచినవారు పరివారము నివాళ్ళు
శిరసున నుంచి యుక్తంగ రథము బ్రహ్మోత్సవము యుంజడేయువారందరు వచ్చిరి యుక్కలయాత్ర గవేంకటాద్రి తిరుమల ప్రభువు ఆలయము వద్ద నిలుచుండి యేల తూర్పు పడమర దక్షిణ ఉత్తర ద్వారముల దేవుళ్ళు
భక్తుల తీర్థప్రసాదము వినియోగము తేరు చూచుటకు గుర్తెత్తి విశ్వనాథాం చెంత యాత్రలు శిలాశాసనంబు దేవుని ద్వారపాలకులు యున్నవారు ఉత్సవవిగ్రహము విధాయకముగా తాళ్ళు
శ్రీమతాం బుద్ధిమతాం నగరములు జిగిలక్ష్మీ బిరుదు బిచ్చయ్యయు నిర్ణయించె గుణగణ వెంకటేశుని కృప యందు యేడుకొండల వారిని పూజించి యురేచబాండాల కథ ఫ్లెం
విడుదలపడుచు దీక్షగా నిలువుండు పూల పదివేల గానాటంబున వెలుగొంది ఎండ్ల నిలుపనా తిరుమల గానాలు ఉండవలెను విద్య గానాల సంపద లంగా నిలువ చిన్నవాని కొలువులు చేసి నిలువెత్తు

[illegible]

ప్రితెంగా సూపచయాగ్ర(ణి వరప్రసాదమైన వానిం దలచి వెలిగ నగతిపత్తులెల్ల విచారము తెగెం ... కేసు దెచ్చి వరవంశవిధానమ్ము నిర్ణయించె యాలం దెలియా (దెలుపయుం ... [illegible] ... తివమంతు
లాంఛనమ్ము అనేంగంగడి పెంచి శుక్షుకుం ... గనె ... (చతనిచ్చె యచట కైకేయమును చెప్పు (వాసుదేవా భరతదవసం బుచ్చి నెట్టి యున్న(సంపై పోతనము ... తోడ ... గ్గాం చి ... కేకయ ... చెప్పిన ... ఆపస
... యచి ... (నీత చందెయా ... వె ... (యము ... ఉప్పత్తి ... పాలు ... నవల ... చ(ము ... తనె ... గాజ్జా ... వరు (వప్పు యగా ... దత గజా చినంబ్బ యు ...
నము ... గల వారలయిం ... లె ... వివెం ... ముక్షా ... [illegible] ... వం ... శారం ... నా ... గనె ... దండె ... యుత వ ... పై ...
శతృవులనె ... గయున చా తనింపం జచ్చిన వాం ... (యమున్నగా సుకవనమును ... రామ ... (తవ్వ ... శ్రీరా ... చెందం వ (వశత ...
రింప్రాపాలిపుడు ... యాతం ... ప్తులెల్ల ... యుం ... తె ... గావించ ... పక ... పుంచె ... ఆసను ... దంపై ... లనయా ... ఆవాల ...
మరెంబు ... పుణ్యాత్త నల్లా ఉనె ... పోరెనగము ... తవనసరం బున్నెం ప్రమ ... యు (వెవనిరిగిరికా బూతన ... పోవ ... ఉరా ... [illegible]

వింగవెయుంచెను కంఠువెం నగరువారవంన్ననూ ॥ నె ॥ వసుజా చంద్రవెలిగింవనదు చిత్రమున నెరింగెశంకరుం [illegible] చిరుతనగు [illegible] మోవయు [illegible] విదయునూ ॥ చ ॥
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] ॥ వ ॥ [illegible]

౭౨

రక్షణాశిలు చెవవినయాం౦ జోరాశి చెశత్రో గర్వశ్చ సాంధా నవిపక్షా చెతవకపుశై ప్రవృన్ము చెనచేయాం౦ బ్బిధిసం౦ ప్రాంణ్కను ఇద్మాం౦ శచెతసు పత్రి దంభో బాఖ్య చెబారతి వాదు నిస్పం౦ద్వము భాక్ష చెతం౦ త్రిబుగ
పుక్షురక్షి త్రిచ్చె౯ు౪ శ౯ు౪ శం౦ జ్ఞియలరా యలని చెనో క్షం౦ జ్ఞజి షవవనిపతి వాంధావషహాకిచె శం౦ జ్ఞితవిధిచెవి చవా శం౦ ష్ట్రియు చెళ్ళు పనయల ప్రీణాశలిచెవ నాం౯ు౪ ర్తి ౧౪ హాం౦వని౪ క్షారపవాళకాశైవినిర్ఘ తైవ్రికిదా త్రిప్రాత్తె
సునక్షిధాన్యగాపికిపాంరాంవగాం హోవరధరపకి ఖైలప్తా తేవ్వాదా నాం౦ గ్నానం౦ని ర్ఘరివా వవులు వారాత్రా తాపత్రివన క్షత్రి చెపర్క౪ క్షోళ్ళు గమ్మ౪ ళ్ళో ౪ ఇతి తివాం వం ధయల కవివిత్రి కావ్యసాంచ
త్రుపుత్రు ఖుఘాంరాంధనవిరాం జి తిక్కననాం౦ వాం౦బి ప్రశంతం౦ బైన ఖిత్రరాం వాం౦ ణాం౦ జినరావ్వు ౦ బుబునం౦ ష్టు చతుర్థాం౦శవాసహాం౦ త్రిపం౦ జె యల్యు౯ు౪

ఘం ఝనతేను తనరున్నకున్న నవిశిమాతం త్రి బంబ్ప్రు వల్లినాం దశాంచ్చెన ప్రుప్రు తతి బప్పనే తప్తు చననరు పూంబికనై తిత్ర్రకనెని తలం ప్పి ఘకఘ అడివెహా వలుగాం నవిష్ణి నిమువిన్ని ప్పియతం త్రీనాం సువసతి దగున్నిబుఘ ల్లవపం బ్బ
నె యుచుం ష్టా మువయుదినాం తెరంగనినెదాన వెక్షరు వని వాసునాం ఘఅఘఘాం త్రివలరకె వెంన్ని ఎలుగాశియం చె ప్పి చుబిచ్చునం బ్బిచెఘిం త్ర యుంరిత్ర కోనె ఖ మాశవెల్లిసు తిగ్గం గ్నదావినెన్నా వెక ఘిం త్రవద్దం బ్బిగానదరి
త్రి తెయుం ఖిం బరెంచ్చి చరకబర త్రాంత్ర యు పోవని బ్బి మువర్నె నాన్నం బాపితయుచారం చక్రాంఘవఘల లగా విష్ణి పనంగ్న నెవుం తతం డెలా కలటి వంశిబిని నిత్ర లనం ప్రా తబావు హాంప్పవు
ప్రత్రి చ్చాన ఖాంధం బబ్బిబా ఘబనలిన్నం ప్పత్తి యునాం కరం బాలె ంత్రి దెన త్రి ఖాం తపాంత్రం బ్బిపెద్దలదెలం క్క పహాం త్రివుం బ్బి ని ల లానెకాం ప్పి హే పెబి నినినిఘణఘఅనినెం బెపు లు మూంన్నిరాన్ని
ష్టి లనం ఆనెవం దప్పెవెపెద్దివరకుతి బరెవు ఘనంచ వరాంనుసవలునప్పు యుంపాం రిందె వఘనారుతం నా తవన్నిప్పిగాం ష్టి హరెయుంాంఘ చఘ తవవు లినె ల్లింపాంనచు లదాంతన్నం లం బ్బి నెనాం దెనత
తిన్నియుపరికాం పత్రు బ్బాంవు తనం నాంచతురాంఘ్యుతు నాం ఖిం బు జైవిన్సప తియు హెన బాంపు బలనాంరపున తపం ష్కె దిచ్చాం దెద్దెఘత్రిపుతు లనె ల్లత్రిక్షినాంచ్చెనాంకయుం విష్ణి పెషాంన నియుప్పెఘ
తినినసురయుష్టాం బి లుఘవినెనె జినెన దియువెప్పివెం జైయున తిక్షిఘప్పినియుంపంరం నంబిపెల్లునం ఘవనువన్ని లువతింక్కం గాక్షవరసెంపప్పెన్నినిఘ వఘయునెరం గనచుగాంక ఖాన మఘ లనెల్లినునెచ్చి

శ్రీవిష్ణుపురాణ
ఆశ్వాసము ౫

౭౩

శ్రీరమణా చరణా శరణం ఖరకర కోటి ప్రకాశ తేజ అంత్రి ఘనవనప్రతీతాక్షారుని చెంగనకాంచల ఖరుని చెవగను మునవగు పంతి వల్లి భుచెక్క దేశం ఘనిచెన ప్రాప
మునేరావణి మదిడెక్కం భినిగ లుగడల అంగలిదల అన్ని ప్రాణుల చుంత్రినా కనా కొన్నవి మొదలిన లతో క్షైన్య కమనవిరపరిఖ నెట్టిన మొ [illegible] మునెద్దంపా ఇత తద్దితరెడ యప్పు శైలలయు తెగిసి రంతు
గతులనరా వెళ్ళె పచంత్రం చెప్పినదేరిది అయి [illegible] దనకం తెలెం తమొక్క తూర్చిరవు నృప్తి చినముక్కగమంత్రయి వెనైరాగం చెప్పి కం చెప్పించి ఈ అంత్రనయం తన యొక్క తానే యుండదించు చెప్పి నిచ్చి
కాంచవమనునితా పనైదా ద్రువం మునిగాంతి [illegible] యుండా విరావణి దనిగాం వరాయ త్రిసైయు ల్లిను నాం కనిబు పుని తనయు వునిపతి [illegible] నిం దన మునిబరిణి శ్రీ పటి పతి ప్రాప్త
శ్రీనవం జూపి యూ తపటెపొప్పి దిబా పత్తె [illegible] నన పియుం త్రయుం చెప్పి వాని ఇప యు నులు విని యుత్త విని యు [illegible] దెయ జా వెను చివరి చి కినా తిప్పు కాబిన రించిన యప్రాయం చెప్పి బె
నిని బిపరి పుపత్ని మరి యయు నే ఉనిగ్రనై దయు నా కను అనకు కులతృష్ణ జా దను వని క్షత్ర వెదా భ్రాతవునిశం చెప్పినా చరించి ఇయరా తు కృత చెప్పనం చెప్పిన న నివెడత యను పారి దివం కృష్ణ
మహో మద్దెల లయం గని కన్న విష్ణు నరి చెతనని చాలం త్రి తన్నాయం గనె ల్లి వారం నువమా యడ్డి కొరి కయె శం గనయ ఖ్గం చునర్గంప్పి నతం దుత్రీచి ప్రిచి నను రెం పృ చైనజం

౭౦

[illegible]

తొలుమాను వత్తైప్రకొ దివిమధింపునొం ॥౪౪॥ యుత్తై యున్నచదిన్చ విధాంబ్ణిష్ఠా యుంచుపవులు నంధక్షచక్రం బన్నలు ద్విజిష్ణం ష్ఠు లంచెజిచుంగ లయాల క్రిష్ణాశినరవరలలి నైర్కకొ దిరిరం దెప్పినొం ॥వం॥ శాకనాం ంతెన్నతం జా
యుపా యుతెవిన తొన్ని ప్తైఃప పొంఢం బన్నినైక్షనచుర్ జెన్నగం వినొచెనవంరనక్షినాం ప్రభాచ్చం త్తాను శ్వర ఖానంబ్జెనకుం ఫ్లిగారఘుపాగారాం భూచి యూనన్నపు ప్తునంచై ఖర్త్రింగం తప్రక్షాంవు తనుచర్ న్రాం పక్షాం ర్పుం బన్ని
నొం ॥౪॥ అనురవకల హుంకలువ చినినెరచిత్తసం ॥
పలకా తానివాం బన్నినర్ రాం బులర్ బాశెప్రుచన్నింగనల న్నాలునాం బన్నిచెనె బంధు భావ వారంధర వచునైరబి యూవు ష్ణునిప్రాంనవచొతవును నారెయాత నినెక్షి లనియె ॥వం॥ ఫరణిచత్రెకుటన ఉద్దినిపున
తుసాం కునవివెచ్చర్ చెయాలవి క్షైత్తైయు ॥౪॥ కయొ నినల నొం చన్నివించన్నివం వెరప్రాళ్ళ్ వుకం బంఛ్ణిదాం వారెయు వ్షం బబినల శాంవిన ంగరవు పెవాం ఫిశలనంత్రావలి వుర్ గరవుఫిర్ వుసనాం
ంత్రి ష్టునెపెపినింగలవిశు లనొం చిర్బులవుపెకొ నైన పరిచెప్పి దద్దాం నవకు లవుయి దెవత లన్నవతరిం త్తెనబినభొంవరి వాం తిపాంనవు లబె యుం పువిత్ర వం బన్నినం ంగలదెఘ॥నలయా
పెవరవి యుఃగాం నవా త్రుర్ వివము న్నవిరు లవుత్రా ం త్తిషన ప్రుయున్నెకుర యుంత్నం గలదెకొ దెవవుట్టు బాద్విష్ణుం త్రితెశౌరా ॥గి॥ రిపాంసయి బరయు నరభాంరవు బులయున చరగాం త్త్రర్ త్తైయుం
ర్వై నెబినను గులవుచ్చిగా తిచిన చిరుదుగల దె॥న॥ రాపునెషినబాపతి ॥ శివరాం చువిపెవు చిగాదనిన నప్పు యకుర్ దెవారెవాలునెనసంబా

13

జప్రైనంభ్రియు త్రైతెనా ఔవో వకలం బ్రసచి తం బ్బిగజ కృనకాయం బొశ్రీ క్షైరాశెచిత్తచక్షగవయుణ్ణ్రెన వారంగజ్ఞాదువహ్ణువ (చేరలుసణోవరంబ్బినన వారళాంనెవిదెయున్నప్రకాంవవిౡగిౡఅస్యచం వ
గిపచూచునజ్ఞానవెక్షురు(నలినిచూచిక్షనభవుడగుచ (పయుక్షుదపఃప్రఖావవుసనెరెంక్షైయుం(దగ(గాంపుల్క్షచిమునవదనితలంబ్రిౡనౡతతిజ్యిపక్రమున వయెూం(చితవుగున్సంషాంషగాంబ్బిచెల్లితింబాజో(
వతితెకెందిన్నంజాప్పవుౡ్నతిపలయూన్నకలపనగు నెవరాప్రాౡచౡఅనిచేశులుషిం ప్రెవెదవతియుచ్చేవవాంద్లచనందలంప్రిన(గినిదళవరంభరలుం క్షతరెత్రచక్షనవెనవివజిశావ్ణనం(గ్గనవెయుక్రమెలత్రెయుల
నవికత్రైవిథంబ్బినపాంశిరత్రైరెంచినత్రియుండెంప్తైవెం ప్రెకలుచెతంపెవప్రినయంతరెప్పల్కటంౡగిౡవెంప్రెకలుచాంతవచిచుపెరగుపచాచవ(ంవప. వయూవ్రకైశనవిరెయాంజస్యచివిషుపు(దివిచెతాషవుదాణి
నలిబ్బలనవాూత్రెగియుగుచంబిరెండెరెంబాన్ణయు క్లైనియెూసతియూంౡయుౡబ్వవుప్రిళ్లనిపు.పశుప.ంబ్రిదిపెసుజూరంస్తుచంజ్జియునిక్షకపి ంచినవ్లైయునబ్రైశలనిత్రవవాతపఃప్రభా(వాన్న
తిచెవొగాపెలునతుక్ష్యవమంవ్రిదనిశప్రిభూప్రైనక్షతపు(ంబాంతయునంజాంవియవియాంనిబమూత్రి(దాప్రెదునంౡకౡయూంపరిభవంబ్బింబదియుం(దివిప్రాణాంబ్బిలనంపెదిగ్గనయునలం(దబ్బిపాంరిం చు
చివశాంనను(నైపదగ్గవిహాకాంత్రైనిదిసాంపెశాచెనూౡగిౡక్ష్యతయుగమున్నవెదవతియునంగాబినయ(గాంతిత్రైతనిపుపుంసి.వయునంగ(బెనకలయుక్షైవెదిబ్బిరెంచ్రినినతి(యాంవ్యినిపుపివ్హాపగుం వంజెన్రిౡ

మఽ౹ఱిశివాయ నిశెప్పవిన్నె యమవున్నాత్రిఁయుంగాపవుంబ్రువితయుం [illegible]
శితలంబట్టిచతశాపుచంగ్గాతెంనకం బట్టినన్నాఁగకే౹యుబ్బిషవునశావ [illegible]
చనంవిరత్రిత్తారం[illegible]
శంత్రిపరయుంవ్రిరశజన్మంబట్టినకంబంబాన్నిచాలతనిర్ణాం [illegible]
[illegible]

౧౮

ఖంచ్చి వరుతత్తసచ్ఛిప టికి క్షని ఉంనారా౹౹ ఆ౹౹ ఓనరకసాత లం ఋషినకు నైర్నెవ నాగనులం ఋషినైరా ఊర్ యు౹ ప్రాణవు లక్షయుం చ్చి బలవపుర్వము పెట్టి పవెవనా బిడు౹ ప్రాణ వందం ప్పవానవపురం బ్బానరకబానా వాంవృనంక్షా
నిం౹ త్రాణ్ణాంగం జ్జినాకభివంతం బ్బిలు నికరంశలనింక్షనిషై యునిఁనెఁ ఆనినవిని నిరుం బాంతాం శ్య యానవమున్నరం౹ దేరువు గాదిషినవువత్రి పురవమునరసాఁ యుంక్షా నను వా తనివాదవమునకాం పవల యుంఁనినన్నానికని వం
నిక్షనబవిభుం వురా౹౹ ఆ౹౹ వునక్షప్రతిబ్బాచెనితిన వు క్షతపుతిదిని క్షకా బకిక్షఁ బ్బవుదేరగాంపునకుం ఘంబ్బి ఋషిప్రవాకాంత్తని తిగనిఁ వాక్షతింత్రాఋ నాంటవునినక్క నాం నింద్చిత్రువుం బ్బితాశవఁక్ష
నక్షబిక్షబియుంచ్చి వనవుబ్బల దెవుఁపువాంవిత్రవుం బ్బినకూంజ్ఞనఁవ విని యా వనని షై్ర కక్ష చుఁ దనబె ంత్రదున్నినదేవతప్పిలి యుణ్ణితంఁ ట్టినువా నింటకబవూఖైం౹ బానియా తునయుబిరుప్రరకుంనా
నవరుం వైనసాం౹౹ క౹౹ విం వునావకానిక్షబలు తాఁ వాం దుంను బెగవారుం గదు ఖక్షవా రాం లుకనైఁ కెంజెరు పురువల పవు వురు డేంతిమాగంబ్బి లనచూతావెదుకతోవసాఁ ప్ర౹౹ ఆ౹౹ యాం కించ్చిక
నిప్పియుం ష్టుగచేగానత్రం త్త్రశిష్టుం బ్బినక్షఁడినివైవసుతుం గాంచ్చి తాన ఖకప్రా వాంనత్త్రి తుం తైప్పతాం౹ త్తనకారావణురాకచెప్పి యున్నిలోదిఁ క్షక్షిచూపంగంబా౹ నినిజం వైయుపవమైనినిం బె
తం వెప్పిచెతనం ష్టుక్షనసాం౹౹ క౹౹ ఆ చదె ల్లిం బాప్పకం బ్బినప్రుచినపుంగరావణా నుకు వుదైతెయు ప్రచయుకలకలనిరంత్త్రరఁని చితన ప్రాణా గువైయునికినైతెం చైనాం౹౹ క౹౹ చనదెంబ్బిపురన

వి[illegible]ప్రు[illegible] చబిశతవతవలపుజుపాంపవము యుగనలంగాని భూ[illegible]నివారణాజాంత్వంగనా[illegible] ఖిలజాంత్రపులంబూంచినయలవిరపాం తుప్తై [illegible] ణాంజరుశాం ఖతంబాచిరయాంగాంత్వరుపు : ఖము౦బాంత్వనెలవిరా(
రంగ్వరాన్సచంత్వసాగలతంచప్పివిపత్వశంబాబింత్వవారిపె [illegible] ంత్వనెసచెక్షైత్రుపతివాస్వవత్తైబత్వరాంబుకెంక్వళత్(గ్ర)ంత్వరానంగ్వనెపకారగాన్నైగంబ్వైవదా [illegible] త్వయునాం [illegible] రత్వనువెల్సైన్వవిపిరంబ్బుగపా
పారళప్చిర్యరాంవిక్సం [illegible] తక్షా పుశైయాతులకా బక్లదాంఖపాంవిలదాంకినర్[illegible]రాంర్మనా యుర్బరాం ప్రవదారంత్వరతక్[illegible]వారలనాన్వవి[illegible]యు రాంరాఖారరనవారంబ్బితుకిత్రిర్తవత్[illegible]
నూంగ[illegible]నలతావనజను బిత్తంహా [illegible]ంగ్వరకా ంత్వవబినగబూనికిబిచిర్కింకళయుపాంశవిక[illegible]దేనా [illegible]బలంబ్బియంత్వగన్స వాయవముగానవావత్త్రివబినర్[illegible]నవస్వంపుమత్
వలవదాంకవిత్రంఖలదావిర్లాన్సతనాం[illegible]బము ఇబలంబ్బిబచి[illegible]బైచ్చివయునక్షతంగిబిచినర్భజా(వము వయనంచృతాం(త్ర)బపయక (త్రు)పవవా(త్ర)తమూపవాంకివి(త్రు)మారత్వం[illegible]ంత్రేరం
గ్నవగురాం వణా వాబ్వలకా[illegible]పావకా(త్రు)మువిని పా[illegible]వా[illegible]దప్పు[illegible]వత్తాబిచాంధనారంతె[illegible]వంప్పనవనో[illegible]వదవగవద్ది(త్రా)రాపితప కనాంలకింక్వరులఖికరంపె[illegible]ంపురగదంపుం
గదరమి[illegible]వింప్పురిపుర్చాదివిరంవంబెవింపుస నవివి[illegible]ఆనుగచత్రవావారగవాన్నెనుంవాంకనగంబప్పిలర్వ [illegible]యుల్తైనిబాంగ్ల వయలనన్నిదలెనెంకవెనె ంపునెవ్వెనె[illegible]వాంకల్లిపాంకెకె

విధాష్టిఁ జెప్పినే తమతమ [illegible] పాంపము లుఁగనంగాని [illegible] వారణా [illegible] జంత్తువులం బొంచిన యలవిరహ [illegible] తం బాపి రయంగాం [illegible] రుమ: [illegible] బాం [illegible] నెల విరా
[illegible] చంద్రహాసగని తం చప్పి విప [illegible] వాని వెల [illegible] చెక్షైత్రప తియాస్న [illegible] [illegible] ౦ [illegible] రగాన్ని సంజ్ఞానెవ [illegible] [illegible] [illegible] వెలి [illegible] [illegible]
[illegible] [illegible] పుపె యతులు [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] ప్రవంధరం [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] బలం [illegible] [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible]

శ్రీనలబిస్తాం వ్రవుం బాం రత్నం గజె యల వారం కెపై ంబాం శుపతం బచ్చి

ంగాంరత్నవంతు ప్రైణావుచాంతనం బచ్చి

బచ్చినం బాంతెవుం త్రైవి ంచిటయగలం గ్గచెచినవినం దింప్చి

వుసన్నైబజినవరెం దెనభం బచ్చితెలంగ్ల సంచినం భయాలవు

తనత్రిం లవచిచ్చినం పాంబచ్చి నచ్చి ం త్రైవిక్రమాం బచ్చిను పునచాం

[illegible]

భాసిల్లె భాసురబావిందారతేరంగాంగరయావచ్చిరవస్తుపూర్ణలంఘనశరసునాం॥ శాం॥ దేవత్వాంతవయువచ్చినేభుజబలోత్సేకంబుచూండశదిశక్రిసం త్రిక్రమములైననాం యునవముపెన్నిన్నాం శరనైపిష్టించినకీబావడి యందులధైర్యశంచు
తం. తబ్బాటత్కాలదంష్టంబుచొకరాదిపస్తముకొన యుచార్త్రురబడిబద్ధాభిలసం క్షిప్తైశకవ్విత్రిస్రశిరవముగలోక్రాంత్య యాస్యవయలం బాటెకాం రగనంత్రురు పథికాం క్రత్తవునగతంబిమగ్గడిరెత్తుకిబాటకే యం. గాంలక
ంక్షవముపూంచెనకాంకలుకత్తరెప్రకన్నెనేన్నెచనిజానునవజవము చాకిరిప్పిరెవెత్తివా నరాత్తయుజిలుచితెతరపుత్త్రముని నలనిదెవా క్షవరాం నువావ వమునవానవనాంభు దవఖ్బిత్తైనకి యుత్తవలనాం లవంష్టవముప్రయెరాగవల
పైాపలివముగాంనైనచిర్తెనికకెకకా మనదెననసురపతి [illegible] చాంమనలప్రతలకలవియునాం యాసత్రవమునింగ్గాపువము లారవములన్నియుంగ్గాపునవిరాంగ్గాంకల చాంకక్లిగల్లెనయెన్నినికకతగవలతలగుమానికంటిత్తు
వతెలనెబెగవములకెళ్లుం ప్రఘవనత్రినానవని(వగలచ భవవాం ఖ్లిశెత్తెయు(విగలలుదనైనవంరవమునరలమెకానిఠెనిననాం కర కనక్తెం చరలనవల యుంష్టుఎ(యాక్కవముగాం వెనియుచఎనునికెవగ
దంతా(తక్రితొకెయుం ప్తియుషవ(మక్రికిరంగాడా లంగవలానెంబనఘంగ్గిని కనికఅనిరఘంబుచ్చిసూతలనలనలప్పత్తివముకపరె(టనముదానల ం గసాం తెబవముదఫ్లక్షుత్తైనవెధయుంనలనిజావానవము
నిత్తంనెసుకాంరచటింష్టునరెనెగాంరమునకరాంకకెకరలదలం. గనుంక్షానితొప్పరుద్రెంలంగబినవరాంగ్గరాంబుబిమిక్షరెయుకృక్గెవిచినవాంపైడానవే(రులపతియు నలమత్తెది వి[illegible]నంత్రాపైనరాంరనాంకయుష్టులవరాంలక

ఆలమున లోన వెల్గె వెయుం గ్రతాం త్రద్విషాం చిత్తిదిం క్షాం గారలం(డ్రెల యెంచిచెచ్చిన్నం చ్చివలదమెన్నె శారవల్లభుం ష్టుపా(త్రాద్భుజాయూర్ధ్వెం గివమహితం ఛ్బిగు చూగవతెపురం బ్బిగడాల్లెనివిలిమెచుష్టెఘుజిగాం ధిప్రి
షుల్గెనిరెల్విని తద్దైద్భుగజానాం తితవిశాతన్న(వుఖిన్నిన రవుగప్రబిచ్చి వన్ననగని యూం(షణిప తిన త్రనవుం ష్టినల(వుశీవు తియున్నపురికెనరిగెవాన్నజాశ నుతునాం(గిరి(గత ఒష్టు బావర్గం బ్బినన బ్బి జానను చెత
వలమున గనిననివాం తకెవచు(లని ఎం షుద్దైత్తిలనాని. శాంశచరప తిషాశికెంబివిచినవాంగాంపాం ంగ్ని(క్రయాం బ్బి పెష్టయూగాం లం బ్బినకుగం ఛ్బి మనుచున్న నెకన్నెచ్చు వులజాషటెవెతవిననిరువాంగుఖివాస్రుక్రు
(క్రుహేశపూరాం బ్బిగాన్నె మున్నవలర(వెషుగాలం బ్బిచెబినన్నె రెంగి యూ జూడు(వచ్చివారాలవరవులవలన్న చెబ్బు(తెవిచెన్నఖ్బిం బ్బిచెన్నెనంగలన్ని యూంవ ఖిం(జెవివివెన్నెనులం ష్టెదనవులగులతెలవి బిగలలి
నగ్గిలితువితనవద్భాగంబ్బిలం(గతిప యుడినవు లున్ని వాంతనెవచులచెంద్గా(ఢితుం తగుచున్నివిచిశార్మంం(ష్టితెవెలయం. గనరిగెన్బుధ్నగరం బ్బినకునాం(వుచరిమెవు షతిననాం లనెయు లధికాతాని
వాం బ్బినర్ఘూబినం(చ్చిననైశ్రాం ఢతుగ్లైనతం గ్గిననగరప్రాబి కారబావ్వాంగ్గజాం(బ్బిననిం కర్గవలిపష్ఠరావణురావణుబలంబ్బి ల్విండ్గిననరెంగియు(డినుజావిష్టురలు తప్రుకప్రు నిహాతిర్గవమ్నైన్నవుర్గగాం ఛ్బి
నగాం(గులు(గుచూంచివనేరా(క్రుశాపవునెన్నాప్పర్గజాజ్ఞాపతివింగనైనంచె(విచివిశ్వం ఖ్రలప్రువరవిత్రువు మువ్వహూద్దెదవానలం(ద్రెచినకానన్నంఖిదరెంచెచుర్గవిధం బ్బినఞ్ఞనన్నెన్నెచవుర్గ(జూంచి యుం

౩

జూతమలే బలమునొం ట్రూనరాం పతంగెం చ్చిపెచ్చి ననరాం॥ చ॥ వవిగాని నాలకెయ ష వివర్గము త్రిచిన వా సలునైన లగిగతంగ్గిని శా చరెశ్వరు పుర్రుం ష్టికదాంకె రజాం బ్బిసం ప్రతిక్ దాతిం బతపెని తిప్రు తర

శ్రీశ్యాన్నిం వసొనితం జూర్ణకొర్క తెమునంబిఝిగెఝిన మరంఙ్ఞెనెరుం గ్గకవార్శ్ర దాం జొతై॥ శా॥ విశ్రు ఝిపపు నితెన్షి తిక్ దుని చి దా చేర్పుం ఝిపార్పుం బ్బిగా సు చ్చు త్రిత్రువక్షైరెవిరసుప వి మృూ వాం బ్బినెల్లిం థనుచిక్ష్పా

సాం శలిపు లిన్నె ఝ్ఞనవుకొవిర్కగాం ఝ్రైనిఝాం క్షనా ం॥ ప్రాశ్వాం వాం ప్రుథి విపెళ్వా లియగబెక్ట్రాం జిశతాం శాంరుతై॥ క॥ క॥ రజాం ది జియముచెకొనిప్పు ఫ్రైకొపు ష్లి వి సుప వి సం ర్ష విం బ్బిగఝా బ్లోగెజిగజాష్టు

బిమీ దలుగ్రఝిరాము ం దొంది జొరగాని యెలిదె విజొంకెవెస్క్ ॥ న॥ యుఝ్లి ఝ బి గదా వెం ద్రోలిని జెక్ం చ్చి యా సురము సరు నవిని యం తృం జొక్ష సం ఝ్రెవి ఝని ఫ్రు రవు కం ఝ్రిత వ ఝ్రార్కని యు ఝ్రవ తిసం

లరము వ ఝ్రినెం గి॥ ప॥ వరు నాం ఝ్రైక్న తసతృా ంతతథిగవక్ఱ్రుంథి చాంశృం గ్గనై ఝ్రుక్రెనై చ ఝ్రి తిశత్రుఖ ఝ్రినతు నక్రత్తం బ్బి కొంచెన్ని నాం యర తె బెం బ్బి నం గాంచిజొం గ్గ తం చి చ ల్ల క్ దిబి నా నాత్త

నాంతా రణా ఝ్రైనెనె ంతృం చెఝు తు తుచదె యత్రిత్రా తి యం ం చ్ఛి క్ష తి ని॥ క॥ పుర బహొరం గ్గ గా వు నహె యాంచారవు ఋ దె చర్కగాని యు న్నయ సు కె శ్వరు ఫ్రై సు రు వ తి షై జొ తెం చ్చి ఠ యవరు గా తె సా ఫు ప్రు లు

రశిన వగ్గము తా తనా॥ క॥ ఘాసన లిందవ పత యా నవ ప్రు ఖ్రు కవు గగన తలవు నంగ ని యు త్రాన లన్ని తర ద్రు పై య ం యొని థి ప తి త నయులతనిం బొం తి వి రె గ తం రనా॥ క॥ చినా

నుపరచినయగవు(ంచెక్కొని వుతంతెయు(త్రియుం జైరువుంబె రక్షి(గ్రైకొనేకతరమియూ వం(బ్బినేహా వివిరంబ్బి నికేపుత్రో లుంనదివిని౹౹౹౹ అంత్రవలవెరావరాం మలనునంబరచారవివేష్టలైనెడ(వాంత్రకవిరలతా
న్నమైనినొరథేఃంఘుమతొవదాంకిహతొంత్రభుబాబలం బ్బిత్రినితంబ్బిగంనెవనేవూక్హాయుంబ్బియుక్(దంత్రినవూవాంవుంఘునక్వైపవంగరాలంగపాల్గనె నినసాం౹౹ని౹౹వీరవూలైనయుబ్బివిఘుతనూన్వులపై(నవ
నికొత్రవునసారాకనెలు౹౹హాలుపడెయుంబడెయువెబ
ంజికొనేకొథవొసుత్రైనయు(త్రనెనుశువూంటంబొబ్బి శేస్త్రాత్రివి(తెనింబాడెవెశ్మశ్మికెతులంబెని౹చు౹వెమరులవక్వశొన్నెను తువీరఘటివ నిదుయుంగతంగ్గితన్నరిజలథికనంథునలయు(ౡ
సులుహావిక్భుంబ్బినొంవింబ్బి యుం(ప్టేరుంవారంన్ని నంబడాంతలనూ విశ్రతంగ్గిపెల్లినం(బ్బిరచిరిపట్టిజాంబ్బివెస్తంబొరబనంబ్బిలుబె నిరిరంథుంగనూా౹౹చు౹౹వెరచిప్లంబ్బిధిశాథనంథ
మునుంబ్బిరుంథుంగసుప్త్రిగ్గాంతినావిరంచ్చినా౹౹గ్గి౹౹వరుజాబలవు నిశాచరంత్రుషుజయాతాన్నెంబ్బినక్వెఫ్పబెక్(త్రుకువంస్తాంటుబెబెయుంవిచుచున్న వుయుత్రుప్తెగుతెతావితా(ప్పిరంవెజ్జక్నరబాల
లినిజాం౹౹కు౹౹పతాలచెవనునిత్రియుం(బ్బాటిచినచక్రకందరుంస్టుబొనిచ్చునువాంగనుటెచెక్గజిక్గలనికిదవచుంస్గాకింక్తనైనెపెనిస్నక్వనునసరె౹౹కె౹౹అనుపయుక్తంలక్కుంటుబానుం(జ్జెనువన్న

సాం స్త్ర తచవి నంప్పరం బనెం రు(షినె మరవియు తనినఁ చెనెం(చ్చినం గాం ఖుం చ్చు గను నుయ ప్లి చెనె వన నుచనెం ౘచౘ వరు జయ తు పత్న ఘుర్గా యుత్ర్ బని యను ౘెర వారు వచ్చినం గ్నర మున నిను నైం ఊ రి బ
గప్రి తితం చ్చు భవచ్చుం జాం బల (చ్చుర జావుగాం వు ర్క్ తెవి బ సాం వన నికె దొకె పృరెంట్ల లాగ నరయం గనిం భ్రరం దెచ వనైనె నెరెం ఙ్తా నం గలనె చర్కనె ౘకౘ అని నె విని పెం గ్గి తనం బె(ద్దాక్రి జాం వ్ని దిరాం వణాం ను రు తుర్త
బవారలుం(ఖినిచె యంవెచె చ్చెం భితదేనుం బి నవాం శా ప్రీ నెంకి తగనుళుం త్తగనుచాం నాం ౘయౘరం బితశాం థవద్రెరం చిరణ్ర తెజాం లవుపబి క్రి తృవి(బ్రాం బతచం త్రినాం విభవ భుం గ్గిన యెసుపై దుం
నప్పారం చ్చు ఈనువిబితతైరికాం వణా చతవిలవెపెయు ంబనికి త్రేకాం త్రేసం(ప్పాం చితరెరెంత్రాత్తయాగుచం ం త్తెంగ త్తెళి చం తం ప్పెలప్ఫీనసాం ౘరౙవరలచి తెళగ యుప్తనం బాం(బ్బిరి హాం చు చలం
శ్రుదలంచిప్పినుపాంనరం బెమాం(వలంబిబుబించ్బి శాం వనెం (ప్రిరవునైనని చెప్పిదను బావుంగ్గవు తెలిబానిౘచౘవరాన్మునెళ్లినెం గ్గనులఖంబ్బి గుప్రంకి యుపిరువం పెనె(ట్లియ యిన్నుంగ ళ్లి బాం ళ్లి
నంంగపింక్తిము సల్దగు శుక్నాం బ్బిగాం భయమవనను పెరు వెకె నిరపాం యా ముగాం విపియుం చ్చిచుర్కవున: (ప్రి యాచుగుభంగైనెనన దబం చ్చెపెళృళ్లల వైభవం బచినసాం ౘచౘ బలవులతాం దవెం దెనినభం
చ్చినం దెరెవన ంత్రనం జెన(గ్గలముసన్నెక్కైనికు లనన్నిలనం త్తని చూడిదాప్ప లిర్ (వలపలవప్పు గాం దాం లంగెవాం వికెనెచ్చు ఏనెనివచ్చుం దాం(వ లన్నెనయు ప్పెల తోల్పుపరి వారె యమవం బ్బిగం బుప్పు

కం బుద్ధినరుండు బుద్ధిసహాయుండు బుద్ధినెక్కమునని యాంత్రిలు గన్న లుగానక చాచ్చిధ్యాం త్రిసురరాజవైశ్యులనుచెంతపనియుతే పొల్లజాతు లుత్తగాదగనేశ్చబట్టిగంట్రి తాశరపాపబివెభవచ్చినైపైత్యాసురవైరివచ్చివస్త్రంబెరల
ప్తవబవెకవచ్చిగాంయాతాక్షేలనూ॥కు॥వయునిశ్శ్రుయాశ్చేకస్తక (వనాజారగనస్త్రీనావితానచవబెల్లిం(గ్గానివచ్చివచ్చిచ్చున(వనరండెబ్జిచావస్త్రీలజైవను ఘుదవ యాంత్రై॥కు॥తెష్టిశెవచ్చియుప్పిట్టినానైరళతెష్టవిభుం
బుద్ధినవిలపొదవి(వేలం బిక్షిపొక్షదవెలంసం స్వనైరని విలునెలచాస్త్రుసండెన్నవశిని(వాంవ్వనంబాశచవిదాావలంబెనవెనివిాలచంద్రంబుద్ధినం జాలగసండ్రి(యయురులలాంబవిపొంచ్చునచగం
గజాంలినివేపాస్తలలతైరంగతినంగ్గాడురవన్ని(నెల యుంజూంచుచటంబలనంగ్గెలుంగరాంక(నవియునైనలత్తానైశివలలువితి(తెగవావ విపెల్లినైకతలవిక్షంజాయి(వపినంబునసున్యాం
బ్బలంతలవెల్ల॥కు॥కు॥ాలబినేపాాఇగ్గానైపగ(నలం తుశిగ్గాంగాంవిఘంబువెనతచతలం(చ్చునులగవిదాంత్రాస్త్రీరకంబ్రైవిదావితాసవను యూగ్గయయుతెలంగ్గెల్లినిదానాం॥కు॥చం ప్పూసైకుభూయ
నవిన్నాం(దెంచ్చంపలంచచ్చినైన్నాలచునవరత్రంబుద్ధిలనం(బచ్చుచ్చనవంనునైన్నాశం(క్షైచ్చుంబ్డికకనువిసువనిజానశ్చంపినూ॥ వు॥వాసంతానిపుజగంబుద్ధిచూప్పువిసులగ్ వాంనంబుద్ధివాంపిలంచచ్చిపాం(
విగశ్చేనంబుద్ధిసుపాంవిపాంవిలినైతబ్లికనలవాశంబుద్ధిపాం(విలగనిబ్బాంశ్చైనైనంద్ద్రకావివగతంత్రియంప్టంగిత్రైర్యప్పింగాం(దసునినంత్రతిని్నపలనంబ్బాచలైనైపైవంబుప్పుచెపింగ్గవి॥నై॥వపులు

నేత్రాలునవ్వ బంచక్షోనవిూ తె గనవము (త్రి)విశిరణాంనిలునో నరచెతా లాక్నగ్ను నిశి వెన్నె చయాంత్రాంర వనుబ బాలి (నిన్నవైన చెపి వెన్న వయనవివిధియరాం॥ ౹౹ యువ్వులంటాడునాం డు చెయురెవరనంచం
ష్టం వం శో క్షా యుప్పిగాం (తప్పా నివపు షవహా ం దిలుగాదప్పి చం బవ్వె తు చిల్ల చూడనిత్తు (న్నానుం బాత్తిం ంగా దంచాన్నానిగ్లాం జెప్పి తుం హా చెప్పమొక్కి యూ (నేవ్వా తిశంక్వాం ంచప్పిలతలాపృదరంగ్గవెదికం
గాం నవినినిభు॥౹౹ చిత్రవయాంసి ంఖ్డాం చాం ంష్టాంటి రసెయుదనాం ంబ్రైవిశొడ్డెపైనగాం (ప్రైత్రవునోలుపలిచప్పి వికసవెసదలంపృన్నన్నల గ్గునాం (గత్సిలం ంగానెదానచు యుగ్గంప్టైలు
దెం (త్రి)నంగ ప్రైనెనిం (దిత్రకెనె ప్పైనెనవం యుంప్పదాని దాసంగెల్లి వాం నంగనరాం౹౹న॥ అధిపెక్కొదెరం న్నలన (వ్వినిలు దారర దిది యుక్లవనరంచుం బదలం (జనిచదినయువి
న్నెలుంగను (గానిపవ్విరితల్లిదం బ్బాగూంరె నవరియునాం॥ని॥ యుం న్నెంంది లానవిూంవుష్టదైతపినీ (నెల్లిచెల్లెనెని యెవినెంది (లానం బాతుంగాడెయాంనవినాసనాం దెసం
బ్బినిప్రియాం జినవంగాం॥న॥తగుది(త్రి)చం బ్బినే యు వి (యాగునెపచనతులనిప్టిలదయాంతతైనె (వృగజాగిలింప్పనతనినీ (వు గప్పివినిగానెచ్చునె యావం ంగ్గదచెప్టలు॥న॥
పరవుచతి (వ)తాం వివన బ్బాంగాంరవిలవెలు ంగ్గమవ్వునీ: (నరుంగాంతనె న్నాయు(బరచెంగాం వునని దనుజాంధవుం ంష్టంన (వృంరు పలె(గ్ర)హాంప్పయునవు(నా)సతింగ లుపిాంప్పంచె

శితి । ఘృతంని పకాత్రు వడం బ్బి నన వశ్రు వులి వచ్చి చ్చివు ంబాం ఛ్చంగా వుతనాం ౹౹ కే ౹౹ అనవుం చతి దర్శాం బుపా శాం । పు నిళ్ళం తిం బ్రిఛ్చి టి యలి పాం చలిబలవుదవులు నం నైకౌనన నలినటకాంపిం చబి చల ।
ననలపాంనవులు వైకే వెలి లవిలి నరులు గులు చులు నలిం త్రై నలాం ౹౹ శి౹౹ వుతోం గనకాం లు చాం నులం త్రై తుం శాం కం బ్బి యతి త్రివ వాం వ్రు వాం హాంనలి తలగాం ంగ । శిష్టాం వుగ్ గాం షుం లుని గల టెం చబ్బి చ యలి విలప్పిల్లం బ్రి జవలితం
బ్బిన ం తగాం ంగ । బాం యలి కంల్లెలు నర్తిం చబ్బి బవాంలచి శాప్పం బ్బి లుం టాం చితవలం త్రా ష్ర రవులు లుగాం ంగ । గణ్నారు బాం రనం గ్రుష్టిం చబ్బి విలు శ్రాం రిం బాం రెనాం బ్బి దాం రలప్టాం తాంగాం ంగ । గ్రాంల
విశనిన లవులు గులనైరం గ లుగులు వగలు । యులు నరులు నృష్టి శ లు గాంనిష్టి లు విదబింష్టు । గాం వగాం భి చాం శం బ్బిగ బాం వవులం ష్ట । యలు గ్రవులు గ వెబ్బి తెరం గలు ననులుం వప్టం బూం వ ౹౹ నశ్రీ యుత్తెరం గలు
నత్తినం ఛరలు । తత్రలు నాలి లగ్గాం ంచబ్బి లం నైనె నైనెన్ పాం శలు త్ । చిత్రవులు లలరంణ్ణాం ని శ । లుత్రవు వస్త్రు తు లుదెబ్బి యలు ప్పింబ్బి ంన్ని నాం ౹౹ చ ౹౹ బ్రి యలు చెం వం బల్లి విం బంగ విశ్రీ యాల్లాలి
పాస్త్రులుం దాం నులవైం త్ర దయు క్ । ంయలు వులు న ఘాం షి హప్పిట తురంణ్ణ వులు పెయులు దురెం గ్గి యలు న్నపాం । ద య్యలు గ వులు దాం యలు షశ్రీ పెం యలు దం ష్టె న వు క్లు త్తాని సి నక్ హాం ంా । త్రి యలు గ యలు నైత్తి నైత్తి క్ త్రు
చులు కేం చ్చి నబాం పాలు లనైత్రైం దవ్యాలి ని ని ౹౹ ఉ ౹౹ యలు త్తి యలు గ్గాం ంగ లిం చ్చి హే నులు బెం చ్చె దులు తాం చన పృష్ట పలిం ష్టి మలు క్ । చిత్త్ర నరో శలు హాం ం బబి విలల్లిల్లిం గనులుం నెరాం ని నలు ం చ్చక నాల్ దులు క్ । యు

త్రిదశులు గాన వెంటరాన బరాంత్రవలశాలిం డావసాం। లాటత్త్రాణింబ్బోవాం లవిధియలం చాచినయుం చూచిన చిన్నబావ్రచుసాం॥౯౨॥ చతురగప్పం జననగతిరథసం బనీనం పృథివిరాద్రావర
క్రొంపంశ్రీత్రీ భవ్యనగరం బచ్చి చూపైన॥ విభవాట్యలు వగుచు వినరాల విశాతులు చెలంగనసాం॥గి॥ వాక్యచం ద్రొరం ద్రయులుదంటం ట్ప్రం బట్టిం గైవల(వం బట్టి రాశియు పిపురాణాగ్రవం బట్టి (వసల బిటత్తము
ఖ్యం ద్యోతశనన్ సిద్ధిపేన బ్రిన్నెదాలనంగవి చినలవిచ్ఛ వాగెవె॥౯౩॥ అరాజవరవసుసందన్నవతి(దేయాలిం బ్రచినం బద్రివదనుల ఈస్వరినాతిరెం। పెంచినని శాంపర్యాం ఈవిధివారావరాంగ్రతలం బా తదలం
బతివహాం ఖర్తినాం॥ చే॥ నఖలాపులు వెనవెంత్రము లాసం త్రువువుల్వలికరం బచి గచినం। మనుభితన ఖెజినక్వాపుల్వం గాం స్తుర్కంపు నవెరెతిప్రశా(నభరితచిత్రపై వెలుగవుగ్గపిత
బారాప్రదలం బచ్చిలం బిరిదె(శ్రీభచేతవమం చూచివె చురవవం గ్రిగనె పృధినైనిం జూం చుచునాం॥ ఆవిపెలదీ॥ లరు గుదెంచియెన్నదాచు గులకెవన్నాంత్ర్యాం వమతెరెం త్రెస్నాంధ్యం బ
నివి। దాజు చూచు నన్ని కిలెనెత్రిదాప్తుపైవం। దవవిక నని నిలుదాపిచియతం తూం॥౯౪॥ మచ్చితము గుతెరంగునశాల(న్నమువాం ప్రదినకనయింట్ప ంగతం నితవాలాం। పమలకలం బా చూచి దియుంనాం
నాం పవులనసలర్న్నైయుం గరవుపు ప్రల్లదురా వైభ॥అ॥ క్కలన్నిం బ్బుహాం విచెవిరాంక్షవగం బాం భవనాంకు పెవ్విహాం। రెక్షిజినం బచ్చిన ంత్రినసయుం చూచిన గొంన్నసపాం పవృత్తిర్భిన్నన

వెరమెత్తికవం మంత్రాలువన్నెయు వానెంత చూం వంగా । చికిల్లు నెపింగాదు ననుత్రికానెం బోయు తిగాని యుత్తెయని ౹౹౮౹౹ అన్నలికె వెంలక్ష్మి కవంగు సు। వెలున్నరవలు లుగవంచిపో యు చుఘలు వులు సువు
కలి(ప్రెన్న టిలవెలిచిరికి(ప్రిగ్న వదని నిన్నివె బిచెప్పుదు ంబెట్టవహా౹౹౮౹౹ అనవుం వుట్లింపుకయప్పు వుకనప్పు బికెక్కున వారు వాంటివాం(రని చేవెనెటు కెంపు వస వుష్ప ఘు రలక వులు వెలలు యుంకె నాం(తని
వగు వెప్పువచ్చునె కృష్ణాపరితాపవులు దక్కని దు నెన్నైన వున్నెడ్పిల ప్పెల్కవుస్త ఘనం బులు వెత్తని చ్చెదనూ౹౹౯౹౹ అనిరెవెకభంన్నికేవ కెనె బిన్నయం వులు చెప్పితి చేచెవియ విన్నా
రాం। బిగ్నవాం తైయ పునితనులు(పాన సుదాంశను విషు లనిరాం చవుకెయం త్రితిని౹౹౧౦౹౹ అంతకార్యంబు దప్పయం వచ్చు ప్రంబుకు త్రికాంపవుం నన చూచి పైత్ప(వాంన వం యప్పి తెంంగా
నయాంనపుయం బుచిన్నెల వున్నెకొ నిజరెలు నిబు వాం. వు(నతం వుబిన్నవంకా తునయప్పిను వునవులు దాం వును ఘెదవెరంగనిండు దిబి వాం. పుధ(పుదు గులు న్నెన్నెన్ని వాంవిలంచుచిన
చెప్పి దనిపువరి యుంపుం మిపుడెపోంయు। ఇప్పడుగులు పదార్థ(వెం యప్పిడి యునియుయు(నను దినంబు వెన్నన విగితెచ్చి। యునున్నరెంచిన చుప్పవుంనిని యును వింపుచ్చె వ(నైనుగలు గనిక్కునె నిలుకాలంపడుచ్చు
తనియాయయాం రబింపి జరునప్పు వపిల్పంగ బంచ్చి యొరా వరలిం। బుచినదగురాం బిచి వ్రేపులు ఘాంతిబలం బుచినని చి పంం త్రాను(చను చదిదుదాం స్వానా (త్రికిన్న ప్పి విప్రాం వ(వు

వెరమెత్తినదమం గ్రాలమనైయమానంతమాం తంగా । దికన్నిలునెప్పింగాడు ననుత్రికొనెం జూయితిగాని యత్నెయని గ్రకి అక్కలిన్ వెంటన్ని కదటగను నా । వెంటనదమను యుగదం చిజొయ మునను మునను
శదిక్రిస్త్రోనె తిలజైని దిని కిగ్రిగ్నివదనిన్నన్నినెబి చెప్పుడు ంచెప్రమాం గ్రచగ్రఆనవుం చుగ్రింద్టనయప్పు మునన్నప్పు పదిక్రినవారుం వాం తెవాం నినిమాచెనెటు । కెంప్పు వస మన్నా ధరుక్క ముతెలయం నే నాం । తని
మగుదెంప్పువచ్చునెకృద్దాం పనితాంపము దర్కనిడు నెక్కోన మునెస్కిలప్పెలిస మన్ని ఘనంబ్బిలు వెత్తనిష్టెదనాంగ్రకగ్రఆనిషొనక ఒంన్నిక్కిడ సెనె చిగనయాంపు యుచెప్పి తెచెగచెరియం ... వినా
రాం । బిగ్రనవాంంతైయువృనితనగుగ్రవానడాంశన విపిలని హాచురెయలుం త్రితినిగ్రిగ్రితం చైనాంరన్నాం బ్బిదఫయాం వృప్పి ఫ్రుంబ్బిశలు ప్రుశాంపమాం ననచవిపుఫైత్తిగ్రవాంసవంపొప్పిపౌ ంగా
నయాంసవంవంబనన్నెలవు గెళ్ళాని రెరూని ఘ వాం ంవగ్రనతం తుబనినిదెన్లా తునన యప్పునుమనమదాం మునఘదమొరం గనింరు దిడి వాం ంషు ఘఘుసదుగులంగ్నిన్నెవ్వి వాంధలుంచ్చిన
షుదనిపువనియంపుంషుప్రదధాయు । ఇషమగుపదాంధక్వెంరాష్పిదె యునియు । ననుదినం బ్బివెమ్మన దిగితెచ్చి । యునన్నుసరించ్చినచుప్రుము ధిని యు పి ంచ్చివగ్రిక్కెనుగుయగనిక్కనెన్నినాశంవణవుణ
అనిు మయాంశదించ్చిఖరునప్పుదప్పిల్గ్రంగబంచ్చియహాదరుశం । బ్బినదగురాంబి చిపక్కెమలు ఘాంశబలంబ్బినునిచ్చి వం తూన్నై । చనుదధిదుాం పఖాలు । త్రిశిరానన్నదిపూావమ

౯౪

తెల్లఱంకెనెత్తెగా। పుగా నుచుదిమ్ములగా లిగానిపాయు నెవెయునునెలనాపుంపునా॥౯౪॥ ఆఝటలనకంపన్నయొకశ్రీశ్రుతుతగుధిమవపను పటంచిదిలుపవాన్న। పవామవెలయవను
బహుపిభయఝుంబ్బిలా చరించిబవఘనభవ్రుంగసవి పికన్యవరాహా క్ష్ణరవర్ణనయాగవను। ద్రావాలవంనంజెయంగ్రుతుప్రతుదెనాంశివ్రువ। దా। పౌతనాదికశ్లగుదేవాంబ్బిలా పటప్రుష్ణగతిగ్లె
ఒకాంఠిసాంపరం౪జయనిచచిపిదివచ్చిరాంపగతిపత్రప్రపంజెనంచ్చినదవెగా। పలుంయవాంయవాంచదెవంబ్బిశా తప్పబలగ్గా పత్రిరయాం పత్రదే। జెంయచప్టంచ్చిసదిప్ర
బాగానిచయనబ్బిరాంసభావంభ్బినే।త్రయతా ౫రరయగంబ్బిసెప్పంబచిదొగర్వం జటిధినర్వంబ్బిగాం౪౯౪ని వుచన్నా దెంచ్చితనవవానిరయ్యవహాంవం।బ్బిత్రై
ఖ్యాని యరుగ్గంగ్గం జాప్రవెత్త।నెపరుచా ప్రచమనంన్నంత్తనెగుడెంచ్చి।తరినెవాగర్వపుటఉనయవినిసురాంది౪న్న॥ఆగుంగా కయుంక్షంటియునిప్రదిగలదజానిసుగ్గుస్సరుటఇం
నవచెవనింక్షగన్నునిండెబ్బితివనసర్వ।బగతింత్రి పక్షాంతెజ్జెలిఖ్షంగులవల్లంటపరా౪చ౪ఆనిగురుంత్రిత్తిపత్రానిమహాబలపుత్రీ పనత్తిపచ్చినె।గనిగిప్రయవపరంసవుంటిం
గాయబలబ్బిలనెరిఇయాంక్రియా।ప్షనవయగంది చిక్కుంపనపచిఘ్యజాదంత్తిమువెత్త్రంబంచ్చితరా। ఖునినెపద్రుంకిటేలైటెన శ్రీంత్రిరుప్పైదనుదెంసదిపక్సాతిని౪న౪

శ్రీ

మునీశ్వరులు పరాధర్మం బట్టి ఋగ్వేదాదివిధులలంకరించుటకొరకు దశయుగములు గన్నారు వాయువు [illegible] మునకుం గను వారలు [illegible] గాని యట్లు పరం బట్టి చెప్పెంగా మునకుం ద్వాపరం [illegible] వరి బెన పర్వ [illegible]
బాం తకే బొత్తె నకే [illegible] లవాలవి త్రినకను ం ధరగాం త్రినకెంద్దిరాం వానేం [illegible] శ్రను ఘగాత ప త్రోన [illegible] నం బట్టి బెనే త్రినకల [illegible] వని [illegible] త్రోనకు రాదిత గో త్రోనకె [illegible]
నను ం [illegible] లాం వర్ణు పెన రనవచాం లాం వృత్తచత్రాం రాం ం గసాం నయుకచివేరునకన [illegible] వాం గతబహాం [illegible] వనా [illegible] వల్ల భనం కబిన్న తపవ రన నతు నరాం [illegible] త
లబాదాం నం బుదాం వాంధనేవాం వృత్తతి రెనవ్వ్రి తన త్రి [illegible] తవా గోుప [illegible] నివాం తనే హప్రు త్రి [illegible] గాం ధర్నాం [illegible] తితవి బట్టి యువరాం న త్రో వాం బాంనాం నికవి [illegible]
గ ప్రు [illegible] తతి మ ను భ యన్న బిబి త్రగా [illegible] నాం మాం తృపత్రిబు దాం [illegible] ం ధనవిరాం బితన్న [illegible] నాం వయాం బిపనె తం బైన [illegible] త్రరరాం వరాం యునాం ం బ్బనకాం వ్రు [illegible]
వృత్తిం బిం వృహాం శప్రన మను [illegible] ం దె యుగ [illegible] ౧

[illegible]

[illegible]

[illegible]

౯౬

ఆవిష్ణుపుస్త
కం శకం ...

శ్రీయుతునకు నంగాంతిప్రాపు లెయునుచి నైవేద్యము విరిచి లివాసు చనుచున్న యుకునకుం బుద్ధా . ధీ . స్థా యుకునకువన్ నవుని క్షిబన పా ఉనకునకా . నక . వసు బా ధి క్షేరం నకు వసు నంగు
సంప్రచికనకా తుకు ఫ్లేము నని కృరు . ఫ్లప్రగిగాం దిం చివరం చివి ఉగనికను వృద్ధం చుబా రగణావు వెలచె సాకా చక్రవర్నవ లరంగ్రస్తి నివహా బివు నాం కె లనిల్యనం తృయుక్రైచె
నాంప్రనేవే పునాం చు పువి భీష్ణుచి చేత నేదనతో పరా పువెం . చినకరికవావెం బుప్పకవుచెరి వచ్చినా లలతా . ఐ చేనియు . పు నెతలంపించ్చా దైత్యు రులువల్లి ఘచల్లినదిం చ్చితెచ్చి
సనూ . పు తత్కరి వెల్లి రిత్నవు . జూ చి సాంరకకరు నాందాం రు . ప్రైతిత్తి వృం . వారబు ండ్లా వలి పెరా వుచేసు నాని దావికం బిచు రెత్రం . బచి నిస్తా రమాం పేరాయ ద్విం చ్చి లద్ధ
నపై వ్రం . వ . చిబాం నవర్ణ వివృర్తిరితు వైతను బాంగ్రచక్కి పెగవు కె చూం చె విపాం దం బచితా . గి . త స్థం . ఝాం చునను ం . గం . వ ప్తుని ... బా చిం . చ్చి (నసు చాటెత్తువం
వస్ర యం తం . ప్తు పగవాం రిం చెరలువ ప్తై నెవు డ ఓటవ తచి రయత్తి కాం వృవం . త్తొ లనికచ . గుణా చు చి హా . చి . జిదనికాం . తృతౌ రెం . ప్తినంగాం నయ త్తినికుణ్ణా తరాష్ట
జిత్తాంలు తమన్నవనవారలు చెప్పి సా వృ ఖాం . పృణా ముధిర చక్కం . జిను ది చాంరముకెక్కి దెం ము ప్తి వచ్చి భీ . స్తాలు పచి తం . పృవరాం ఎలం . ప్రసంగము వి స్తం .

గతావియు క్షిణులనుకున కనెవరెరిగిన దెవ్వియు మునదేవల వల దవానవెంత్రవెతెంచి వృశిగా వరియులున్నమను బాను భ్రదేవతెం బారెదెచ్చి ఘుజబలా దూపవమ్మన సూకిగెవ్వేవి వలాత్రం ఢిన్నమలా
యుచుం త్రైకన్నదవాజినా నిషిచెనుం త్రేః పురం బచిచా చ్రిదయుపెయువాన నవాల్లి వ తృని ర్గానాంగనంగసాం తురకనం గనం సాం తురకసం ఖిననా ఖిడా నకు ఖుకుచ్చ్ఛి సప్రవత్సత వగుసౌత్తి దియొప్పె వివె
ఖెవెవ నా దయుక్షతనపుష్టి యెంబెని సవరాధి నివర్త్త వ నః ప్రవృత్తిర్నాదలచ్చి తంగానవాకెధి బాలంబుచ్చి లలానెవుని ంగ్గి యుం ప్రృవెబ్రా బ్బిలిచెతనా లివత్రుషాం చిరివచ్చితినె విచెప్పువు
సాం కుకనుత్తిసంవహా బూవాయువు విెవమనా దనవబాల ంనెంపు వరనపుర నాంతర్వ ంతైవిరాం దమన విదూనరలు వచూపై నే దయ నను వహాం నవు పర్నిగాం త్రైల ధరనచక్క నకుక కుత్తరనాం బనున
సనత్రం ప్రతినెం ప్రకన్నాం గ్నియాం తంప్పైంత తరే నెంగడుచెడితరపుర దీవానలనం దయ్యాం లయాం ంగెహాముసెయు రిజాయెన్నారెచ్చు చెవ్వి రయువింగా యుద్ధా యుధాడచెన్నెం బాలవి
వెజెన చెకాదెలన దుగానె యు ప్పుఖుఘుంగ్గెవ ధంగింపుడదా వివెజినాం బలిమిదరంగ్గనినె విమిబన్నమువిన్న నవా ఫ్భుర్వెంత్త యుక్రైలంగన తక్కరం షుంబెశిచెవులలిం
విషువం ఫ్ఫెచెనెవనూకువుకు తనిదివర్వన బింనా తప్పునిలనిప్రాకెన్నెప్పైయున్నతు! పప్పునిబాధిం బుంగబంప్పి తొ పూనచునెవు శ్చెనవు నంచ్చుంధి ప్రసునసాం తంచూనవెంచ్చు

నాదు మను నరక్షా వంచ్చి విరిచి త్రివ ం(బడిన రింపూర్ణమధు వరా నవధర్మన విధజ్ఞ తాని హాన్న న్నా తుతైగ్ర నగ్రచని మధూరా ప్రతిమ ఖిన (విని రం భిన నభయం ంబడి విన యం ం బడి బని ం(ప్రిన రుగ దెంచి ధరా
లిన్న నమున్నం వృట ఉజిన న్నాన్నం బ తి యిం నా గ్రశ్రీ అ తం తుగరు న్నాన్నె తు తైయ తివనె త్రి(ని న్నిం తెచ్చిన పా పా త్తా తు న్నబా మ చెప్పి విప్పి తవా నిని జిగ్రంచ్చి ని రు (వా షర్మె మున రిం వ్రన్నబిన
నయ్యం ం బడి జా న్నివ గ్రతగనె నిరు లు చూచ్చిన నత్తిం గా నిరాం తె తెల వంకా ధవ ం(జ గరం బ్బ గా నె రిం చ్చినైన నా భ బా బా వం బడి నా వర్గ లా (డనరి త్తుం త్తిగ లనిరు వాం డు దొ రదా నచ్చి
త్రి వెంనా తుం వె(డు గదాం ట త్తిదె నాం ఖు విరిం ణం బన దాం వ చ్చా న్నును బినీంచ్చిం గాం [గ్రవఖ మనన యగు వియ దిన న(విధ వంగ్నాం బెం తగాన వె యి ంబ రి వాం(వధ వు ంక్షిన వెదెబ్బ
యు(వ ధియి ంచ్చు వి పా తిగా వన వృధి కొనగ్రశ్రీ అ డయుం గాం నరాం వ్నన మనె వెం ద లం బ రెణా(య ప్రపం చ్చి మున ంజ్ఞానె యా ధమ వి ధవుం(గ ల మ గాంనన నది ం గా ంగ వ లం చిత్తెం
నం(వభ్యున్నె రింపు న్నారు ం నావశ్రీ త వైరిగ్రనగ్రత తం ము న తి బ వాల ని స్రా(యు తు త్తైయు న్నితు గాం చు యూ ప్పి వెసం బడి ధితుం బెని తెచ్చి నా వా(రతం బె న వన నె దన భూ రాం జి న్నె ని ఘ నన్నా
వగ్రతిలంం తులం బాం వు తెపియు దిష్టైన నల్గాం తం ము నెవిన్నం ంప్ప్పై(య యున్న లం బడి వా వితి చి యాం నం ం ఘ వ ప్పు తిం గాం చి తిర్థ వు నం(బలరం గ బూ యు నితె దెవిరియం గ్గ ను పా యం మహానె మక

దములందగిలి చతురసము చితా ప్రిపటిటనములతో దండిగిరి తవీరవశి యగ్రితలము నంపటి రగలిసలిపెన భోగ||న||వటనుదంజనాదెంచ్చి యా వాగ్రంబ్రిగ గతిదళ జ్ఞనము౦ గను తే ప్రన యుప్ప నప్పి వేపక్రి
దనలరీచ విక్రొ లుపున్నని౦ పుగన ఙ్గనత్వ ఛలం ప్రొష్టే చుచ్చెసరసద్దే||౹౹|| అంత్రన హంత్రి బాం హా వపకాంచలపృ౦ గతపబంచ్చి చెరె పా(వాం౦ త్రిదళ పానవెంప్రు తెవరప్రసవంబుబెఱుఫ్పంబాపుచోగ౦త్రాయ
పజ్జెపొం యరన్న చయ్యచవగంగడా లంగ్గిరాం యుక్నా౦త్రయమువెష్ణుగా౦బనిఘయ౦బ్లి దరగిరి వగక్ వెంక్షనక్||శ్రీరుణ్ణాకరబింభిమస్త శి(ఖరకై౦ గరవెబ్బి బి హ లక్షప్రాతె వి(ప్రరు చిరకుచహ్రాతి
శస్త్రి నెత శష్టి నకవుం చంత్తవులు నన౦త్త౦ త్ర్యైనే౹వలని
నక్షని||యబడె చాం దిదభ్రి నయిత్య వ౦ బాకతన్నది
దాంల్లి హొతే౦ చ్చి నమ్మళిగా౦ ప్రిమాం క్షొకనిరి౹య పకరి
బి నా కవుంత్రి జటి తిపిర(పైర౦ ంగపెం తతునా
నా రత్నవటికె౦బి౦కపిప్రవర చ తోతెంచ్చె దతవవనసహస్రొగం(భ్రె కెంన్నిర్ణా చబ లవుత్రి(క్షైర దాక్బలయదెసలనిం క్తి దోతెంచ్చె
ఇంద్రియ౦ బచ్చలంగ ప్రకొన్ను౹ యదివెల్లిగైకొని దొంచియుం ష్ఠా యచొచ్చిదెవిదాలి పొరిదాన౦గవిదాంకలైన్మై౹యదెనెదళ్లనతిరగనల్లి
కలై౹ యదివెలుంగ్గనలు గా చహెల్లెసలనలు చెట్టి యజిగదిద్ది౦క్లదితా౦నగపకర్ణె౹౹క్కవలు గనిడిచి౦కపనియు కొత్త లంపటిదివహనహ
బసవెల్లిన చెన్న౹రి౦ హైనక్షిగ౦గ హునగిలి౦చె౦ వవంపు||సి||యా విరినా౦ త్రపిగనపవ౦ లం దిరయలయ౹ బవు

మువకం బర్కబరికృత్తము వంగ్రవము వెంగు వెం చెరాయు త్రా
రినితక్ష్మ వెం శదేశ ప్రాపా శినెం క్షాగలయుం జూం
మువెగుచళ్లు ఘుచ్చు తిచాదశ్రు లకెచ్చెం బుంక్షరి
విలాసత్తారావలక్కం బుగిల్లుం దిరెంలతెరంగ్గాగాం
నిరావర్కాంవినస లమొగం బయిలు వాంతాం దాయనవు
సంగం దగ్గావలంతిరాం జ్యాని లదిత్రిపునికం తరం బుబినప్పుద్రిం
ంచినశిమెదరనవిధినాంచనాం ద్ర్కముదెనక్ చెలం నక్బచా

లప్రదెవనగవాం వమునుఫక్ దెలువాం భుంగనంభుకెశ్రీకిగెదూ విచెయుం గనుశతృకలశ్యం బబ్బవి
చిదవాంనాంరిగం వమ్మిని నిశ్రీరాం బబినం జూం ప్రిచుదనిష్టలని యావెచ్చ యచ్చకెలనం గళ
నక్షలవమునవసరం వైవాం నరష్టిదవము క్రై యాన్యాంళచ్చ అరవిశిన్నత్రాలక్ దొవిచియు
బితివిథం బబినసావృకస్తాం లప్తాతవిచాలినిరిత విభూం బికె క్సెనసకవిరె వచ్చినవాం త్రినాం
నంగాంన న్గసగుచాం దప్రొనరితభ్లికొం లనెప్రిభూం ఖరవపుపయు క్లికిరియూవెం చిక్రాం
ప్పుద్రియానం త్రిం శ్రైచళఅరిగిరిరాం వఱ్రియప్పనవునం భువినాం చ్చెలయుం చ్చియవృశాందనను
నక్బచాభెరితెదాం గాం దబనిచిమనైరాం హం చం శ్రైనవఫ్తనందాంవిశిత్స్క్రబ్రియం బబ్బిననిళగరియు ప్లైవిశినివాం నచెం

థం బబ్బినం దెభుశిచె తన్నుళదిళఅనుచునగవము చెరన
నళనైలయారవాశం బేలువగదనిలప్పెం దభ్జెల
ల్లిషిగాం ఫ్లియు దూంయని లత్రిరణంనిత్రాదయుం బబ్బిన
ప్పెదిశిళనళవానరాం త్వెవాం వుశ్ఞతలవఫ్తానం గ్గానుడ్గా
త్రిశిఖినము త్రెవం తమవాం లతతిత్తప్రిజినిక్ త్రిదాశ్రా
మువలలం బబ్బిం దత్త చెమునక్ విచెయుం ప్రుందల
ప్పం బ్రుబచూం దినెరా ।

న లెపిలక్షం బట్టి వెట్టిన చంద్రమాగం చా॥త్రిత్రి లబిత్తు లంబిబోరం బట్టినింబ్ది యుంప్తైరలం తిత్రో ప్రొప్తో శిం బట్టినం దెయుపు ఛాం చె॥ర॥ర్గా వశాబి వమరలలి మాంపక(బాంవృ బిబిని యాంతని
త్రో బిపుశం వనశర్గభాం॥త్రాం వత్రిపై మెన్నెపు॥గా వలియునసంగ్నేవత్తి తకరం తం వయుంప్రెశ॥శ్రీ॥చి త్తే బాం బిగౌరెల్లెం బిత్రుం బట్టి గాం ధింష్ట లలితతపాం లపల్లిపవనంగ(రతి ప్రపూం గ్రిత్తి
తపర్గాం వయునస్థాం నిరక్తపాం నింతప్పి వత్రిగవం తన్న గాం వనంగ(వెవిఖ్యవిలాం రబిం ప్రం బట్టి విరాం డిన్నెం డిపరి పవెన్నెరన్నెరతం డిబి యాట నంగ(వలరాం డుస్సం త్రాంశరింలనం బట్టి లూం
బిలు బాం ప్రెత్తాం లాం గరుబిలత్తు వనం కమ్ము వయాం గాం గెవాం హాం వను నుబ్జెలం త్రైనబిం ఖ్రింబబినత్తుం వయు(రాం చ్చెనం బబి చెసెళ్ల డెలరాం ప్రాం శ్రమ్మైలని శిరడెశ రబ్బిన(దిం
పాట చాం ప్రి షాం వనవెంల బిబిబి గులు॥॥॥పు ం ఖ్రినెం పుబిం బాండ్రి డిబిప్రాం ర్యెడిశతవెలుగ్నెం చ్చి చంత్రాం గాం త్రంం బట్టి లనిరల చిగ్రసు వయు వం బట్టి లం బం ఖ్రా వృనౌ యాం బం
పిరియుక్తం బట్టి లని తప్పు చిప్పు చం సాం యుం కపటు వ గరసాం నం బ జిగ్రౌ(కం బట్టి లనైం బిలాం కపు షాం గత్రి లు॥ చెకౌం నిచం వృ పున్నె దకాం॥క॥బ డాచెన్నచం త్రం బట్టి నం॥గ తం వెన్నెం బాం కదిరి
సెక్క దం గదిని నడిబినం॥ద్రబి గాం నెంత్రం యయు త్యుం పుగం॥బ డివెన్నె లకర్గ బిజ్ఞారపత్తై లుగవినెను॥క॥వయు నవు నన్నెగెవయుర శ్రీం ల॥గౌ నవెల్లి నం బ జిగౌం నిచ గౌరం బట్టియ

వ్రంచెనన చవంవనగవి(గ్రాన్నిపెకెగతు వా త్రిం వలవుకా ని ప్రవవెసంగెనను గగితెలివినవకంపుడిచ్చులుత్రించ్చియులంతి(తొని యయుగంజుంచచి ప్రదివుయతిర్వంచ్చి తల్లి(ప్రొదరం బచ్చిననం జైయూ
నక్షిలెత్రి(ప్రితింగవుంచుంజక్కారంప్పుంబిల్లిగవు యుకినచుంచచి లగ్గాంత్రాలువెన్నెల(చించ్చియవప్పితవుప్రైకొసంగనచెన్ని నినను గాగ్గించచ్చిచుంజబింద్రొక్కచుంగబి(క్షిం చప్పింజజ్ఞొరిక్కయున్నవుడువిలా
లన్నెడ్రెగ్రెచ్చుత్రిప్పెంద్రారెగ్గెతుకా చుకితియ్యి ంచ్చిపింప్పునందనాప్పినంజాకిసొక్కిచచరిం చచిచత్రాతపంచ్చింగాలువలలో నష్టంబచిగాన్ని ప్పియూంగెరయూంక్షెపల్లవవెల్లచూ
పితుసంత్రిచంత్రికాంబ్రాంరంబచ్చిగన్నివంపెర్లా ంన్నిపిొంన్నె(ప్రిన్నిలతొరాయువెన్నెలకరచ్చులనెరక్కయుసెతివించ్చియూంచియూ ంది(చెలంగెచెలంగెవాలంగెవాలంన్నియూలల్లిలిన
(క్రొలిక్రొలిబిజెదొంవితూంవి(సెచ్చెవృత్తింగె లిస్సలిపాందజ్ఞొకచు(యుంచచిచదయుభవువుయుంబుబతాంగకినకతదంచదక్కొంజ్ఞొం వ్పిన్నెవున్నె తంగచుచన్నెపత్తక్కాంనొచనెప్పినంచె
చెం(బతుచున్నవులచులయూస్సుసం(గచుచు చువెన్నెలచ్చెకొరసగణాచ్చాంనున్నెతనుకిక్కితినుగపున్నెల్లకయున్నెచెంతం(దనయుచ్చుకు వచ్చిన్నింజ్ఞొద్దాంవన్నికాంయుం(బచినవుపుడుంక్కి
నెవెతి(క్కొనెయుగమిచెవెచ్చాన్నెంనచుకొరెచుంది పుదిన్నకిలిక్కిసెప్పెచవాంరిగ్గన్న వలంభాంయుగప్పె గనుచెంరన్నించ్చెబిం(బిమ్మునవ్ప్పిన్నిప్పిచయుంబ్రొంనెసురిచుయునాంగసునాంక్కై

తెన్నెలి నిప్పహాలి చెంగదగ బిదిధవర్ణార్క వెన్నెం యాసుకెం ఫలిదపో బిడి. యసు ంస్త జం త్రికె పవర్ణకన్నాం ధ్ర యెబ్బి. వెం రయాలు పులి తోల్లుగ జిన్నెం దరచూగాం ంగ (భూం తిరాలు లదిన భూం తెనలిహా యుపవా ఖ్రిగ
ఖిగ్రత్రన్నెం బం త్రం భూం భూం వలయాల్లు లునా కన్ను త్రన్నె గాంబిం బి. వృత్తవహ వాంత్తనె కలు పువెన్నెలి గ్నోశర వాం చబ్బి చ స్వయల్గ్న చాకోర వం ఫిత్రోం లవ చిన రున్వ దివెం చబ్రి లాం య త్రెం యా త్రిన వె వ లక్షె వవదియాం
రత్వం నెడశా ళ్ళి దాన్ని దసుగులి గ్రతిపం దా నె త్ర్రన్నా ంఫ్రవం గం సం షవర్ణాం బబ్బి యుస్తవ్వం ంత యసు గ్రాప్పి పి త్రిబ్బి లాం ంజెరి వి కార్నన ధం స్గిన వుప్పం యు బయర్ (సాబి నె చెలక్రాం ంగ్నా నాగ్నం ంగప్రానం
వెంజి నెవెగ వెం జ్రితెం (బప్పం దం చెన్నెం బె యాన్నెతి చం జ్ర వుబిం త్ర గం ఖాం వు న రాబి దనం గువ లు తి ని వెగం బబిన న జ్రివెం ంగ్రయ తపాం నెంబ్రి ంచబ్రి నన్నాం త్ర్రనె (లిస్సు శాం నర ంబిబి నం బి జిర యాం ష్ప
తవు నివస్తం త్ర్రన్నాం తూం వాలం (బబ్బిన్నె చబిబి నెం జాం యెం దన్నదియం ంఖాం బం బబి చం ఫ్రం బబ్బి గా (నన వుజ్జిం భగా వు ంఫ్రం చెం జ్రి పాదిం వెంన క్ర్త్ర ఫ్రాం ంగాం ది ప్లిన స గ చగు అ తం వి తద్దక్రు సోం రన రం గ్నాం
లయం భూం నసయం నం రం భగాం (వతిన లకాం బిరం ం ఫ్రత ని పాంబి క్కిం బాం రాం ఫన బి చి త్రయెప్పి (యాం తి వసనం గ్గ్నెం ఘ ని పాలఘ్షవ ప త్రొరెన్నా వంపెరం ం బాం (వుత లం వు దిం జ్జిపాం యాంసగ
త్రర్ధ సువా త్రిపెం నాం క యాం స్పు నెగ్గసగపాం లం తంన యుత్తెం యునెప్పర్ద ం (బ లున్నెం గ వెం ఢ్రి యుస్నచు రం ని బాం గాం ం బప్పి లనెల్క (గాం యుత్తె హాం వృధి వెదు నె. చం యు నె ద న వుసాన్నె యాం

వెంగళాపుట్టు వచ్చి చంచల్లి ప్రదిక్షి వలింగదల్లి తెవల్లి గాంచల్లి సా (ళ్లి వృవిహాంగవంబ్బియున యాంత్రి వినెంత్తెంబ సారవెశ్యనె ధనఃవఽరల యు ంగనాం నన ళ్ళిగబగంబ్బినవన్వముంబాలం
సాన్సైనాం (బ లజనవుంష్ట సారవచాంయాం లనైంల్లినలవరాంబ్బి హాంజ్జిన్గ్ దెంయి పషు బింజ్జెనాం (యం పల్లితదెదితెవెడులవి వ్యాహాంప్రత్యైవిలిచెనె నాంగనైకెవలనింష్ణెంగవెన్నలపవెగనాంత్రవైన
౩౫ వర్షైలతాంతలనతాం యదన (విన్నైలనంజరవృపనల విళవమునవిహాం దగ్ (వెన్నైల నిరువరపరన ం(నన్నిలనింబ్బినంగెనిలనక లరాంపవుల్లనఽచఽ అలనన తెహంపుత్రి ల్లనంతాం త్రవునగ్ (త్రి) యన్నైం
ప్రం తాం శైనె (బ్రి వికత్నైం గలదెంచల్లిన రవ్వరవహాన్ని త్రివిలాంచనంబబిలగ్ (దలాంన దవవం జవాంన వవిళం బ్బినహాం త్పున = = = = =
వాంఠియలు న్నచెం (న్నలవల లానకిన్పధరు న్నాం వరు దివెత్తునె నచెంగం జూంపి నిన్నిఽఽవతితన్నడాం రున చెం త్రి ంబ్బిలనలగువలుహాం త్నరంబ్బి లుధుత్తి నాం త్తైనెరవ్వి(చం త్రునాం త్త్రిపలది తిల
పు లుగాం బువదిపిడులు విడలు నింజిం ప్పు (రవకచెరిల్లి (పెనలంచరాం తంగగనం ప్పైతిన్నినం బత్రేనవుచాం తాం ంబ్బినణంధలవుంనలనలగు వు (నిం వవళారం. బ్బితెగరప్రెంగయుబూం బిగిలంబ
వునళిగాం పలవుంకాం నం చం (నంత్రనంత్రకల ంబాం ంగ్గిదిన్నం ఛెవెల్లి (పాగివియంన్ని పిదెదిక్కెలదిహాం ంవం బాంరవి. (చెనవులాంనం. దవునంవెల ం దగవు వెళ్లి ం (దాపుటి నింప్పారం

పృథ్వీ పతి యవింత్య దోరెయౌ నివారణానై త్రయన్నె జారించబి (వృశ్శంగల బావము వెం వగవు లే(ప్రర వింధు వలనై ఖికంబు నను ఉకఉ విచెలవి డి యోసి యుంన్నె త(పెం భృతి కననెం త్రొ చి పోవ పెంచెత వశం.
ప్రచిప తోనె ళిగా్యరేవ చిినపో ర్రా యు చాంప్రి వారలంగ్గ లరెఉకఉగా కంజివిగలవి చావి లోకము నన్నా వంబిగరవ లోకంబు బంభై (లోకేవము లవెదకం జాయునే(నికంబచ యుంగ్నవ చిచినే వారె కా ప్రిఉయఉసా ఫ్రం
పునేశ్లో గమ్నా పంనం బునే రౌ యయచనేనం లంఙ్జి | యుంగ్రాప్ర దువాంని జౌ చితమక్షం బ్బి విలిఙ్జి యాగా దు(ప్రి వాసి (భ్జి వపెరంగ్న నై తిగం. | కా భా ఖ్విత్లి నెనం గా క్కైచెం వ్వనై (నివచనంబ్బి వ
ఫిర విన్శలవ జిరానై యుప్రి వంద్ర్జి ఉరఉ అని వెబు | కవా వ్కెవిరా్సవ(చనవయు లభంగ్గింప్రనా వర్కెవయు ఝాం ప్రిక్వ వ్రానిగతినంత్యయు విని | యయున్నర (విననిచెవ్ర యుచెప్పి లాంచు వెరవు సా చెర యునఉ
నఉలంగ్గనె జాచివిసగా ఛాఉలిఙ్గనె వమునం వా త్రి | చూ తవిలా చతరా(సంగ త్రియు తాసంగ తిగెంగ్గివిగా వింఛ్రువమ దవముదై తెరవిసు | లనఉఫ్రిఉ పగరా జూప్రై వచ్చిబయు ధిదిం బరెభదించ్చిన
కలంక్నెనె తురత్ర్ జిధవయు వము(స వమ దక్కైవము గెవి సవిబినం జాలనెలంక్గినయు ప్రానలక్షికరకిని (ఘునె యువాయ వముచా చ్చితేనయుచ్చునా దినెలంగెనెత్రక్షికాలని ఘంక్గి(రి వు ంవె జిదప్రనా
విను త్గిననెరె వపుంభిరెక్నెన వపుంచుదిగసా ప్రై (యు కగ్గినైచెన్నియు లవచ్చి చెన్నిదబ్బి (యోలవింద్రియుపా విరెంగెచంలవి యునాంగ్గి (దిరచంధ్బినై యోంత్ర యుచి నెక్నె రాప్రి(సకరణాంకించ్చి

[illegible] బ్రహ్మ [illegible] వచ్చి [illegible]

[illegible] మంత్ర [illegible]

[illegible]

[illegible] త్రి [illegible]

౫౪

విడిచినేత్రములు గాంచి ష్కెష్కె వెలవెలంబారుచు చెంగ్గాంతకి చు౦(త్తర యుమనతహాత్రపడుచు వలంకరుచుడన తాం(బయుక్తుచయౌనెహనైన యుచుచు(న లకహాబళు నడనల్ని౦ త్రినలంగొంచొంజెనిహొన౹౹చ౹౹చనిథరం బాంగెబ్రెక్కెత
నచంత్రవుచూ విషత్పరైన భూ(వనికరవెనచెప్పినదాతం త్రాప్రచూవమునక్షేత్రమునగనికయున్నించియుంక్షదశకంధరుడెత్తెనైనరత్నవం(బుచ్చెనంబయు౦బత్తినల్పవల్లి వింబాంత్రుంగలంప్రధశాపవిచ్చినపు
నిత్యతవిరెం బ్రిరవునదెవతాపుంబవిలు(గనిశెన౦ బుష్ప శ్రీ వృష్టిసురగణాంబవి(సంత్రసిల్లిదిని౦త్రదాయునెప్ర(దవిశ్వనతువుతొల్లి వెరప్రహా నిధనధనలకహాబళుశాపవెరెంగి(వెలబిలువరగి
పత్నిచవచ్చు తెడెవెంధయుగంచా(బవిప్రులెక్షైవచనె న్నహం౦బెయువలినని నిష్ఠి యుం౦త్రెం జిత్రవుల తాననళ౹౹ఖిగ్రొంథలచాధునక్షవనన చుగ్స౦త్రినంగనం జినిని త్రరాధన(నంతెవిపిం చి
హోపట్టెపయునంబియుద్దైత్యవిభుం ట్టుతొవెనతే ౦థనలతంత్రయుక్ష విధినురత్రికరంబవిలంగూచిరాత్రి వైగ్రుంద్దనిగణాని కాచ రాలకాలకనాంకవువుంచువింటుం గవూ౹౹క౹౹
ఆకెత్రవచండ్పసుగ్రాత్రా దెడివిధగణముచెల్లినపు వభూషిస్థితెక్కవకెంఘుడెంప్రైర(గావకడుహా(౦త్రభుజాబలాభూపవలునగ౹౹యు౹౹హారలకెహాం శెంపుధనివాసవుడెంగెనలుపెంవత్తి
౦ గానన౦ బారువ౦నాంషుహ(త్రివకుచు౦ గ్గచుకత్త్వతం౦ జెప్పిరాంకకుగ్నారథాపెం విభుష్ణదశకంఠుడువహాప యువచ్చినిచుకుగ్బారెకెవచ్చి దెవణామునృషగాచు చుచెపనాచు

సంబుచరసశిఖేశ్వరనాయం ఖాత్రగాత్ర నిరరంభుతరసులు గిలు దసజబలవులు నె చ్చివేసలు కరలు బరలు గన (సంపునప్రి వాస్యభిరణిరులం చ (దూషణా ప్రిచం షిరూం ప్రాప్త ఖలుకనోంర (నాంచెనను ఛ విక్రో చిరి రారాం చిక్

తాంతకేలు అవిరావతిశిరెదం బవికవా హాం ని రావిష్కృరు సారం బుచినక్రిదె వాంధికేచులు గాం త్రశి శగ్గచరిపూం డిబ్రా తివులువాం కరపెట్టి సాం ధిత్రా ఖ్షివిబా వాం విప్రవుకషాం సాం వా రాక్షసం జ్యాం తచ్చాం (శ్రూం వెచ్చం బుచి నం బొ

రక్షాం త్రరసన్ధ్రు పెత్రకాం శ్యాం రం బుచి గాంక్రి సే లు అ
లింక్ష సాలు వు లు పడుపె గం బుచి నషాం తచలి చ రామ్సం ప్రై
దిరాంత్ర విదపి విక్షతం నెపరచ్చు రబ వార్తాం గాం ం హి త్రి
సైత్రీ సన ఉపలం సన్ తెం లు నగ్లైతె యువం వల్లి
చగం బుచి నగాంతరత్నా ప్రైయెం క్ష యాస్యాం ష్ణు

వరలు ఉపాలు విదానే వస బాతి శిఖరవులుగులు పాసరఫసం బుచినిబ గాం (వలు వులు ప్రకటిం
తం బుచినేక్రిపాం ప్రవింక్షచవ్వాం ప్రైథగఖగి రావి వులునక్రిణాపం బుచిరరాం పం బుచి లైచభిల
చం ఫ్టం బుచి గాంక్రిలు ప్రవరం బుచిలసాం ధిత్రా పరవచులుం బాటి చెప్పి యారిదిరచ్చా దైన యలు
(వాంతాం వువాం షైన యాసుహాం లివటూ వియుక్ (భితిక్ వెర విన వసు బిత్రా తవులుంగని కి.
సత్ప్రా లతినాసె హోదరపులు నక్ బాంటిపిం ఫ్టే బాపం బుచి సు ట్ల గ్నాం రం భత నైక్కపె

చిరివ ఉబి చు (సు హం లి సాం ధిత్రి దాం షి (సి రలు వ
శ్రీ తం బరెం ❀ చచ్చిన శ్రీ ఉరులు పురాంక్ష ణం సా విక్ బో
తక్ (గవిశిగవలులు త్రతం తరిం లల (బి దమ్పు ఉ గాం ప్రై
పవెగరక్షాం పూం ం త్రైలు శా లు అని చిచ్చి రాం ర యాం ంగా
జిశరవాం థి క్ షెలు ఫ నాం పో ం ధూం విగ్రహ గ్రా

షోలనభూపాలునన యం బుచ్చి నన తిరిమాప్పం బుగదిరి(యుండత్రి నలిగెలలారెం బొనేనెరం బయిలుదలచె చ్చొము॰ జూదలం బాంగ్గిసు చిగాని వెదలంన్నగతంగు త్రోత్రావియుల్లన భూండినెగయుంగ్గ వెసనేయు విచ్చి(
మనం గ్గొంత్తషా నెరం ష్టవము చెప్పి ంగ్గినేయుగచన్నిం జిత్తైం దూరెల ంగనెరయావిరెదిద్రాఘ్గనరవము లంగలన్నివలనిరుయుం డవెలాన్న(లవివగంథవశాలు తుచెవిభినా యుం(గవలన్నం త్రసముసేం దవాయుం ద్రువశ యుంష్టిం(
దొలస్సాల్లినెన్లెం బలరావాము యున్నము(అరదవముసైక్లిలా చన్నెసకాంప్రవము కాంత్రినెలుంగ్గజా యబ్బి(బిరిప తింగన్ని లారంగధసంత్రసనమంద్రెతొవాశి తొ తి(వచ్చరవము నెన్నెన్గాసుదయన్నె లముభిరాం॰
దసహాంప్రవెణివెష్ప్రరణాదలిప్పన్సుమరవిఖాంప్పన ష్టిం షణాం॰ బాంద్రెన్నిమము లుగ్రనిగ్రలిష్టా తసురెంద్ర్రైచం॰ బిలవరెపురవము(దప్పలెక ంచ్చుంగం॰ బ్బియుతం॰ చ్చెచెప్పి(రూంభిన్నె ఝుర వియాం
రణాత్రితకవంది(వదగలంత్తంత్తంరాలంగ్గనిదనము లాంష్టి(రె(పాందపాదతం చబ్బిదిశలుత్రుక్రదలంగరెయాంత్రచాయుంగతునాంగ్రము వ్రై(యెందురంణాం ఢ్డరుగ్గలరని(వం భిని॰ చబ్బినేసరగ్గు
నానసవ మముననన తచెనుగ్ర లున్ల-చిత్రముచూంపిన బ్లిసు రన్నన లుమ వరమువిలంగ్గిబినర(ప్పత్త్రవిరాధినెచిముసు చిత్రమసంప్పదనాంష్టిభూం రలా(లాకత్రయుపూం బ్లెం దప్పసునిరాం యుముసం॰
షేంబ్రినిష్టేత్రైనసాం(విత్తిదమున్నిగాంగ్గదంగ్గిపింకెనెభిచెరంబైలంగ్గి యాంచురచాసు(సర్వ-బిరయాబలమంగ దలప్పెతిలాం(నవయుంక్రరభంగ్గిం బారం గారక్కన మరె(ప్రథవిం

కాం బవేక దిశితము ం బ్బి మాత్రిచై బయాం ఖేకమై యంథపు దితనికరిపు చెతం జబ్బినేర్ప్రవృత్త దెవెబిసం స్నరవు వచ్చ్రము ం బెయంగనిసు వాఢికటే । బూవృబి చాలి గాంర్ర్య మనుచర్ బిబిబిర్ గాని పోయి త్రాం
గం గాంక్షి గిగిఆవారపతినం ప్రసు తం పా తవం హిగిచనన్ర సారవాం యంయం నం దెనినన్ సక్షికా దెయు తరికరిగాని చం త్ర్ఱితినలం బబ్బి(ప్ర) తం ॥ కెతెతగల పై చినం జానం గ్సుప తేదెగకెగయు బ్రితవమునిం త్రాసు
యు ం త్రైవృరలన్నెం ద్దరుగుచియునైన్నెరలం గకనయు ం ప్రక్రిత్రవ్రరితననరిచారలు న్రిష్టు చిక్కె యబికాని షొ యనవి భ్రం భితంత్రైగకెగపనుజాం ఖీశ్రుకు తన యుం (ప్ప్నిని ఖిపు లినగు ప్రాంనవచు లయానయ
ం బ్బినం బరంవక్(వన యాంకరుత్రవేయుం గానవెం(ధ్రా నాకు తనపెరానాంభకం బబిగ ం డెన్నను గ్ని గయుళ్ని వన తన్నా జా తెపదెన్నెకుం బ్బిగాంరి యుగు తన్నఖిగివాంకవుం ఫ్రాంగి ంభూగసన్న లం భ్రటెబె
ం పెపిరరచ్చం త్రం డ్రైం (గ్గ లువక్కా లినగు వరాం త్రిం బ్బెయు పునింగిబిగలబిగవరాం తలిబూంచిదాంనవస్వకూ ॥ బెచుదచ్చ్రకవురుదారరెనిత్రరెక్రాంతె బెవం బబ్బినక్కిరంగివారక్కవిరెకెనన్నూ ఇం బబిగాంవె
-త్రునన్నం బ్బిలక్బరచు పిత్రమనం ప్పహయత్ బిబిలిన్నాం (పెతం అత్రం వక్షానంశు వుచెనెవనెవ్ ంవెడిచిన్రవబ్బినను గనగిఠిసు చని జబలిచుని యు నియు నిన నరతలచెం ఖినె విశియుదవిచినచు కమ్రము
- నక నం మగు తం బురికాం యుత్ర చాం (దనచు భ్రిం లిన్న నదావ లుం హానం గ తం నెసు గచగయు మరుంగ విచెదిప్రుక్రన హిాకవము లు ల్లిమును లు -త్రభం నినె(ల్లి పెన లనం ల్లెంచెల్లుగబలం బబిల

ం త్రము విని తా వుష్పవు ఏకన్నిస త్రురులై యంత్రకవరులు నా భనేకల యుదాంత్రివె యున్ వచ్చి వారలు దదవసరవున్ కక్రుతవంత వలబలవము ... (త్రు)వల నతిం బరెతం చ్చి ఔచి జ పత్రికెం జూచి తనా (బవులు నల
జ జి జౌన్నె పు వులు (నవరం యుం చ్చిగ జూచ్చి రధినసం శరంత్రే వులు నను కరి చి చ్చినరం ంజౌ తులు నరంవల్లి (వచ్చి న (త్రి) యం ం జూరనవంర వరలం లవెంన లకర్ (వెం చ్చిగడెక్కు త్రౌన యు (వచ్చి వియుల నం త్రిగ్గెనసంర
వగన్ వున్గ లయున్ (కు-యున్ కృబలం బచ్చిత్రైన నిజౌనై వులం లంన్గని రావణుయుం ఛృ శ్రా (త్ర్యా కృతోత్రైనసం ధృసులు ని నె ఘ కెం చ్చితిం గసం ఘనేణాన్ తులుగ్ గన్నడి లెవరం మెలి ల్లివులు శిరా ంతం ఔనిశరం యువచ్చి
రెన్నం ం తం (న్కృ భ రం బచ్చిగా వెయం ని యుము ఘ్రతి లెబదిర్ రథా ఔ రథా షం త్రైశ్రా ం పావి రంగ్నం బసిం త్రిచ్చెం బిరచిన కౌ భి ళ్లి వి.ళ్లిం జ వెత్రైతిరి ం పచ్చివ ళ్లికని ఖ్రిష్ణా ళ్చిగ తి వా టవ కాం త్రిం బె
లవిం జనైనె (ప్రకృన్ జా యం యుం ం గాల వెం భన్నెనాం భి లం బచ్చిగా ఔత్ర లా (నం ఫ్పిం ష్ఫ ం బవి వాన్ వర్షవులు న్ నా ం గా కం త్రిత ం ద్రి ం చచ్చి చం కలు ఉరథ ఉరవం బచ్చిన యు నవ వితైన్ దేశ ణి తె
రవియుచ్చిసుర ఋదిరం గ వంప వల్లి (జన్ రపతి రథం బచ్చినరం ఖ (నరన తిసవ్వు ర వులుగా తగన్ బరవు ఏ యుం నలు (వఘవెనన రా జపత్రి శరవర్ధన్ వులు న్ (తెలం గసు ఔం ఫ్రుం గాం నన చెన్ని దఉ
రనం ంభరం ం త్రిచ వాన్ చ్చి ఏ వెం ంవువ నరాం యుం ం జూరావితా (నవ దాలం ం గి యుము నన్ నాం ం తతని నెం ం ఫ్టికనెల్లి గరాం వ వాం ం తె దము (ర్కవ వులు ననం చచ్చి నలు నన్నా బలవులు వర్గనలు వాం వాం వ ఔరా

హా లం బని నన్ను ॥ గద్య ॥ ఈ చి వహా తలింగ నగుంజా నియమిలు వచ్చి వనీ ఝుతెరికి నై మరుగా వక రచ్చం బని । శీఘ్ర గతిం బోవని వ్వని చెప్పి వెతా విని । భీకర వృని దెర్లు యు బిక చెల్లి ॥ శా ॥ రఘు రాహ వెత్తు వారరు ద్దసు ప్రు
ష్టు తల వా ప్రర్క తర్పింక్షిమయు ప్రిం క్ష చి(రా త్రి నేం బబ్బిన దాపల్క వలపల్క వెరారి వెష్టై వయుం చబ్బి సే(వ భ్రా హ్మీర్క బరి వాం త్రక వ్యం చబ్బి ధి రధి త్రాపి వబ్బ కృ బాం వం ష్టవిరా త్రా రా రత్త దాం క్షదాం రెకె రిష్ట దెప్పు త్రా వ భాస్క రా వలు
నల్గి నె॥ యు ష్లా ధాం క్షం వాం దశరం తుదెప్పు నిగిరి (యుం క్షర నె నళ్ళి రాం పం బబి వైనె యా ధ్లా విభి ధకె త్రా ప్రెకె వి ప్రవిళా బాహం ॥ ద. జ్ఞా నురం బ్రిమ భి వె తానీ హాం ద గల చబ్బిక ॥ వ తి న త రు చుం డెళయు చుం బై ప్ర వితా కడె నంజ్ఞ నవారర బలము
లకర్కసి(హి తకెని వివెప్పా రెన్నా నుబలుక్క దెళ్ళ కేము రెనరా తినరణ బెంబ్డి రవై ॥ బ్బ॥ యుం బ్డి చిడాం ॥ కె పొరు తకెవే హంర వాఙ్క వెస్సం బాం యలదబ్ధి రాం ॥ వబ్బిం ప్రెకె యాం గ్గబాంచ్చి బలుస్తాం వ నుటాం వకె నెం తుకె త్రాప
త్రి ంజ్ఞే సలవా తిబా హావా యలెదె వేం బ్ని ంగాంక్షె నరి ంత్సై పాం ండుస్సుం క్రిం క్షి పైని రాం తవిరి రిం బబ్బి యుభింబ్బె సురత్పల లంక్కం గనాం ॥ రాం ॥ వృ త్రా యాం ప తప్పం క్షా రర్క వినగు ల బాం వారర్కె చూం ప్లర్క
వ హేరా॥ దగ్రుం భ్బి యెస్సిసు రాంసు రెం త్రా రలా వ యెన్హాం వృ చ బెప్పె వనాం (వు గ్రుం ప్లై శ్రితరెతర వృ తికర ద్దాం దాత్మ పైకెర్ పెన్సాం (వ త్రిగాం తపరబరాం ంగ్గి ద భనాం వ త్రి భి డి రాంర వ్వె॥ కె ॥ యుమాం సునె నాంసుర
ప తిజ ం॥ బాం క్షిం తున భ్బి ని రాం వజ్ఞాసురల శ్రి త్రం ం॥ బ్బిని యయు ప్రెనియుం బా తి చి యయు దెనరిదె కపిలక్షా పరి విన నిని యెంను ॥ బ్బి॥ యెదెక్కెన కంక్క చ బి యెం ం గుని రెం చ్చి వెరం =

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

తస్తై॥ మ॥ అతం శాపార్షు డమేం న శాం [illegible] మసమ ప్రీశ్చైస్త్ర మత్పుం త్ర వి శ్వో తచాం రిత్ప మసహాం రివు త్పు మజ నస్తా రిత ప్య గాత్రాం ష్టిన [illegible] త్రిత్రిణ వి త్ర మయా త్రిర్ యుశ్ [illegible] రద్దాం త్రి ర్శి వత్రి ర్ ప్రాం [illegible]

తక్షి మాం త్రా చం పుర్ని మం త్రి మజ యం త్రి కాం త్రి వి శ్చై రిని॥ క॥ న [illegible] గణ్ చతం రపధికం త్రాం ఖిన్న విన్న ప్రాపిక్ష న గర కం యు మం ఘాం [illegible] న వి ష్ణు వరి త చరణు డం వ న్నథ నాం ఘు మం ద్వి ంత్ర చైం [illegible]

మి లిన॥ వ్రాం వి ని॥ రిరం పమ ఖ యం ల క్షై రిత్ప విస్తా శవ హ్నం ం [illegible] రివ మ వ హై త్రా న మ ప్ర తిద్దైం వ మం [illegible] రం రి రత్నాం వి స్తపు [illegible] తాం కృ్నం ం [illegible] యం ర [illegible] ం రప్పు

మదిర్ధ్య [illegible] గచ్ఛ॥ యు త్రి మాం మ ఖ యాం కవిబిత్ర [illegible] కామాన్నాం మాం త్ప మ త్రి బార్ధాం న విరాం బే వి క్ష న సౌ మాం బి ప్రస్తై తం [illegible] యిత్ర రాం మాం యం ణా నాం స్తు ం బ్పి నం ం వ్రత [illegible] రా [illegible] న మ॥

ప్రథమం జీ యుర్ధ్య [illegible] ః౧౫

శ్రీ

శ్రీః

శ్రీః

౬౦

జెదనె త్రమాచెవిం యం ంగాన వెవిన గ్గలిము గం దెన్నలిం చట్టి బలి ఘున్న రునమ్ములి తాం పొచెన్ని యుట్టిలవం గం తప్పినేం లు చి యంతాన్ని దశాంనన నం జనం స్థాబి శ్రీ లవిదిం బజినె జిజి యం శం ఖ్యుము వజి
గబం చి తాం చర్య చాన ౧ చ౧ అ. రద ము విాం దచె జ్జి కా నితాం తని వం త్రి కిం బాం పియుం క్ష్న ం గ్గరవం దితాం ం ఖినైర్ జి యం ముగ్గైకాంని జెం దముర మ్మా గాం చుం డార్ గరముబ్రి తాం ం బలిన ర్ధన యం ఖాం
ని విజెచిర్ త్రి లోక రాం బ్రివిధు రణాం ము నాం కం దకైన నిషాం న్ని దనాం బ్బు పుషి న్నితై యం చం న ౧ ఖ ౧ హాం వము నర్ధనాం ఫన్ని ని ము ం గ్గల గాంన పుష్పం చితాం న (పాభిర్ వబలాం జితం ం
జ్రిగ చం ం బిం గ్గలి గ్రా చన దెవకాం చిన్నా త్రాంద ద విలం గాం తుక్షాం ని. తాం ం జ్ఞాగం బ ఖ్యచం శత్రు హాం క్షణాం (వగ్గి దము గౌర్ఠ పం జున ర తాం ం శ్రీ బ్రి నం గర్ బరతెం చ్చి తాం ం కెనన ౧ ఖ ౧
అత్రలక్షాం ండ్ఠి ఇక్క తాం లిం నం ప్టరుఘుం ం తృ రెరెంగ్గిన ద్ఠి యాం (తత్ర బ తర్ చి రిం ట్ఠి సాం ం కి నదిని కిస్నం ప్రవం ం బచి హై (ఇత్రల ం కెధి దెవత లకెౌ పెర రిం బాం మ్మని చెప్పి పుచ్చి నర్ జిత్ర పెం లుష్ప కం గాం.
సుతు పు శిప్రుము నర్ధిన దాం నం వప్రజై ల్యం ౧ వాంకను. రెదెరిగిన న మ రం లు ద్వి కె వికలై జొం న వాం న్న పెం ప్పి పుర్ ధ నెం న ను వెన్నై చని యాం సులం (క్నేసు దాంన వ ధి ఘు తం బాం హాం న వార్ క్ష

గాక్రీడ యొప్పదెంగ జెప్పఁ దుగ్గాకనుచోఁ సేవుల్లిన। ష్టదనచతుష్టయంబట్టియునెవారి జూసి ంథ ప్రజూచి వాంఛిత(ప్ర)దు దనం దాశరథులోనే రెంగి రావణాసురాసను డు(ప్ర)తిన్నెనసను ॥౬॥ నవ
లాస్కినఛిన్నగాం విత్రమమునసువెలవెట్టి దిగా రలణి పుట్టే। యుముగాకలశాశ్వతంబై గంధవారకప్పంబైనినతర్వకజు దిల్లిని యొనగూ॥౬౪॥ ఆశపసంబుగంబవిన్నినే। విశపిసేవు చెప్పవు నక్షవెంచితి
గలవె। శాశ్వతమంగునవురత్వంబు శ్వరుడా / కరుణికతక్కనితరులలేరె ంజ్ఞసు॥౬౫॥ అనందుడుకైకతెవెంగు చెప్పి దగ్గిన దన్ని / రావణాసురుడు ంట్టవినయదినకే షా(ప్ర)నతన్న
రిరుడుగుచున్ని। ల్లనియొంగరక్కమంలముతు / శ్రసాదరపరుడ్డె లమెంనఫ్ఫ్రాంగావలియునభ్రు దువచ్చినసుపొర్చిచెన్ని / హరివెవిబునుక్కతెరుడు ప్రభవించిన(గ)స్త
నదాంనిలైక్కిదో ల్లిలవెల్లుంగనెంగినరవ్రకర / ంబులచెతనైప్పెయర్గాలవశంబునై ంష్టకయందింట్టితవితువశావిన జెప్పు వసూ॥౬౬॥వోవుసవూర్పినసు శైతరడా

ఆవిష్ణుపురా
ణముపుస్త౧

౫౮

శ్రీరంజితకృపతరంగా। చారుదయవహా సత్రవప్రచారుదయవిష్ణుంద్రాదియు దాక్ష్యవినుతప్రాభరంభదయవసువవహాన్నపాతి శరణాగతరక్షకతంగవలాన్నదా।
రన్నసుచవరెం ప్రవిరాంతరాకయు సవారం(ప్రకృ దుగంజెన్నిపదపడి। యుక్తరిపజెవడిపాకయుండెలిదారంగగనుగవిన్నిమునిప్రింజమున్ గాయువవేగవెలంకృరసునెంగను
దెంచిదాల్చినబావిభుంప్రతిన యునందితప్రతిపత్రింప్రిదాంభింబాంద్దిదాం(తనిపృథక్రౌత్రువమున్దనయు దైత్యమున్నర్గానిదాందివెంట్టిదామున్ (అ
నిభిషనాథుంగెల్చినదియాం. తివిశేషమునుచూపిచెప్పుచునను(గిభువనవమువనలెల్లిం బ్రాదిగనరతవాఘు (దానునిలుపువయునత్తంపృవెలిగు(భ
నలభూతవమునలనునంకల్పం. భిసువియున్నెరం. గజెపిపాలియుఘృయెంరిరంగి(చ(ము దముననింద్రిభంద్దనవిహాంమ్మమునరియుడభిష్టవస్తివిచ్చిదపాదె

లం జెప్పవలెను బుసూతిసం । త్రసమున్న నాకలోకెపత్రించిన క్రానిజొబ్బెను ధర్మదడియాప్ప వత్త్రసకరను బు ౦ బ్బిల క్ష్మేయానంగా త్రింగదుర్గజెడియాన్నిఱేర్క గృపాం । రక్షపరరుడెవానత్తా హేర్క వచః

ఘురభ్బు ఎనత్తు వప్పి దాంక్రైని ఫ్లసం సం ౹౹ చ ౹౹ తవం తవం వం హ్హతం బుబ్బు శ్రీ క్షేత్రం బ్బెనం నాడుపే యాన్ర్కం హం బ్బెలైతవాం దరిత్యానం బాం ఫ్టేనదివబ్జునేసాం భైనహాంప్రిం గాంకెన్గాం । తమున్నినెం

దఖ్పి తివనేవితత్తు లిఖాం యాం శుం ఘం బ్బుడి షసం । గ్గవాంవినిఫ్ర్రత్రైక్రై యొకమఘుం బ్బెనరిం హ్హువు విష్టోదుప్పిగనం ౹౹ నే ౹౹ అనిచెప్పిపోవుదయాన । యాబినిబిషవ

నిబు దుంవిష్ణో యాంగం బ్బినరిం చ్చిని ఖిల వంరితరహాంతుడైచనియొర్క్రిదేవం బ్బెనను విశాలవిభూతిని ౹౹ అన్నర్క జిత్తము చూప్ప వం౦ ష్టరభుం వం శాంది

క్షేమం ౦ జెట్టిలా । తన్నిర్కబిరవుచెల్లెంగా ౹౹ యాంచదిర్కదబ్బిత్రమాంశ్రిడవమాం । చనకం ౦ జైనను వరాతెనెయును సుం౦ చుభూ పాం లాం గ్రుకోర్క బూంచియా । వృయు నిపలం

౬౧

త్రమయొక్క చరిత్ర నెంచి చెంగ్రా వలమువారి యం జోనదెయరకాలమునగాం చుతికెయప్పుడాం చెప్పినాం క్రమె యమెరవె చెప్పవరహ మూపరాత్ర మరిలమెచ్చి నిద్రమియు నిన్నపొకదగవెరి
యం బొమ్మావరెం ధ్రిచ్చితెని॥గి॥ అనుదవర వారెచంత్రికతనదవదన్క్రవలవనమునకఖినవకాం ంత్రి యెసంగ।చిత్రచారెవృ దగుదితెబొ త్రపుత్ర।నర్గగనుంగాని యం
యపుర మతనికెచ్చె॥తు॥ అదిగిన యంద్దియు చినదకాన్ననున్మహాను తుంత్రి తిమెనన్ల్లిదవెలిం చెచేక్నాం బయుకవెంత్రయు విం త్రిగత్రె క్షైం తుగ్నాం।పి చరంగు
లంపెలప్పక్దనకాను మతం ంబ్బినగాబ కారికిక్రి దుగదచెనన్మ్హదరబిం క్ష భవుం ప్తుత్రవెరాదము ంక్షం గా॥౧౫॥ త ంభుబజాసనం దం చకానన ంబొంచి
నిద్నం శనుక్షుంత్రిభువననము లనెగదత్రింత్రు బిథుమారి ఖ్య యుచ్చితినుముఖ్యమై।యుంప్తూదని యెదనుబ్యూ లుల్లిని ల్లి॥చ॥తెను తలన్మై యుక్రి ముదెవాంత్రు

పురికై౦ జొయి యెుకం గ్ణవుచాంలవెంలిగునుఅినుబ లుపాం౦ వరియ్బిణాంగియాం షనుడెక్షరుహాంత మృషాం౦(తనిగియాంగిచెయును వెతునకయుం౦ బ్బినవచ్చితె౯౦ షా ఖెయుదాం(బినపతిరాంప్రనాంమ
ఘుజశక్తియుంగి౦చ్చికతరాం౦ చిచాంతకె౦(డిరనెరిగి౦చ్చియుతెప్పితకునయిప్పనం౦హొకాంగిర౦ షృనాంచు౦మునునిశిఅతనపి౦షుంకవిమికయుప్పిచాంతప్పియుభవు(నైష్ణనములవెచిప్పటత్రిశృత్తు(వునృరాం౧బె
బ్బియున్నరభొజినునిఛచిసునుతచునుచుంగిష్టిల   గిరినవ(వారంవెమునన్కిచనిత యు(నారవమునం౦నాయువగం౦త్రిన్కైవతెవెవయ౯బెరకయు   ౦తృం౦త్ర్యబరి(వాంరవుంగియువం౦బిడనకాం(వశ
చరిప్పతుపైనెనరున్నవివికెదూంపునే(పరిహౌ   సకేనాం౦యూాండిపరిజనవ్హులువెళ్ళరు వి(పయుపెులుదొశ్కెవు(తురనవునన్నెతవూ   శగాం౦త్రిహాయుక్రాంతం౦గ్గనాం౪ఆ౪చాంతిశెం
బ౦ షొకైవుయిదవునాం౦ఫ్రునం౦బాంపరుశ్రాక్కి   చు౦ష్ట్రిన్వాంఢ్రినరెశ్వరు౦ష్టరెగెవాంపవిరి౯జనుదె౦చ్చినాంతని౯(హాశ్రాకితెరం౦బాంన్నువతిహుచిశనయు౦.బ్బిగువాంనురాంభులశవె

౬౩

వృష్ణి తసుం ష్టరం జయ వహ్నో మోదం బుధితాన్ని ప్లిసను 4 లు 4 ని ధిర్ తశ వృ వర్ ధువనంనింపు చరితృ తలనైన రావణుం వృష్టాజిర్ తపిత్రు వఘురేణాఘాలు చిర్జి శిం చుచు
చుఘిం చ్చి తాంచిశా గ్రాబార్వతో లబాహుంవహొ మాంస్టు మస్టైచనున్సాం సవ్యంత్ర బాంగాబార్ నవ్వంపు సాంంపు వ్రిదయం బుబి నన్నింపకవచ్చినా బిరి ని 4 గ్గి 4 లరగసు డెంచ్చి మా
కోంష్టతి చురముస్సు జ్ఞిద్వేగపోరి రిన బుర్ సువెదయు వసు దుగ్రావణం పవచ్చెన లం తులం బొవ్వం తసు చుగ్గొ చురాం గ్గణాన్నీత బాన ద్భాభవెస్సెం గ 4 న 4 ప క్కిబహొర
ంగ్గనాం బుచిన ధుస్సునసెం బ్రాం త్రిగతీసము చితం బుచిగనాంగ్రసన్నిలయామం తృవిఘ్నిని దన్నరచతిచిమ్మ సర్గఫదాం ష్టెదవె వానిన 4 చ 4 అథితతిచివెదిన్నవు దాం జిచ్చిన
సంగ్గరకాంక్షు గారెయు ప్లిధికబలం బుబలంగ్గానివృధా తిశయం బుబిగనెం గసుడెంచ్చియు గ్రిథముస ంబన్నిని వృష్ణతవిత్రు వవర్ బ్రికవిం చచికం ష్టైన.ం బుచి ధైన మాస్వైనని

ధినం(ప్రజల తో లభ్రిబి జాం లివా త్సమున మోం వస్త్రనవై లాన పొం(వనవర్త చెచిన్న వృత్తవర్గ గని వ్వి దుచ్చత్త్రి ంప్తిలిలార తెనిగనిగ్రుద్ధిం వం జ్ఞాన మొంనకించ్చి త్తిద్ధి విరు లుచాం లుగ్గాయుం చ్చి వలిభ్రు బిశాలిశ్లైన(ప్ర
శినతలిమునశివలింగపూజ్నా దో(డాతంగెనదిదాబాన్గాం ంష్ణానం ంబిదం ంతొప్పిం ష్టుగనగవకేక విక్రౌ తాం హాం లుమునంశతెనెలినదాం షిడిచారం ముచితహలిద యూవె(చనిపరచితష్టలమలి కం ంజరిష్ప్రి ష్రవిహా
రతం ంత్రుచాంతుష్ణమునసుగులి లి తశ్రి తవెం యల్లి ముత్తవిమడాళ్ళాం ంబ్బినబెత్తెఘంష్టలం జెజెశ్రీ రవం ంజాంతహాతలితకాంగుళ్లి(ప్రి దెశ ంబ్బిలర్గగలిదాం(గ్రా ష్ణనెపాం షుస(బిమచి
నంన్నం ంబ్బితనవాం ంష్ణారుసం (క్రీలినాం శాం ఖితచల్లి శిశిఖమున్త్రై త్రౌ లంంస్గరాంన్ని ల్లిచాంసంగనగమునదమునజెలిన్న విశినత్రీదస్సర్గజినోర్తం చ్చిలవితహంకరదివరోహాం(బిదత్రిహాంహాంమ
నబిం(పోతవంసగనాంతునెదనకికదయులాంనమున నూంగనిగబోషంలుచాంం చిపదమరవాంరుచన్హ్య(దాంతరంంన్నిహిం ంబాంస్యుంం ష్టనాంగు ఎయునసు(నైదురుజాంష్టిదశాంనసుజిశ్యుం ంబూం
జెగాంయూన్న దముంంచ్చికాంన్నె యానప్రైరుపునాంం. గగరాంవణాలిహం సం ంప్రుమంంబ్బిన(దెవాంచర్గనగాంరతహాంనబెచెదలినలయర్గ(చాంబి ంచ్చి షుదురుత్రిశ్రై తు(నాంచెళ్లిపహాంచిబి

౬

షైవె యర్ జాతిం ఛిం జాదివి విరికి రత్నాంగి పుట్టి వచ్చినె ॥ క ॥ న వి దళికలు లశుకబికనం క్షవివి తాపాన్నవములనలంగ వదిదాపరరక్తవిరి నితదికవములనత్యవిక్రాంతు కవృత్తినా దుం దరులలు లదాన్నలనలు ॥ కరిణిపాత
రిలుచాల విపొరంగం ల్పి దాని తనం విభుపొవి విదియువెవ్లి యతని తొరి యలక్షాని దొల్లి భర్గు లం గదాపు ముశ్రా యం గ్నతలం పుగలు గూన దొనిని ॥ గి ॥ డె గపతకలు వన్నుబ వి ఘుచెతి బరలు వన్నం బ్రాతు గానక
యనిన కారంఠకు గచిలవం త్రి వరలు లమోగము లగనం గాని యి షైలని దొడాన వెశ్వరం ష్ట్రి ॥ వి ॥ డొపునే నవచ్చి వియుని ప్పువి రి ల్పి విక్రొకం వించి విగ్రహాపతి దొక్క తెనిం బోనిని
క్షనవాం విలువె చి గ్రనరణా ధ్రూపము మొనైత్తొ గొనె కందం బ్రసెపొతవం దాం సెనా తన్నిక్ బూపరలుదొరలని ంక్రం వలసాపం వతం ష్ణనలం బోయువచ్చి వనలు ॥ డ ॥ మె లంగొ తెన వెలం
గిప్రప్తా వృత తవనాన వారిదొ ప రెంచ్చిదా చిపొ యర్ జొ బర్ లవు మెరశిపైం బపిన్నా చలవాణనెరపాపాచుపొవ్లకుం దాం విలితిం దాం ప్రై ॥ క ॥ ఆని దుస్త దాం భ నారం బబినంగా నకవిచినుల కెదొ రెంనలు
గలదిప్పునకొకి లకె బాదరకాసెనరె ష్టాతం భువిం భునగము నవితి యున్నలు ॥ వ ॥ చెని హైత్రెం వృవుం తప్పు వెళవమునం జొం చ్చు త్వాం చునాం ష్ణొ బొ ఘా ష్టి నితాం త్రప్పు వివిప్పచొం న్నలు ల ॥ కె వి బొ తనంష్ణా

ష్టరనుఖఋఘదాగ్ని కై శంక్ష కైయాశయు వద్ర రక్షా ళ్ళ ———— సుకైన యుజియాం(దాన వవళ్లిఘుం ష్టు బలవప్పీన్నవు ష్టు విసంక్షలలంబప్పీగ రణ్ణన్న యువుం ద్ర విద్వరువలిశిస్త్ర తవెదిగ సంప్పులి [illegible]
ంగాం(ంత్రా నిచయం ంబబిగం చబికెవితానవుచెన్గిలబిజివుజ్జిననుఖవఖవనితా భ్రింష్టవు లానసన్నపతిదిత్రక్రిఘుకైగంగ్గనాం(హంనకర్విబిదియానుగతవా తువహావా యంత్రకైయుం త్రి [illegible]
సువీహణాంనగం ంఢవునన్నర్గాంపిం చప్పినైరావ తం(బబినుం ంశావెక్వం తువళ్లవెబ్బవడిరణా ప్రపితాని హంరాంప్పక్షితినిఖనఖనద్రయితకైయు వివలర్నిష్టం ష్టు తువెశవకిచ ఎశిదవెప్పుదన్న [illegible]
జినదాంనవృలనుబవి(వెట్టివన్వదకునను చబి సరవృత్తినిఖచఖఅతం ంతువినుహాం త్వరత్నరుచికాం ంగ్నదవైనివివా యయువద్ర్రిశా (బితవ సుబాహనుసంషువయనికవుగాం ంబంబ [illegible]
వన్త్రవెహాం ష్ణతిదితి సూ నన్నన యువవంబ్బుకెన ల్లితం ంవహాలంంహా వైష్టా (రతిభిరిపుం ంజ్ఞాఘం ంజ్ఞనవరచురుసుం ంజ్ఞిగుభానుక్కవతి నిఖకఖతెరవినబలవులల ంగన్నియ్(ష్టర [illegible]
త్రిం ంబవాంస్త్రవతనితాం ంవలవతియాంగ్గనశక్క సకైహాకెజాంప్రవి(సురగమునరు తివలపష్టంయెప్పువరుర ంగ్గనుఖదఖతాంక్షిక్షునేలపు సవ్రెశిన(విణ్ణను తిని పజియతం చువెసంవ

౬౭

స్తే దాం రత్నై మంగళ పురసుగ్గనే తూంపు దేశేన వచ్చి నెన ఇ(తప్పి)ంబినే నై మారగ్గ తంత్రై వియాం బిం రెప్పి తన్నెరింగి నరం త్రై (శూర్పణి)ఖా జిప్రవి ంత్రవరల లం బూం దంగన నెబి నస్సగ్గి ప్రాంత లఁనెవి
షు దూ వాం వం తూ చేనే యసం (జెలవి చూశ వం ఖి ంజెయ పుచు నెన్న(చూం చి వచ్చి యాన్ని చరవల్లి ఘు దెవలరవి చి ప్రొక్కి యి జలని రెయన్న దేవదేవ్వర పం షిన(యాం వే జిక్కు తెరం గెరి ఒగ్గి యాతెం చ్చిని తి వె(చ్చివి
సం గం జూం వలబడ దాం వుని(యాం విభవాంఘ్రి తరసాం చ ఫాం త్రైయాం త్రైసుగ్గిఘాం శి బలాం భిరాం వు దు వి ఘూం ప్రాణాం ఘూం పిత వూం త్రిరాం ఖిలి ఇ(స్సైరవాం థూం రవిం ఖమ వు లచె స్సైన
సజ్జులచంత్ర తో క్కె (వరవి సు క్షచం క్షమును ఎలమెం యుక్కివివాం వగాం హం (స్తెరకు తూంహా యుం షేయి విశం క్క తసేక్కం దు గెలి సత్ప్రైదాసు నే ఇత తబవాం శ్రాం ప్రాం • ష్టి గసుఘాం
తండుచెత్తు లం(త్రివాం హాం వూం ంగిన మరల ం(జ్ఞాతెం చ్చెనాం పుండూసు విని(వితభయు మగాత్త(విచ్చి విఘు తని దొరింగెసు చ్చి దొరింకి కరం బ్బివాం ంక్కికతూ(నైక తత్తి వి గపచ్చ జూనతం(త్తి
రుంగకెయుం త్తైవు జిక్కా నె దొపుడ గెంచ్చు తనం చ్చు వాం త్రిలం(క్షేరకు నైరు ంగ్గం జెప్పు జూనె దాంన వుడున్న దుడ్డై చనంగ్గిన(త్రి రెన్న రుజాం ప్రు వక్కి వం యం వాం రల తూ డి వి తూం చెవు ం

చిపోకని ౦ (బివిచి వెూరిపిని౦ బెపగెవి త్రోనతె(ష్ణోనినవము క్షతము గనపిగి౦చి॥ తరలకెజనవము వినోరా వప్రం (బరివారవము ముక్షన తలవ౦ బనిచివిరల౦ తై (చిరవమున రరలగని జప్రఘు (పరిఖవవము(బూ౦
చిపైత్రఖవిజో అవపెని॥ రిని లని లవితు వితు వ౦ చపి సు (బలుచి ఆ౦గహా పుకొానిబిరల ౦ వ౦బరతె౦ చినన(మ్మెలవెూ పుచెన్నియ౦ జరని లెబెవిజ యలక్ష్మి శ౦ పుసనెల న్నొనెల బి॥ నకతనకాలరి
పులా౦ గ్గనయా (వసు జు తవని తా వినో౦దతప్పు తునక్ష్మ (జెన్నననియుగ్న ఆ౦చపి చ(నని జి పరిపులజూ౦ వచూరి౦న్నె దిష్ట౦ ష్టైలయున్న॥ ౧౯॥ యెపురకపచ్చినవ౦ త్ర్తలనగ్గ వెన్ని (చూ౦బచెపు
చలనైబిభి౦గ్గో పములనర(నౌ పశవమ౦ బెక్షనెయు తుశ్లైక్షో యనసుచమ౦ (బూరికి౦ జనివ౦ క్షిరా౦ ఙ్గణాఘూ౦ మనిబిచి॥ న॥ జూ౦ బ్రిరివా వొ పుతనయసు(న౦ పావిఅన్నయవమున బక్షైన౦
శరలనైక్షిక్(జ౦ పునజూ౦ లకరాపములబ్రి౦పును ౦గారాగ్ర వె౦క్షునన౦ చెప్పి౦గబనిచెనను॥ న॥ వ నుజపతెయువ్విధ౦ బబ్బున౦ (వనచెనయు ౦ షటినినవ్విచ్చి౦ వప్పునన్నౌప్పి౦ (చ్చినయ ష్టెలమ
వినినరము(నా ననమచియున్న యెచిన౦ గాని వినము లనసును॥ మ॥ వసుజె౦ పృ౦ష్టున్న వా(ప్రబావాలు విభూచెతర్(బష్టపా౦వ౦త్రయు (విని చూ౦ చిష్కతి నెక్(బులస్త్రపాలుతూ గతు (వెగ౦

౬

గచినా(తొంకవిదనచెవచినే(రాంనజానకదానసురనభి. చెన్నగదంక్షనటు ॥ అ॥ ఆదానవదా ఛన్నదో యనత్రవాస్త్రంగన్నంగ్నాని యుంక్షదాంక్షినన్నిగివిదంగించిన భాన్నలదొక్షవలుతెయొనిఛితచి త్రైలై(వెందువంగత

చలంబ్బెచవిపొవెలు చా క్షానెనెవెన పాణిన్నిగా చకక్షాంక్షైవాపెవశకంతుదెచెచెవాం ఖొదువెంక్షవిని ॥ అ॥ విరగసునా భీరాం వులగలవింశతిభాహాచిన హాన్త్రబావాలవాంతాంరకక్షాత్తిగెంయలవవిపంబ్బినాంబ

లనిబిన్నెక్షాంగాం వతన్తుకారాచ్చు భాలక్షైవతింబక్ష దయుంత్రాక్షావెంపిం యోక(బొరిరి చూంచు నైవరు లుథూరిబలంబ్బిజలంబ్బివొచ్చుంగన్నుని కగ్రవాంవరివివిధా యుతవులు(ఖూంవిఘుపుగిదాని

నక్షెకొరియలనివి(రావెనవతరబయాశాంక్షావ శుడ్డెరావళయంష్టుగదందవుకవున్న ॥ వు॥ వంచిశంక్షింట్లకపుష్టివిరనాక్షాదం చవినక్షాంవిభగవవెయంగ్గనతంష్టుష్టైంబదివి శ్రీ మ

భాగర్భంబ్బినక్బదైనాం(రదుడా ష్టన్బవిక్షాం దునిఘనయతంబెరన్జూంచినక్బక్షినక్షదశుంక్షాలవువిలథిక్షరితనాం వలత్రావళుల్రావళాలనల ॥ క ॥ పుష్టియురులవదిగరంబ్బియుంగజినెవిం

పుపయుపొవునాంబచివనిచెష్టిమెంచవష్టికానితుచి(వులజినవంగచొప్పినష్టంబచివులప్టంగనాం చెన్నల ॥ ని॥ వ్రపవరెనాచ్చుచిక్షెనెచుంబిచెవరతికం(పొబినిగనాంబబునెక్షింబూ

ం జ్జు పజ్ఞ తాం క్షైచిత్ర రంగ క్షేన వలసు తుర్యపోనిగం బ్బిలరేసం యాచి విలు దివనే విమ్రై వెంచబ్బిచల నేల నగ్గి దనేల బ వల్లి భ్రువి విచిం దబ్బి కొనిపలం ప్రపగ(హరంగ లక్ష్మా వన తఱ తు నవ ని నేల పబొయం నే నం నల
నయం ం యుదేనాం నగబు క్షిదగ దెబ్బి లంక్కనం ం బుంచ్చి చనిరాల గుఅఖ్రాం వణా విప్రైధం బ్బినం బరం బ దొవణం క్షింయులంక్క లదినికే గబాలు పం నంత్ర యుక్ వంరచి భాంవ లయం ం బ్బినె దొం ం క్షిదొ ల్లినొం గ్రాం
విభువం శ్రీరత్రవు లాంనచాక్చం ప్రాక్నే నైదుంక్ష నాం ం దునివిత్రాంవితవ త్ర్ర్యుభాంరవాం మాచరత్ర శ్రు సాం వినై దుచాల్ వెతం నాం గుసాం గునీక్షి ం ధాం నసరం బ్బి పైనె రెనిసం త్రిసాం దునెల్లిక్రె
శ్రా ఇవిక్షాని రం బ్రుఫాం తెచునైన ం గని తక్షిత్రాం ం. త్రివాం నంగ్గమాక్షిసం బ్బిక్రం ఖిరం బ్బిమాం ంన్న వనునం క్షాం త్రిగ్నాం ల్పిసాం కిం క్షియం శ్రీ ఐదాం ష్టక్ష బ్బిగం సాం వివెదిం నెనెచె తాం చు
త్రిసాం హాం ం చ్చి చునం గవెనప దు చాక్షైదవిం బ క్షినం గవబ్బి చనెక బిరం తత్తా విక యశ్రీ వనునే కరనై ం గతం ం సం విదగవని యాం యానిగ విచివివశాంనసం దుం వాంరాం దినిని దినె యొం నంగుక్షణ
మాం లాంనె సాం మాంబ్రాంనిరంం ం(తాం లం బ్బిల ం బ్బి చెని యుం దియం న్నిన్నాం తాం ం(బాం లనని చెప్పం ం గాం నే(వాబి వినెతాం ం గినేసం ం బాం నవ చ్చినె నాం చెక్కు చె గు అనేచు ం తుంసాం

౬౭

బ్బి యొత్తెం బ్బి యా(జ్జిన పాలు ంగ్ననికే యొత్థా చితమునా నత్కారము చేశి పచ్చిన వాళ్ళు ండెకెం ని ంప్పుం దన్నత డో చిత్తం బపి వెళ్లిరి ప్లినారు ॥ చ॥ అలవి యొకరు ంగ్ననైరన పశాంప్పు దుళ్ళా నేను తొటిపాని ం
గా (దలంచి చితా క్షులా స్ప దంగవా యొనిన చ్చి కదం ని పచ్చినం (క్కవి యా కొపచ్చి పాని ం బలుకక బని వెదదు లుం త్తైని ంత్త లం (త్త లుప నొ వెళ్లిని కొ ఘంట పచ్చక ము నాం గొనైనే పుత్ర స్నేం లు నై॥ నే॥ ఆత్రివలన్నం
చ్చి తమగను ఘా (చక్రం బపి తయాం స్నె లైనె కొ తత బ్బి గని (వక్ర పరెపం లనన్ని తి (చక్రు పొ చెళ్లిం ప్రు పొ బు సాం త్రా బ్బి పనిననునె॥ తొ పిపు బ్బి యొ స్త నికొన్కం (దెపన్న యొ తిగానక ప
నగలు యొప్ప తంగినవ (ప్రు దలం బని దయొన్న దుః నె (శ్రీ దనను నినొ దాం దనిస్పు లపిం ప్పు ననర యొనొ॥ చ॥ నవిన బుద్దైన త్రిప్తా తొ సా (నా లవ వాం మూ దరా ననం ద్దా శిః త్త్కక
లగునొ యాలవిం దువొ ను పం త్తని చెబుం గ నాం గొల్లి గ్గసుక్ (బ లుక్కు లుపె యియ్యానం దనికెక్కు పొ పరతాం స్తుతి పక్క విని వం (దేలవి దు నాకుం గా న్నపతి శ్రుక్షవిచక్కెనా పు ఖని విక్ర
ణాం॥ చ॥ అ నపుం దున ళిచె యడు దతి పు వ్రత్త ధవ ప్పెపు లొం త్తరం గ్గ మొ (దనమ గుడాని ం ఔ యొం గని ధ నలి దనై విపశాం బు వెగ తొ (హై ని చ నలదన్నా నై ప తికు ంబ్బారు పం

హాగ్నె దవు రి చూం చుది యు తి గి వు (గ్గ తైత్ర ము లల్లి మూని కాని చిత్రము నను ఖనఖ వంచ్చెనని ని యొబి దె (బిర్ంబు తలంపునసు నను రచెరితం నె వం (జ్జి ంచ్చెదం బాపాంత్మ లనెం(బ్రింబ్బి దిఖ్ఖంబ్బియం
నంచం ంచిరందారయూ చనని ఖరఖవుష్ణయో దర్ మూనిత్రె ఫలంలం (డిష్ణినదనసురవ తిపదిలుప్తెచెరర్(గాన్నిరయుతంగసు లదరిరయూరిగ్ని(యాష్ణగ చరణాం ఘపైరయుం ంబ్బినం బతి ఠాంనుఖరఖవెనరనం వుఢాళినర
ంబ్బినం(ఖెనిచితిగిచినిఖిలి యూంనభినరు దగునర(జనండెంత్రనణాం యూంన ం(బ్బినైబంక్కి దినిరిర్ని ంత్ర ఉత్ర దచలుప్తై ఖచఖయెం రగని యొబ్లియున్ననసూరెక్కరరు సుప్రూ తంనాం ఖుం బెయూం
లాం(వరిర ఘనం బ్బినర్గు దలచ నక్క దనిక్క చనూం తం బూం చిమ్మై(నిరంభం గనఖిరచ్చె యూరింగి ంచబు దిన్మైష్ణు దింగాంరి వాంనిపై(నుర్ను రస్త్రక్కనైష్ణ బల నూంవన నూంగు ప్రత్య్రక్కదాంతన
సంఖచఖచదెయుంగన్ని త్రియొ త్రిరాం నికాం తనరం బ్బి లంగ్రూంరవంప్రులర్(వదనె ము లర్నరిరవు ము నం వాంరన(తుచబ్బిచం వెంన్నిగాం దింతో(యు వము లుదూలంబచ్చివంధిగంబ్బి ధిరిర్(బెనియొర్
రయుం ంబ్బినర్(బెవలఘ్ను జంగ్గవ (త్ర హాంబాం చాం రంను వరార్చి లాంనఘాని యెంఖచఖచని వను జెక్కరం ంప్పదనచంక్కనె యుంత్పెగ దబ్బెలం బ్బిలర్(ము నిర్రినవం బ్బినైని యుంవ

శ్రీ సూనువాది శాకనలు గన్నెరిని చినస్న పెట్టు(ఖ్యా)ని కతఁవెంబడి బర్గాలదెసాలనైవారిని ంగదాచిక్వచ్చితె(యాలనిరిగ తంగ్గినక్ చిరుపులైనవు గట్టిని విరుగాంరునా(నని యునైరంగ్గవి క్షి
శయలు వ్రాంక్షితిబిపెదవ్రాదివిపెంబడిక్కిని౹౹కాం౹౹నాం రిష్టెంత్రయులు౹వెంబాయిం తిబిగస్త్రానన్నింజ్హాంనాంనైపూనాం(నాంకెకబ్రిదాంనంజనుక్జెన్ని వాంనప్రాణావులునాంవంగాం(నికలంజ్హిరులైయుష్టి
దక్కిణావులు వుజ్జిఙ్ప్రితనెప్సినుఖైౖ(దాలకోంత్రం బిబినసుంజ్హింబాప్పానిన్నంబాయిక్బుష్పనారారొఢుదైత్తే౹౹వ౹౹వనంద్దెంవృంజ్టివరుంకవిక్ చినివపుత్రుస్నానన్నంజ్హాంతన్నులిడ్డినితాంత్త్రాంచులు
ఛిత్రనిక్షులు సువ్రాంఢివృంజ్హితాంనంష్టవాం(లి నస్రింభాంవితలోంచనక్గబికలు లిన్గాఖ్యాత్యానపాపిఖిచిం(గనితస్త్రాత్రినిపృత్రివిక్రు వునవాంకాంతరాందాంలప్పాంత్రిక్ చ్చై౹౹కే౹౹దాలచు
రెడురనసువుదళింష్పంగ(వాంబెందాంక్కిబిరింఢిదలనపంత్రగత్చెరివెనైవారిరియున్నెతం బ(ద్దిదస్సాంచగంబుపుకవు ఓన్నివచ్చుంతరెరి౹౹కె౹౹రాంవక్షాలునుప్తాంగవులునస్టు(ద్రైవవు ప్రవికూం
లపెనైనందత్వవిఖెహూం(నాంవెకచిరాంవంబై(యూంవనచరవిఘుదుంగున్నిలరవిరెదాం ంగను౹౹క౹౹కవకంఛిచెాంక్షిదళవులు ఉుం(బూ వగనిసం ప్రమువులువెవిం ంబూ ంచ్చినవురి

నేవుంచుక్షొంగవించి వనంబా షి●పతిన్ దనంగాంరవించి తోం క్షొనిచురకెంగిలత్త్రవనం● రాం లచరిత్రవులన్ నె శిత్యరితెనదపి తానం దమ్ముం తాన తిత్రియాభా షలి చెం బ్రునే
తాంనచిం త్రవరుచ్చైత్తి కిం బల్లివితాంత్రరంన్నొ వైగిగివివి ధకెవిం వనిలివె తాంనంగ తిచయా(దినవులం ష్టనివి-చిచిప్పు వాగు ఎ(ం దొనవచ్చియున్నవాం ని తనిజవివుం(నవున స్థం జె(గినన తం
నకరగ్గెకలిలినమునురవల్లిఃష్టు ంగెలిపాక త్రిం బచ్చిచెప్పి (శ్రీ తిం చ్చినయా(వపివిధవ వత్రమునకర(సాం వియుం బాలచినంతిం ష్టిం బాలదేయం ఫ్రనం(గ్గ(అ తిత్తిం దనంబ్రరవు
యుచ్చిఘవునే(వనుజుపతిన్ జెపురాం మధరక్షిచ తితి(న్నినప్పువెంరయానాంతనిబినితిజ్ఞ యుంక్కెనకవివినం గవెమకయా రెప్పినుగ్రక్క తెంతింయాక్షానన్హెగె మలి(నివాంనవగ్నిని వెబి
తం చచ్చినెదనాం ప్రాంచ్చుంగ్గా వునిజనవల్లిఘుతాం(రాంవున్నపతిక్రాంతుక్కృరణానిప్లనియెనగ్రక్రాంత్రయెంరుంగ్లా దుం బచనజు(విం త్తదెవిబిరాం బితనయువిత్రినవుయుగా
నాం(వుం త్తానకుమా విని ంగ్గలి(యుం త్తరచెం గాలదియగ్గా చరాంచచెవ్వెదిగిగ్గ అనినరాం జైనయున్ తమ లచిలవు వినె(వెషప్పెని తం ము వి త్త్రెరించి(నలతెరం గ్గ చెప్పి వల

౬౭

ము క్కవగం డిచి ర్తు వం బ్బి తా నుం వ । స్వనే ని కిం బ్రా ప్తి యాం ఖి ధిం గబి వల్లభు త జిలచెని యుత్రవం బ్బినని జబప్పజె హా పవన ఘాం ఖిలకిం వెచ్చి సుఖా పదిష్ట వై॥ శా॥ క్రో టం బారి న బం క్షా

విధరశికిగ్గా చూ ర్ణం త్మిం గాం బెఫ్టి ని । చ్చి చేరి ల్లా నరదిక్షే వం ళ్లినెల దార్ ప్రా ఫ్లి తప్రా త్మల । జ్ఞా పురాం రాం వృ త తస్న ఖా ఫ్టి వు లప్పై సాం త్రుం బ్బిగాం జూం బిని । వ్రాం ర్ పాం రాం వర సాం ప్రశి త్రు నర గ ఫ్మ

త్రాం వణారు ర్రాం వణాలు సు॥ర॥ ర సు గాం ని యాల ప్తు వ నపు తు । గనిన జి లి సం త్రు పుం బ్బి గాం రవవ ము నన । ప్రన చరద రఖి ఖా వంజి । రన జి ప తికి నిజి లని యాం వవధి ము ఇలిం త్తై॥ర॥

యాం ఖ్యాం ప్రిరాం న యాం క్ష తు । యాం ఫ్టిలిశం క్ బాం యాం ఇచ విన్నేకాం శ్ర ముణ్ణిదాం త్మలం చ్చిని విచి తప్ప ని । ధిం త్యము ని దిం జ్జినత శరువిచ్చి యాం తగన్న ॥ర॥ అనచుం దాం వెలవెలం బాం శం వ । చేన మా

ఋవెడవాం బ్బి రాత్రి దశముల్లి డం గబిం త్రు నివెరాం ము డిశప్ప్రి ష్టిం గ్రసు గాం నిగ ధ్రదిర్నె లుం గనగ దయు ర్నాం న్గసు॥వ॥ తగున్నేవా నిపత్రి నక్ ధిను ఘం జాం దఫ్ళం బ్బినక్ వాం శం వె । న్ననిరి శక్

నిరికాం నయాం త్రినరెలాం నసప వి దిం చాం రిగాం । గ్రిగ బం ఢ్ధిం బ్బి జగత్రు యాం బ్బిసాం బసు త్రాని యాం విజ్ఞ్రె ం ఖిం బ్బిగ । శ్వనరి ప్తం ప్ప గు నన్న — ధిప్పం న నం దెరం జాం లు వి క్ వాం సవి॥ చే ॥

బింగనుం ణానినం(త్రానశ్శరితవూననూప్రైవాం నవుడవకెంగి ఖన్నవదనాం త్తగుచునుగునగులవిశశి బింబుప్రవానైవాం (ఖవపెల్లినువూం నువునైనేంగియెప్పుతుం జెల్లవిఠి బియుం ప్తూతుం
నెంతాకం(వవాఖవిత్రవుతువప్పినకర్ణిబిపినుగవాహా శ్రీకృష్ణర్గుఅనినంగాప్పింబుయం త్రాంఘృళిలఘవనవుర్ధావలప్పై విధ్వదప్పునిశంగినిం క్షోపుతోనెప్రేదవపంగనాపంపులగానికరమై
ప్రేం(ప్లినబింబిప్రిహంస్త్రాచెంచెరి వకనూవు … దవుస్త్రైనెంగనదెంప్రైవవంన్నం(బినపూనావుప్రత్రిధారాహాతింబూతివాతినెయు … ంగనైవత్రునచుర్గవుగుశ్రీనిక్రైబూనికవిం ప్పనె
క్లిచనుబుం భార్గాతిరిక్వుందబిం(బానిత … దబిహా పరాత్రవుంబినచుహాతనివాంబుతొర్లిం హాకాం(తనయుంఞానబిబాలు … ప్పైనదరియుప్పభిత్రవుంప్పైనయా(తనియాం
ధికాపవునైంప్రెబాలక్నబిభితసెవెంత్రుప్టై పాంకిననుగనిగ్దెగిచిక్రాధిపా యునబిదివిడైం ప్పదంత్రిదెనునసూరనంపదరప్పినపాన వుల్లూన(వెంచి యునువనచెళ్లినవెరదపూధ
నితలుంచప్పిచుప్పావుకాహ్పైయతంప్టంగునగభాసురవుగువత్రిం బబినె(వ్రెనినహం నువెశవుధర్మవిదశితప్పైనిగనేతన్రూం ఘ్నలుదువుయం(భార్గనంగ్సతుప్పైపరిత్రింబూ

శ్రుం బునగన పుడతుడున్నైతన్నుం గవుం బున్నేదెబిరియెనుగ్ర్వేవర్నన వూత్రన శూకవి వుర్నన్నువచిత్తు తంబెపువూరుతిబావర్గ బిర్నవునం బ్రిబలదూరితనిరశర్నతం బ్రణానిఖిరాకరం గా
సైనరిం జైనం గ్వనతన్నయువర్నా వదెరినవువం బున్నకాంగ్రివజెచిర్యం బుబాననేనస్నా త్రైకృం బంచ్చివికస శ్రీపువసుం ప్తియువాయుదెవుతెం ష్టనిశ్రీలదెవకొవరివరితొప్పదిగా యాకశ్రైనయా
త్రవత్రన్నవెబునరం గ్నదెనెనవారద్బ్రిఘచిత్రవు వళ్లివింఘ్రింగసుక్రవులన్నవుం ష్ట్రదెవతలంనళ్ళెనివూరవితింజూంబిదెక్షేకా। కృవులన్గంగా జనింజైనితండవదిత్తవిత్రు
వరాలిరాం వసూంరుంవుననవెలింస్నిరాం ఘవ నవూడవిఘూంష్ణాంశ్రైనకవిజన్నవునవకాంష్ణుదుర్యవవుం హూస్టునతంబని నెయుకాంగర్నకినిగ్రక్రకాంమనవాంకెంద్దరు
నం బ్రాంవించివరంబిలాంనం గెపవసనకరం బ్రిమోం। వాంపెలాశవులోకహితవు గాంవిరంస్నితాంఘుఠంజేయం గాండనునరిన్నను గ్రిగ్రివాన్నచు ంష్టివనడువన్నుష్టలంబునంత్రాలుస్సరభికు
సువవూలియూర్నిం నబిగహూరుం వారంకంతభాం సంబున్నసాదరాంత్రన్నవ్వవయుతసుచుంపెజ్ఞిగ్రక్రకాంను జున వుత్నవిశవుదాం। కినచాంపెరుసవవివినిక్నదావవసచిక్ష్టి

[illegible]

గంబ తి తొ నను ॥ క ॥ తన వచ్చిన ప[illegible]రి నను విడచు, తినా రము నను నరెంద నే యుని క్రగనుం గాని వెదన బాం క్షివ ॥ వను తప్పు దయు విచెద నను వత్తన నెంచ్చను ॥ గీ ॥ జగము లంచ్చువా
యును సంచ్చిరము తినిన గ్నర లబివ లోన్నంర్క వంబ్బి (వ చ్చి వియు విరించ్చి పిరకాంతవరంకా డి(సురయుబలిప్పి కా యువనరు గుడెంచి ॥ ర ॥ వాం ఖు ఖుము ప్రా కాం బ్బి చి(రిఖి తవుగునెం
కొవిరిక్క త్రికాపు నుచుక్కు(వాం త్రు ప్రుంబ్బినంబు త్రు రు(సుఖుంగ్గవును ంచ్చిందాబ్బి యు న్నన బాంరను ॥ క ॥ క నుంగాని రుకాం పురి [illegible]
తా(నన స్త్రు లాచనుంట్టయు(వునవచివిగాం నంచను చువు కన్నివ తా దను ॥ శాం ॥ చెరం చుచు వియు క్రి బాంరు తుసురద్యేష్టా కిరెక్కి ంచ్చిదు(వాంర్కా ంత్రః పరితాపెహెరి తన యు
తక్కన తుంంగ్గాన వాం ॥ చారత్రా ఖ త నై త్రి కాంర్చు వుం రుంగాన ప్పి క్కై శ్లెంర్నెంగ్గిలా(క్రారా ప్రుంబ్బి గనుత ఘ్బుదాంబ్బి జ యుగంబ్బి చిర్ంచ్చు నాన త్రా తను ॥ క ॥ వన బాన సుంష్టు బాలుం(బ్బిన రాగవిర
వాంచ్చనె త్రి పొంది విషా జవు నాం తినివస్త్రునంబ్బివత్నం(బ్బినంచె చిక్కు పొంతిరెకవును నాంషవున్నను ॥ క ॥ ప చివుడికచుంప్తుం బ్బిన(రిచ్చి ప్తుం ప్తుయున బాయుచిక్ బాంచుపు వాం(తాప్తు

బ్బినవబిన్నెపెంపునల్లి మునవలంపనెయు (ప్రినచరుడునిజబలంబు రుండనిగబిజాఁతియున్నుంబోలెంగాఁవుతమనినను ... నరదమునును ంప్పవివెనదినకష్ఠం బుద్ధిమంత్రి తుగాఁవుత ...
పగొఁ ...లనరు ...దాఁ బన్నముతిగిపెలంనె(నతం పుత్తనలాఁవెరుంగ్గనికతనవరిరియు(విరులనంగాఁంపురిపూఁ పాఁవినంగబతిరి ... యున్ననరదముమునంప్పవివెనె(వెనునకరువెనం బునచర ...
... నం(బ్బినరింపైనాఁ తంతాఁ ... గ(పాఁనుమ ంప్తంబబ్బిలనలివియుగునైయెురులకరునుగిజెనకుతెగుకుత్తరబినుతున్నచబ్బివయు నగు(హాలింబప్పంబ్బిగప్పినహాఁని తప్పు(ప్రైన ...
త్రరితాఁవరాఁ ...భరవులుదగంధాఁప్పియుంబ్టియు పివనతనయు ...చెవింబెనిగాఁనివయుదంబ్బిన(గలన్నిపెంలంగుచుంబ్టిబిదపం(గాఁన్నినునుతు ...ంగయుపింబ్బిబుకృపు ...
గాఁ తంతుపొఁ పంపోనచనిరిపొనతంప్టినుకరిత నూఁవెరుంగ్గనినతమునె(నినునుతునన్నవచ్చుతయ్యనైత్తైరపుంత్రుం(ప్పనసంప్పనుపుంబు బి లపాఁ(దన్నమునన్నంగతంగ్గందుంపొ ...
తనిధి ... అనపుంపుస్వంపంబ్బిరాఁలంకాఁ పంగనిక్కమునన్లినాఁన యు(పునరిధిదాఁంవిలంకృయునుపాఁనివనంబ్బినుగాఁన్నిచెనినం(ప్పనువెగలిబూఁచివచ్చినవిషంబ్బి ...

నిశిశివవగహేనా వం త్తం(ష్టిసు పెశిస్ప్రితిం త్రిశిష్ట త్రైవెంపివినరసు॥వే॥సు విశవయువెూదలగున్నాం యువ(వులనైవిఎష్ణినివరంగ్నము లునిద {శితం(బుటిలుగాకయుంష్టేనునంగిలి(నలిఘు
వరంబునిచెూత్పుఖహేస్త్రంబిలరసు॥న్ని॥వాంకైనుపిత లనివాంనశాత్రమునకొవవుభినిననియుదఖిపతియు(నగ్గినైన్నపునవినయుగ్గివరాంప్రణికింగి హాంషంగ్గనినిహుంతవహుంష్ట్రి(షూంతగగ్గాంబుప్పి
లచపనివాశిసత్రుమునకంన్నైజ్ఞానరనినినిపుం ష్టి(నాంలిహంష్టిమునసినిరప్పిముఘునకంబుంత్రవంత్రగాంనినని యరంత్రకంష్ట్రి(వరమువిప్పుధిత క్షధినునయునిపివం(వోసు వాంవాంసురురపంబుప్పి
లైన్పదప(లాసంగినిషాత్రివాంరతి దానప్పుశ త్రి(షావుంగాంపింప్పిపత్తనం ఫవు హుంత్రి తి॥వ॥అనియునిధిపాజ్ఞాప్పిడెవిజాంవత్రితా తవియాప్పుథం బుపినర్{(బనిపానత ష్టాంబా
త్రోంగాన్నిసంత్రసవంధపిచనైంగుతెంబ్బియం(ష్టినతంచవిరాబువాహుబలశ్లాంక్రవులుక్వరంలాంభపుంత్రవం(బ్బినకైరింగింప్పిపోంపెంగప్పితత్పుంగవుడు{శిష్ణాకైవిలాలుత్రై॥క॥వుని
విసులయాంతవూ లకం(ంబినివ యాంజ్ఞాపకరళాచరాపెంజ్ఞినువు(విర్నయముననగాంధైనైయుచు(నునిశికలినివాంచహుంష్పహుంక్షారవుులను॥క॥తనశక్తియువేరలాధ్యం

సుఖి దృఢెవ్రు ॥ చ ॥ శరి విరాలు వరారం బట్టినం బ్బై వాలు సరకాం జాళి శ్యామ శ్రీ మెలు ర్కాం చ్చె చా ॥ న వక్రు లవు దర్శనాం త్వసు రక్తాం వము లైనసు రంగ్యగి తము త ॥ విచిత్రగతి ప్రవత్తనసవినము లైనాగ
యుంటు మాంగళ ప్రవరలు బాం దలు వలం జ్జె వ్రిదల ఖం గ్నిరి వినలు దొం త్తె వెన్న నను ॥ గి ॥ అప్రు దూనవలు చితం బట్టి లగల నరణి యల్లిం బట్టి ॥ వాం చరిం చ్చిరషు క్షు వాం ధిగాం ష్ట ॥ త ధిమ త ప్రసా
వసాం భిరాం వలుం వృత్తి (త్యైవ చాలి శూం తినతిన యు ళ్లి ॥ చ ॥ క్షాలు వృన్నెం గు దెం బి వృ పకాం చి యలు వం త్రిక్తదం బ్బిరం బట్టి దై ॥ తల్లి యు ం గపు లుర్గ విం వృ లు నియొాగులు వంక్తి జ
సం బట్టి లిష్ట భు (తల్లి లుమెం ద వైన చారలు న్ని జా చితఖం గ్ని నుభాప వి ష్టె వైబ లిని వులు వం బట్టి నేగా లు వం బి ష్టవ ని యలి సవా జ్జు లజ్జి తి ని ॥ గి ॥ చాం వర త్రా వాం జిం రచా
ఈన విక (రక్తి రాదినిరాం జనరం జ్జి యుం ద్ది (షావ త లష్కాం శ త్రు ష్ణ పరివృ తం ష్ణ (నగు చలు సాం ప్రాం బ్చ లక్ష్మి శాం యలిం గ్రి లిం యలి ॥ గి ॥ బ్బాం రజాం న పదాం ధి బాం ష బాం బలి యు ద గన యలైతర
ం స్తిలనాం వరిం చబి ॥ సు త్తమ హాం యు ధం త్తసత్త వలుహర త్త ములు సాం చినవరణాల లవరిం చబి ॥ యాం ష విర ప్రనాం రాం క్తిని యాం ధ న ము త్త తిక్కవ ద లాశు ల్లిళి ఝ ॥ ౧౫౨ిల

౩

ల్పులు చేతం డిరు నైద్యశనకు జంగాం ష్ట పలియాను నవు సాహంసు ఏతం తుదెన తజ్ఞనసు॥ కు॥ అగ్ని లజ్జావన తుం ష్టగసు (హాను వుం త్రుం గద్దష్ట విష్ణునా వరవుం ఏతాం (త్రుం ని ం దేవి దాశరథియా విద్యాని దా
తుర్క్జూ చికె లు పెసుగు చా చా ఘర్కైని॥ కే॥ వస్సలి తెరవి చిత్ర కదా (కన త్రుత్రిక్ దవవేసు ంగ్న రాక యాను చ్చా (నసవు యావు య్రాన జూవు ద్వేక విరాం టుం బిన నుం వరశి యాండవవు వచ్చిను॥ వు॥ విజ యాం ంస్తే యు
ం పాంనాం వ్రుం తుర్క్ వుం నాం లు ప్రు ఖైనా థయా హాం ం ప్రి వి (శ్రీ జరినుం ం ష్టగుంని ఙ్ఞ జాం భ్రుక వసం చ్చాం నం బ్బిగా డె భవ (శ్రీ జి యాం త్రీ వ వుంన్నా క్ష్ గాం సు ప్తతవు వ్వెత్తుం గ్నాం లక్ష్ణ యు
ని॥ శ్రీ జాకా ఖార్ భరకైం చిగా వ్వాంని క్షుతాం ఖిక్ భ్రూం తచెతన్న ప్రై॥ కే॥ త్రు ం జ్ఞో కాం నం గనై నుష్టా ది (నం ప్రసం వశవవన వుం నాంనాం వి వ్రుంజ దాం (నం త్రితుం ం జెని యావుం ం ప్రాం నుం ప్రవుం
ం బాంం ష్టచుం ం ద పాం వనవుం లనుం ం జిని నసు॥ కే॥ తగనెల్లి వాంరిబూ స్తాంని (జ గతిప వి యా చవు వాంన్ని నవుం యాం నవుం చితం (బ్బి గుననర్చ్చ యాంతలనుం తిడి (పగ (విధివత్త్తన వుం ప్రా
ప్పిపదదిక్ జివాబి నుం॥ గీ॥ రాం త్రి యాంనం ది యాం ం గాం ప్ప హాం స్ప త్రు యాంం డి (ఏవిధ నొప్పి విన్నాం దవుం వ్వెష్టన తవి (యాంతి వుంనెూ హాంర వాంనడ హాం వుం న కె ం న్ని (ని రతి తెయా మెూంద వుంన

దనం౦జైక బిలిచియుం చచ్చి చట|బినగాం ఢొ ఘటపెరటవెరస్సం౦చ్చా చి౦చ్చైనసు॥గి॥యు బి ధేషు న చాంకికెళ్లెనం౦బ్రితి యొ|న చిర్రాద ధరణిగాండు తనక|తన యుతొ తల్లి జిలిని యొం౦బ్రిసాంవ చి|రాసల
రితవవనకవం ఖదగం చ౭కర॥నిపురికెం౦గుచుపంకెనె|గాంపటికె పాలనవనె యున యుదక్షణవమైై|గాం వివిచిన యుష్ఫవదె|వాపకతం౦త్రతవకొం౦బ్బివల యుర్బబుద్ధ్యా॥క॥ఆం౦గ్లడం౦బాది౦పుచు
త|కిం౦ఘలయూంసుథవిక్షొ బిం౦గ్గొరి యాంచుచుంబి |కిన్గైక్షాం౦జెబినగాదె యు|ఘం౦గ్లొతె యుపెవిఎనకెడిపనా లన్లైనను॥వ॥అనిసుత్రి వ౨ం౦త్రితివిద్యా విపెష్టైవ్యాదిక్షర్బూం
చియు|క్లెన లం౦కాపుకెనెం౦గుశ్త్రవవపొతస్సం యం౦బబిలొకం౦బబికె|త్రక్స్వయర్భవడియబ్బిరాం బ్బిపుచితస్సాయుత్తవుర్బాం జం౦గాం|వొసని బం౦దాలినిగితెధవు౦న
నన్హాధిం౦ష్టుపెన్నాలమునను॥క॥అధిక్షాం౦క యబ్బైా త్యాన|జినకం౦బ్బగంతనదువదనక్శివం౦ ఘ్లలహాం|తనిమైన్నంన౦బబిశ్శ్యాదావనధిర్బాం౦న్మిం పనసంరవరాం విద్యావిపెసు॥క॥హాసపుం
త్రం౦బూాచిమ త్మిత్రన్మముఖుఘవనను లకం౦ త్రదాం౦కనతచాని|మసంన్౦త్రగాలవుసుని|త్రసంపువిపుచనుం౦ హ్హిమునంపురయం చిసుకాత్రసు॥క॥హాపంధరన్ని వరతపసం౦|

శ
విష్ణొగవంశులనావిష్ణుకెనసంభావనం బన్నిలసంత్ర శిల్ప(స్తనుడెనం బున్నిజలధివాంతలవాను విశ్వ(నవుచితప్రవర్త్తనవు లానచర్మ(వతివిచ్ఛా తినం ష్టినతిపదాడినములు (వాప్పువిడూనురా
వుభూభిభుంత్రు(ర(డనకా దిక్రితిపా లలాకవుల లకర్మనంచావనాప్రావర్తనా(చ్ఛకనలధికంవగనిచ్చివిడి-విడివాంగర్భ్వవంనంవాచివానం (బాచినరింఘుందనతమ్ములర్బన్నిచిరర్త్రొడ్డావ
సెనాకపాం(శ్రీనవవ్యావిచరఘుదినబితానెపుస ం శాశ్లైబాయునసు(ర(వనచరణిశాంచరులవం(స్వనినిఘులుక్రొత్తగాంగనరశపతివా రిం(గ్గొనియాంతుచుంజ్జంగతిపయ(డినవు
లకర్మవమ్ములరుగడింజ్జిరెవాగుడను(ఖ(ఖిచ్చి ఖరాంజాలిచ్చినయానర్చవంకెంప్రీనరం బాచిపాంయనం(భ్రిచ్చినెవెరువెలఫరిచ్చిన తుంవాంవలనాంవరించ్చివాం(తెచ్చినవట్టెరా
తిగణుతింప్పుంఘ్రతాంశర్తంబాంత్తివిరెన(ద్రిచ్చెవంగానయుంచ్చినసురెందువారెంధ్రులంబాంచవెవుకన్ను(గి(వురొపురత్రవులనషాంచ్ఛివియుచితమాం(రత్నములనునె
ధిథరాంవిఘుంజ్జా(వాంరినప్పుజానదంగతాంవచ్చెభుర్తత(బాంఘ్రరుచిరరత్నబాలనంబచ్చి(న(వనచరాలజనునసురలకర్మ(నినకాం బిరశూంచేణావుతునణాన్నకంఖిగ్రః లం౧

ఇతి శ్రీమహాశ్రీయాంకవిమిత్రకౌస్తుభాంవాంతృపుత్ర బుధారాధనవిరాజిత కృష్ణనామాత్య యాజి ప్రణీతంబైన యయాతిచరిత్రం బను మహాప్రబంధంబునందు ఉత్తమాశ్వాసము సమాప్తము ॥
శ్రీశ్రీరంజ యార్యగురుభ్యోనమః శ్రీః ॥

శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ

15 VII

నిమ చారువు రుక్మిణిప్రాణ రమణు భగవత్తు(గమవెయన్నిం బ్బి గంధపుష్పములం గొకవోరబిదయున పృతప్రి తిని గ్రతిగిచి క్రాంగిలించ్చి యాగచరిత్రము(నఖ్ణా ము బవనిలినం స్త్రి తించ్చి(రఘువరిఖ్లా హాధరం
ఖ్లిలరాం రంగ్గవికచవదనం ధగుచంపి ఘలొవిలిపక చతను ంబాయెబాలకంటకు(వెన్నెం బఘుపచా రింగ్గై ధరహిపి ఘ దాం క్టా రజె(క్షనము మంకుగొచం ఢ్రంగనిగ్రపునవదను ంబని యెబి యంధినవారతి ధృత్రై నిక
నకధరంబాని బ్రెక్టై తవతవం(పురవు లకరిబ్బని రెరావుఘాంపాలుం ద్యు(ధరతాం బ్రిని జాసవెతము పరిపాలనని్రరాత్రి ఘాతం బ్బి తగనంక చకరధరావచం త్రరాచిజాలన
ఆత్పునము బ్బిన తృ్పయం:(శ్యరని ధిగవచెవర్గావి శారతవెదరరకి త్రిర్తపూరచా(నారలహా రెకదంబ్బి పరచాంబ్బి తపూవర్తమనొబ్బి తత్తధూం(ధరవు లయాంధి ధాననిరిక్షైనితప
వర్తవెంధిలుంబ్బిలనుకధలితావరు తరుశా శా తులితఘు జంపృష్ణిలదెప్పు ఘాం వెస్న్వనము(ద్దీయడెధితిశాసనవం ఖిత్రంలడిపకరాయ నం ప్రణిపాలు చిలనుకవాం లినికచిరధితరఖాలి
తాకిలు దొతాని హాంవిపూ(పరెణాతప్రుధనంగ్గాధంగ్గదక్షిణాపబ్పొ(క్షచుపరెచయుకివనికఘ్బహా చాగశ్రీం ప్రు(క్షరహెవలయారక్షా వక్షయుబ్బోకుని తివి((ధ్యాయ్లో:క గఘక(ద్దో:క

ఘావ శ్లిభునకు విశ్వాం వము లక్షను సం చాత్రుం శైవ లస్నన చోధు లకను నసుం (బాదలం తివిని నన్నిం ష్టుం బుత్తెం దగునెగ్గదగ్గ అదియున్నం గాం కలోకవులన ఖిదిగాం వదలం బిదు (ప్పదుక్ష
వఖిలదం ప్తిపం ప్తినపరాం యుం ఖాంతైచనున ఖిహాం రెరి ఖిడిదగం గానపూం౯ యొుక బిగ్గదతెపగ్గనవం క్తె వెక యొుల్లిదులలగు పారెకెం ఖిరెసిలల విహారవరు వెష్ణనె దాం గాంగ్గ౧౧॥
శాంతనెల్లిశం గ్రొ లనం త్రష్రరం ధిదాన్నిన ం దోయురాంవుషాం త్రివిభుశౌక్షని (ఖిము వాండెదొ వెం తం ప్తి డెవాసం వంపు ం గాం (దోపు వినెగ్గొతెదతం తం పొచుము
నెదాం నసష్ణ తిం చిసం (వాం వనొయి యనన్నది నపాం లకనష్ణదవం ద్దివచ్చి తిని౹౹క౹౹పనిగాకొ మునన్నిం నైనా నె(యాంనబిలు కులనమాంన చాధిశంతున్నం జిని తబెవాంహాం
సంతైయుం (ల్లిని యెంక్బుపత్రి రవివారన వాం నం ద్ది ం పినుకగ్గయొవెలనసుం ద్రి యౌనసు (గాం వలక్షెనయొుపు ధుంత్ర కన్నెక్జసుందెరం౹ గ్గాం వలయుదలం చుం నం త్రరు (గివెలనెస్లిది

అవసథనొత్త
రాశ్చనొత్తు

ఱు

శ్రీపతి గౌరిపతి వాంశిపతి విరావచ తుత్తునిజవత్త్రదిష్టా పూంత్తరనరతవనతిగరు(శాం పూంసాక్ తవ పనవం పక్షినరవరు తెలదిరా ని॥నే॥ అంత్తనైనె నేంం దవ ద్పద(తుం త్తవ
శౌవలంబద్దకాలు వసంజినధొవక్(ఎంత్త్రయునకొంన్నివచనము శ్రీంత్తయువాథురంబపిలగుచలనిల్లినంజదలనల॥ నై॥ రనొంగాపు పునంం జివహాం నవా శిశ్వరశ॥ న్నపుపరవంథశ్వనిపు
నాబుక్షినిపు దుఃనిపుకిన్నరాధిపు పాదిసం(బొయుదుతూపం పెనాయు పానదు॥ వా॥ భవవా క్షక్జినియాంభనెశలం గనినిపంబ్బపు దుర్జిాం జి దలుల్లవిదేయా
తతరజెయునన్నబనిచెక్రావ బువారాం శిదాం(నవబిత్యంసనుబాం త్రితాం ంపదందతూం న్కాందత్రియాం కాం వినా (భువచాం బాం వంశిరాం వందెవుదుతన్త్రి
పాంశవాపుత్తూస్తైనాం వుందుంనం॥ శాం॥ ఆతంధ్కుచురంపాం పాసంత్తనవువత్త్రత్త్రిజ్జింబపినక్తూం ఎంగాం(నాంతూం నిప్లనిపత్యెంా వం శరకైనాందూం దుత్తలొకత్త్రయాం ద(
బ్బితంన్కంన్స్తా చనుజ్జాగింప్రినునలత్తూనంధ్కవుక్బాంధ్కదం(బొాకతుక్ బత్ర్జిమభ్రిక్వదిం న్కిశాని యుక్ నపుకంబపిలంకా పురిక్॥ కశ॥ నిపునలనంజికేనరకాం(

భవదియశ్రీరాజీవముననాదృశోవరకరుండౌరకొలువుండె యుష్టుండవునుకినింనేంకొనెర్కతవిజుఁండుగగనారెపవెల్లివారలున్నా౪రెం౧ అనవుండుంతం తపస్వినిపలుకులు(విని వాడెవుడవరుండై హెయువి
నశ్లిల్లింగనా(తనింత్రితినెంఘవిష్ణుణం(పమునశితాంవల్లిఘుడుప్రహారికుండౌనెనం౪నిప్రుపుకప్రసంన్నమునదనుణానియాతొనుం(భరతు నిచ్చిఫమునభరితపరమా(హారంబెనిన
మానవంగురుడునాస్తానవం(విపమువాంకి(చనియెన్నపవరుండ్లా౪లి౪నిచ్చియిత్రైతంగ్గానననింపుచరిత్రతనెకష్ణసంలక్ వచ్చినవిస్మపంబ్బులనివారణంహైవినిన్నిశ్శి
యుంబ్బినా(నిచ్చినవంత్రరంబ్బులనారెల్లి బినంబ్బిలుసంత్రుల్లిరాం(లచ్చినవానసద్గినాకవాచములక్వనిలింపైవ కృతైపుత్రుజెకనురాగవంకృంబరి
పాలనైయమునరెక్కరుంపుదో(వినజితవిశా ఢియెనతుడిచెప్పవెయ్కవిహారించుడెంచెనా(వుదనులుచెచుంగానెకింన్ యాంచెప్పుమునింప్రునిబద్దనితివా(కృజనిత

౭౨

తిరుమని ఖలజనము లనెం॥ నెఘన్నిష్టలగమనెంబ్బి నెనెవిరక్షముగా జనకము మాన్యరాపంబ్బు లునె(ద్రష్టోష్టోలనెం దనవిని మెరెంగి ధా(గ క్షితమతిసంప్రెరెంపు గ్గెరవపూపునెం॥గ్రి॥
అనివాకోపతిము క్త్రాయాంతాన్త్రతము లు(గంక్షపపుం. బ్బిలునెం నెగానిగారవమున(మాన్యనెం దగందిప్పి విమాంనముననెం(నచనెన మువిచ్చి వి ద్యాపునదియు త్రితి(నెగ్రతనెకి ప్రస్థైన రాప
సుఖిబినెనయునెంత్రరమరాంజనెత్రముతో॥ క్లినియుం ఖరతం ప్తూచరెజనెంలనెం మోందరనెంనెం బ్రావిచాంబ్బిథితెలినెం॥ ఖి॥ చాప్తిముగాంనెమాంనె షమచాంరచనెంత్రచిలి
నిల్లైంత్రయు(ప్రిప్రముగాంగనాంమయం విశెంనతనెంపిదవత్రికెషి(ము ర్(వాంప్రదతాంతిసెంప్తురెంణాంమాంగ(మతెల్లి నెంమానెంనెంష్ణెసెం(వద్వి ములెరుబాంలి
ప్రతివాదము లెదుథరెత్రినెథ్విదనెం॥చ॥ణా దునెంలగాంచిరెంగ్గనెల నెంరెంకితప్పిష్ణలబాంథైకర్మము ర్(నుదుమంగంగచినెల్లిజనకాంఖిరెనెజుగాచంత్రవెదయు(ప్రిపాం

పుణ్యాలి లవెయి దాంనిష్ఠ(చతురవుగనైన చర్మక్షా ప్రాప్ను సౌరాం ఖిరాం మమహాం త్రిగయుగంచురాంమవిష్ణుమువు(మ(ప్రణా యుక్త్ర ధమయు ండాన యుక్తహా యుసం పావిడిం చచిం బాదాం బచి బో(ప్రణా త్రిగ్రం వ్యారం డివచర్మదిర్గ

ధరణిపాయుం షేరా కాంతక్షా షణాపుంత్విశాలనిం చపిహన్నేత్రనే శాస్వతం(ప్రహాన్నం క్షపారణా మాగనం బనిసం జెల్లిని చబిరమా బిరాం గాంభీపురార్నరం ద్ధాంతైర్యు(చ(బుడ మరతశరవిబిరితాం ఘారనాం ఘరితాం త్త్రరం గ్గాంతైగ్న ప్రజుం

సఖిసవ్హాంత ఘరశిత నయాంసవాంతం బనిగాం యడాం(డి పరిదినం బనిహాం జనితడియనిసమిాంరుచుదన్ష్ణంగాంనరాం(నపనెడివిచినం గ్గాంయిన్పసైకొనియుం పైవనాం దరింష్టుచునల(నల(చొాతైం చ్చినచనపారి నవ్రంత

పాడు పమలక్షుం వద్దిపాషోషరితంర్తై(శ్రాత్రౌ విత్రచ్ఛు ననవిరిజ్జ్ఞిత్తిఘాననిప్పివినయాంనరం చ్చితతనాంపై(చ(చాన పతియాం దుంగ్గాం వెరచుచా ఝున్నబొానరిజూాం చిహ్నా నల రత్న(గ్గానం దగు పారయి

శ్రేమనకర్మిదేనా నె యంనిచెయయు వాం దాం లబె(ద్ధినవ నపాం వికాంకరపుబూకవితస్సబరం బబి వుష్టి మె(భినంన తితెం తన్నపునంగజూాలతలం బబిలంగాంత్తిబింత్త గార్గి(న(తరజాతలవాం న్నత్రి

వం(నరదం బబి బిచుం ఛేనవిశైలము లమనైాం(వాం రమలగరానై దలం(తి(పాం(పురతంత్రాత్తాం లయుల విత షంగ్గింబతురతను(చ(అరవిరూ ష్ఫురక్షదం నరాంరణిమెయుగనైరికోయం గాం(దెన

౯

కాతుకలంపట్టుగట చునెమ్మనంబెంట్రో పునెమ్మదం బటి నెనొక్కకొక్కవంపొయప్పిస్టలమలవత్తు(వ్రు వులైనపదార్థములం బ్రియాస్నేహితవిహార(ర వునెలుబునుచితపరివార(రవునొగరికం

బటినెనొసరసవాద్యరవుగాంభీర్యవెతనైత్ర వహామచంబ్రవినీతన్నైంగరువంపుంబక్కవెదం(బటిమచం బాంచిచుంబిత రులయాంగ్గనవులవంచిపెంచ్చియుల్లసం(

బటివునైపంబటివెభికొని యాంవుచుంబు ప్రలావెఖవావుచర్(జెఠియాయుర్విభుం ప్రావిలసిల్లిరిపొంచువునువెనివొంచ్చునే నొక్కిక్కరలపంబటిలభినవగంధంబటిపె

గంగుంచిక్కతనవల్లింగలయుంగ్గదాక్షైయు లంపు(పుష్పలబహువిధంబటి రంగబ్బిముదికొనఖంగిగానైత్తిబవట్టియు చుటి(హారవుక్షారయానైయప్పారంబటి

గాంప్రుచియుంష్టంబటి వింత్తగానలవరింబటి(వ్రిగవుడుపంక్తంబటి ప్రిమువుగానింరించితిలకంబటివెడినైప్పవినైబూంలు(జనకాంచితనయుమనవుండలిపుర(ంగ్గ(విదిక్కి

రువెప్రభాక్షాయున్నవెనవస్త్రోట్టరం బాలంగం ష్టనే (బారయున్నయు ఖ్నెగం జ్జిగురుం త్రావిదైత్త్వ్రరు చాంతవం చబినన్నరూపతియుర్ వలావరియు నర్మవభారవసాత్రబిత్రాశ్రైనవఅలరులుగా
యుకుషల్వేషష్కరావలిం బోంపుచాంగిరఛాతకం౹చబి లిపలువాక్షావాం ఎలక్రం బాం చబిచర్నం ష్పలం బిప్పిం దారుచర్౹లలితవయసారవత్తీర్ నబిలాసవసుచాం చంచబాం పరిధ్యం ష్టుతోం౹గ్రలయా
చలం బాయుం చర్బివారలక్షా తనవృత్తిరవసుంచ్చి రెప్పెదన్గొ౹౹ననం గెయుయు అంవెక్కితాం గియాం పాం చం గాం డిపెంచెదం వాత్రాశ్రి బాం విరలినం౹ప్రలకుం లతా దనెన లవడం బాణాం
నియార్నైరనిరరసుపాంశికేలనా౹యుంరపెప్పురత్రం ఖాం డువెరిబిల్లిలకుం డజ్జచానన్నవాం సరం వుం బినలనా౹ఫలరసెపెలుం జ్జాం ఖ్జినిలదిలం డం చబిలన్నిం చబి తరెబాష్పకొకిల
దంష్ట్రిపాలనం౹ం భాం బిచాం బిడుసుం క్షైరులకలం బాంబిచాంప్రెలులకెరునిం చ్బి కొన్నియాం విచెప్పిచెప్పి౹చిత్ర పారిబివారరసెళ్వెం దన్ని౹యు. ల్లనిల్లరివనితయుచెల్లవుం ష్టు౹౹లు౹౹అల
వెవెభిపుపులనియాం ష్వనిగనత్రం లబిక్కచాంబితాం౹నెల్లనచెరియునునెగయుశ్చాంకైత్రవం గాయువం చబిఘాం౹వల్లిఘుడాదిద్ భాదివిపా వబిలా చనక్రైత్రం దత్తసాం౹వల్లి కతాన

శ్రీ ంబులం నవసగ్గము గావము పరగారు వీరి యం గనరా॥ చ॥ నవనపు మా విహెూ నలం చెనం కైన తెగెయ వెష్టం చెం ప్పం బ॥ల్లవముల జ్ఞ యిజ్ఞముల లజ్జల తం ప్పం గ॥తం బతం జ్ఞము॥శ్లే వ లహం ప్పం గా
సహ వవిలి పంహెూం జవిహెూం వసక్తు వై॥శ్రీ వసర్వ వవెంచ్చి వల యూని యక్షూ రణ థ సాం బెయు చెం సు॥గి॥యుప్రి ధ వము నం బతి యుక్రె లసాం గ యున్నం విధ ప్రూ రవి లం వని
వి యుం ప్పం ఢె యు యుం నెవి వన పుం గలయ ం గ్గజూ చ్చి నే॥ష్టూ నవయు లం ష్టం గా క్షి క్షా న యుని గుడు॥చ॥అ లరు యుగ్గూరియు చూ విపు ఘు పాం వ క్షిత్రా ం తకుముక్షై యు
త్రి నక్క॥గ లన లన ష్టు చుర్తిశు యు తగ్గెణాని ప ప్పు ప్పు కిం నెవాం గి॥ప్రిప్పు లారు యుగి యున్నం క్ష వల ప్రం ష్టన హాప్పం గ జం నైనె యూ చా॥ష్ణలి వవ లానవ ప్పురవునక్
దేవి గొప్పు లగు త్రాలం ష్ట చున్న॥గి॥మొంవి లెహెూం నలివ ప్పం ప్పువిం నెలని సునం బెం ఖ్లిం ష్ఠచెన్ని చెన్ని॥ప యువెరం గ్గు లత్రొ ఖిరే లనై ష్ఠూ॥వాం బిం చ్చి తూ వ వు యుగా
విం చ్చితా బిబితాబిని॥పతు లసం త్రి యు లగా షూ విం చ్చిపా వరిం ద్లనిక్క యుగాం జెన్ని యుం గియుం గి॥చిప్పి వట్ నైర యుని చియక్క చూ వలం బ ఝిచెచ్చి చి ట్టి యు గం డిచ్చి

ంక్షిం చివాపలవెరిం చి(తనెగ్గెం ప్రుగడచ్చె వేళ్లమలున్న తలపుష్పలు గొయనైల్లకతాలంగనైత్రి(యదరానెత్తా విపావివాని యాలరవెరి(వెంలపునె లవాదునెంతదలమెయుక్కొనంగ్న
త్రిశాయనెఘలకుంగన్నెలచంష్టవగచంబ(తరవముగనైకాంత్రి(పుపాపచెంయవముచెనైకచెవిచెక్కొంజెవడిఘుక్కెతె(యలరనంగ్గానితు డువందెదియాంష్టలహెరంగగ్(బొవిహెతువిన్న
రియ్యాయు(ప్రిలవముగనైంజ్ఞాం ష్ఠరాయువినుబిగి దరిగినుగిపనజవవనవిల్లిచనకెవిసవిపిచా(తించిజలవివారవిలగారి(జనక రాజతనయునెముచితముగ్గం జెరి(గ్నప్పమెరు
కపదంగనిజలిరిగెయగెనిదావ్రపాకదీక్షవానుని రజాష్ణంద్దమునంష్టానిభక్కరాం(వ్లపవముంబాంష్టంగావనవివారరుపరిప్రుసుప్పుత్రినైమ్మెయు గ్గెదవుంజైయవెనుదిక్కికొగవలానరరెలిడా
ంచతె(దావరవించూకనినవినాయతయాచనమాం కునిత్రిరిగెవగెఅనుడువిదెవాంం జాసుతయల్లినవమడిం లంకాప్రష్ఠలి(గనుంగానిఘు గ్గనముల్లినిమాఘన్నదిలాంక్ష్రజాలకం బుచిచెన్నన

౭౦

యుష్మి(బ్రా శివిపు పిపిఖ్లేవఖ్లి యుం బుష్టాదెనియల ంబడంప్రవితవపి లూళ్ళివవనే ంత్ర(వూ తియా తి(యుఫ్రాంనవిహారవిల(నెవిబిరంజూరు హానసెలవిందినలు(చ(నినుప్రలోకత్రాచేతం
గహానియప్రిలతాం ంత్రములుష్ణనెకె దక్(గనం గాని వుష్ణయోనక్రైతవినాంనినిశ్రావనవకేంఫ్రుండెంగెం బాంగ్రినయులంగొష్మునత్రైనతెచెర నయాంబ్బెనంబఙ్కిగోయాబూం(చినయాండెయల్లి
నబినశిరిస్థవదంస్లినియాంచిశంశ్వరన(ప(కువమక్పారెడితిధిబాండెవిలసత్యాకం బ్బులక్త్రశౌనె(యాచనం ఙ్కేవె డయత్రిపాంవయానఖంబ్బాంవం స్గబాంహావలి
తక్(ప చెరింఫ్రగరమాంలకాంత్రినిగుతక్ షావంబ్బిరంఙ్కిల్లీంబాం(డుచుంగ్రిడింబ్బిరిపుప్రాంబాండులులతాంటి లాంకశాంప్రాఘులనుఖ(చిగోరాంకరంన్నెం
స్నెలుంశిఖిబియొనఘ్రంస్నహాఘ్రంప్రాలెంబడెవలంచిపష్టిప్రెరచెతినఖదంత్రైదిరిగానిచెన్నెంధ్వనెగయుడిత్రిలవిరువినువచింఫ్ర(ప్రరలుగన్నవబాంవనెశనెత్రాగవంథ్రువు

విహారశ్రాంతులై నారీ హరణం వర్ణవనంబున నెప్పు నెత్తాన సంబ్రాలకొలకొనయాం ఛుపెంపురతి జాంతంబు బుద్ధి పువహో బ్బవింగుజాడ్లలచయి నెలవు చూర్ణచంతనూలతవించబెనెగాం క్షంగుత్తలం బ్రాలుకెవె
బుపితాంఘఘంగాం దెవుల విరాంచికనందె చెర్కి చుంగవాం దివెదుకనాలకమగుపదంబ దికవఘ్నక్కడగ్రిగుదంగడనపారుగ్గాలనినిరుపులకవములైనెగయుంచబిచరంబదా బుచోంకలన్న స్రాగయుంపునిగూ
దియూ పంచాప్తిశిసువతా యుప్రిస్నానిగా ంత్రిదాలంకెవుఘ్నరకించయునపంబ్బి లవలంక్లబిబుకలనా దియాం దిఖెనరం గులుదాం నెవుపత్రివరరవల్లికల ల్లాదంబి
ఖ్ణంబోరాదియాం ది(బిగిదలంకె క్షదనె వుమొగ్గ వుబులిక్కచోనెగాంగుచుంత్తంగధిం దియాం దియాం దిఖించ్చెల్లివెర్కాలువుంచిచెల్లె వుపైనలలిత్రాలంగనైరాలవాం దియాం ది(యో
లిలిలుచారంచుంగపత్తులరెంవిలిచేసుచు(వు ం గిపరిప్రుచక్కా త్రాతత్తాగ్గవుంచిపజిట్లాం తన్న సనెగ్గుందిగుచుచుగ్రంతవెనిలయచ్చ యబిస్సకయూంచంచునాంచిరత్రిగ్గచుగ్రియాం

విలసత్భుజార్గళాపామైహావాంశస్త్రైనశకాంక్షించి హేంయాసంచెలువాంఛ్చరావవిభునాననము ల్లిమువల్లివిచ్చింగనుకకచెలువచతురోక్తిర చనకుసవిసాంయుతనైత్రినేత్రాననముచినిల్లిక్యాలనె
విహారవమునయుపంబులంచినెపతికాహుకంబ్బివన వలడెంగవుకనుకకఅనుచరులన తినియునగనైపనిగాంప్పవలయునైతల్లనుపుష్పుచుయుహావ వెంట్టినికవాలవనమునెరుపునంగానితప్పంగనూన
నెయునెఘ్ఘయుంజగొరలపింగినచెలువగనునా నగాబ్జములచెరువంగంత్రులపుంగవాంవికల్పెలంగవశితరంగ్గములవాంవచ్చు నక్రనచత్రయుగ్గనంబ్బాయువిలనిల్లంసాయుకాని
హాబ్జియువృద్ధినిహారిహాంత్రశాంబపెలయాం గవెత్తనెనరిగిరాంజ్జాకేవృతిని హావెవిలతోకగిగిఅంప్పరకముకన్ననిలవిహారము నకుంగతంగియొక్కత్రాక్రత్నగంహావనుయా
ప్రిన్నెలంతునకలమొత్తవునపుచ్చువియతునసుంగుచంపుహాడలోనిబరిగొలయజ్జయుంచ్చైగిప్రంప్పరకముకన్ననవిలవిహారము నకుంగతంగియొక్కత్రాక్రత్నకాసంపుచ్చిహాలయునె

౮౯

మునిపాంగియాపుత్రమరివతిచాంకునంబత్రవా కిరాటచయమున వంద్యవరేణ్యునంత్రవిముఁచెలువాంఘ్రినంబ్రైన భ్రియునైతనాదాలంకిన సురిరదషంత్రమబాష్టివిన్నగాందయువతులావ
హైంజలంగుక్రంఘ్రనహాంబినక్రాత్రజాంప్రునసుఖ చఖ్రతరంగఋమాఋచంద్రమునంమ్మలనేస్త్రీతావిహంస్త్రిరాత్రిరుతములన్నిజారాబాము విచునయాంబ్బినినికెయుర్పునన్ జిరతరశాంఖ్రసంభ
దలుచెన్దరలిగ్రైకొంనితాంరతాంరయాంత్రరలిఙ్గాం త్రియాంబ్బలుమువంబ్బనజొక్కచూనంబ్రైనత్రరిని౪ఱి౪తమ్మావబింత్సాపెంఘ్రికా నిత్రాక్షైనరెక్కలసంధునంపొలర్ గ్రచ్చోచలత్త్ర
రంగ్రశిఖరంబ్బలంమూవెమతంభ్రుపుపెవితత్త ఋండితరమ్మపాదిలోతలనైక్కెకచోదునెంప్రుచంద్రమ్మునంవెన్నంజైనవనితలేవమూ కకారినిసల్పింగాంచిపుంగలయానైల్లవసాంమత్ర
ంఘ్రనంబతినిరిమిాందడాంవెమునంత్రమిాలహాపుప్పుప్పవడెంకువదక్కిలోందవివియాడెమచత్రవాకలనెడలతోవత్రిసుగుమచ్చతితాంసుతరంగఋడాంకియల్లాడెమునం
(శ్రీ) ష్ణుత

జనిరుచామములతో వ(వనజంబుబులో ళ్లికేవచ్చి యారాంపుర్రలతాబ యన్నన్నం బాక్కె మునఘులతో మ(గ్రాయకంన్నలువవివచంన్నిగవ లుదెలివి(వెలుగము లుగురులుం బంధురమునగరుదెరణి(మాతం వ
తంబాడిగాజిలిక్కిమ్మని విబిడెలబిమనమున్నెలక్కానం డెలువపింష్టుళకళచెయుచ్చియు బలనధిపతి(తోయుజపండ్లుం బబిచారంగబొక్కొని చనం డె(డాయుపులకింఛెంగనగమ(డాయులరు
మంచెరన్నంగాక్కెజాయుదంగూడెనుళకళపాలి ంతులులొంతన్నినం బారనయక్కుచుంబిరిందికేమగు వితనప్పి విప్రస్తిస్తులత ంష్టం జెన్నినం కటి(పాలపంబినునధిపునుల్లి
ముసకింబబిసంనెనుళకళకొలన్నునబాబ్బియు డితోం(తలయన్నుచుం గ్రష్టారంగ్గనరిగివిఘంష్టు(తులవళలోచనం బొక్కొని(వెయుపునవగుతం బనిలిలబెయుకాంతల్నెత
నుళికకరయుంత్రదారలగప్పికటాకింబారి బిఘాపావజాంష్టుయు వెళ్లిగాయు ప్తతిలనంబ్బిబి మనైంగ్నలం దెమబ్బికఘరజొర్ర వుళాముపాంకితులముదప్పి(ంచన్నుపారుని వెలిపై

నగ్నై యుపసం బెచిగ యొబ్బిసం సెఱిళ్ళం లి ... నన ల్లి యొ ప్పరి౦(గ్న లబ్ని న బారి వారి దెసంగ ఖ్లగనిణం భ్రనసే లప్త త్రిని(శ్నా లబుశర భుషా లలన మర్రు బిలాన ము ంచా ంత్వం దె యారె యు(ని న త్త
షొ పబిబి వెనై రెరర నితు పుగాం చాంట విక్షింఘా రభం గ్నిం ఖి యు(చెం ఖొ వరెనం ము యుత్రిం స్త్రం బబిగాం డిచిగరభాని యుత్రి ము గం డి లకం బబి వెభిటి(నిం ద్వివర ము లబ వి దేగ్గంచ్చిం
లవుప్రి కెణాం(వ తంప్య ము శ్గాంనై నచర(ర్శం ముపనాం శ ము ఫ్రచ్చిగొ నిపె రంగాం జిళ్లి వారిరం బబి వ ము వననలవరెం చబిద్రవం లవశ ము చలిగాం లక్రాంత్ర ము నం దె చిగ(యాం
లవచిం బబిగాం బిం ప్రిబి లటై వయు(ద్విసరనల్లి నరాం వ ఘాం బిఖా ము జనన(రాం జిన ం ష్టన వంన వంనరాం సము ంష్ట(చ(త ము త ము యాం త్రనెప్పె యు లు దాం రం నంనెప్ప వి గా
బిం జిత్ర ము చని ఖాక వారిగెదం వాం వ రనిం ష్టై యు రాం వ దెవ్ర ముర్(నము బితబి లచ్చై బిబిధ వాం యుబి వాలె ము రధ్గం జెప్పిరం (గ్గముం లధిరాం ము లెఱనవ నాం త్రి బివాన

ం దనం వి తినవి తి పేనలు పేక రాగరసేము నేవెయు(గ్రాలం. కాలనా మాన్నా తాలపజ్జం. జావకళ్ళం గ్గారచేష్టలం. జెం. క్షితిలో లు(ప విలక్కైవి క్కొలన్ని యుక్కొల యక్కి ప్లిప్రోగా వల్లిపు భాం. దిశి ప్రొ రిపెష్టై(న
లఖియాలవి జైం. జెనగానన తెన్నిదం. ష్ట(నిలిచివిహ రిం. చవిచు. ంజ్జైనన్నవినపదన॥ చ॥ కల యాం. జరిం. చవితెం. చి షోడిగ్గైకొనవాఘవదాయ తాంక్షివె(న బిష్టేయుం. జూ శైనివినవిన. చవిలజె
౩౧ కొనతాలతాం. గ్గిచూ. త్తోలు వం తెపెం చప్రివాం యక్క లక్ష్మోం అనాంద వము కాంవశిం. ష్టుతం. (వెలం. దివప్రి పహాం. క్కైనిసనవము వినం లని. చవి విభుం. ష్ణావె తుం కోనం॥ గ్నిచెయు పవాంక్కై ఏచి చూ. వెం. గాంక్షి
రజి లవము(న తివనను పెహాము ననం. జం. క్షనాం. జ్జవులు నుగ్రెలం. తపెనవెం. గస్త్రారి నిరుక పెని(న పెల తలకాం. త్తెం. బతితేరయం. శ్రీ ॐ వాం. రిఘకఘత వెనిపెరుం. గనం. జూ గరక్కైనవు
తం. తుకలలితాం. ఝ్ల వుష్పిం. పదునికి. రా. ౦బాం ౹ లక్ష తిగినవవరుళ్ళ ష్ణలతిక(వపూ వునపాం వాన విలాసైభవపెు. త్తైనం॥ చ॥ వెలం. దికిమోం విశ. పుం. న్నెరి వెన వికపు నలవ. త్రిప. జ్జై

౮

మా౦జా౦జైత్రా ల౦గ నొ౹౹యి జ్ఞేగమ లిప౦ జ్ఞబిన్న తన్న తవమన ఛిమ తప్రు కా౦ర హారవిల౦౹గెలిస ఖ్విపెన్న సావి౦చ్చి వెతవిరి౹విఘ్న మాజా౦నకెయు నుచెల౦డెపి౦ష్టు౹౹నే౹౹డలిన్నిత్ర మ్ము లాగు న౦గ్రస౹

మల చెలు హా౦జ్ఞాశాలి హా వమలనృ్ప౦ త్రుర్న౦౹ ఋబిల్నె యా౦౦బతి యున్నా౦ తియుఛిలి చిహా౦ లి చిరవు మా క్షేమ ఔవిధిత ఏఘా౦ బెన్ని౹ రె౹౹తవిరెస౦గ౦గా౦ త్తిహెనా లి౹జలిన్నా౦ మయి

నౌరనృమలి చ౦ష్ట౦ ఋబిన౦ జె౹ష్ణలి వరావ౦ గొ౦లినావెలిరి౦౹త్తాయిరి లిచిరితి రలతలహా౦ వద౦బమా చా౦నా౹చ౹వల యాలు తెర౦గ్గనర్విఘా తా వత్రు విలెపనహా౦త్రి

ఘా౦ష౯౦౹ఋబిలు వగ౦దా౦ఖ్రి వ౦ద్విజనమ ఛ్చమురం ఋబిగస౦ష్ట్రి శి౦పు౹హా౦రలన ఛిహా౦చి తా౦ధ్యనమలర౦ జ్జితచి త్తె ల౦ జెనెన్నా౦న౦౹ఖ్రి లరనల౦న్న రి౦చ్చి రివ

యాచ్చ ఉన్నత యురె ఖిలి౦త్రగనౌ ౹౹లిలి తన్న వాన్ని యప్పు వా హా వ౦తద్రెలనా౦గ యున్న ఘా ల౦గలన్ని యాతెర౦గమ౦౹గవిన తచిక౦చబి ర౦ ఋబి యు౹దలతలమన౦ బతియు

ంబితరవేశమునగనతచెను॥కు॥యిత్తోయిని ష్టవిహౌందవము(లక్ష్మిదేవతయుండానరణముకలొాధిశంమచి(త్రమ్ములంబిగుకొత్రగని(త్రమ్ముసుబలిపెనసురాగతప్పురవుత్రిని॥౪॥కేప్రా(ర
ఘూపొడిగంధనందావిరితాఘుంత్రరవమకి పాళ్ళహొమ్మములనం(వర్ణాంచి(త్రితవమవర్గ(నిశ్చితవరస్వరజావునొహారాగారము లనం(క్రొనిలకలహంసలవల్లిమమంజు
వారవరవల్లినవలితాంఘవనవములనం(కృ)త కవమయూరరాచితనిబాంగ్లణాచిత్రరంజితవిలాత్రిరంజితముఖంనం(బహువిధాచిరామవిహారణార్హలములం(వ
త్రిదంత్రరరంగ్రత్నత్రిశారవ(మానంబివిభుహృష్టి యాంకరముడివమువమెలరార(లాయిత్తైనహాంబకైవినెలయు॥౪॥వ॥ప్రవముద వమువయాత్రికల్పనమయురాగవమురాంపువ
హారంచబినక్లిఏ(బ్రమమొతమెత్రినేభ్లారఠిరా జువిహారకుతూహలంబునెత్తహమువగందాళ్ళినక్లిహళ్ళివయంగనహొవి లక్ష్ల్లిమన్ధయాం(రవహింబ్రహొవరూధ

వుణ్యం జాతం జెయు విష్ణుం ష్టుతి రు త్రైశ్రిశ్రవా ఖైకెసం జ్టతి చారని కంతాం ద్దేని ంబూచవచ్చాస్తుంసాపు చూరవితిచి(తగవు పైన్మాం సాంనమగంసుసం చిత్తలినెక్కినరున వులినెలవివచ్చిత్తన్నెసైవెంగెకుంవా
వలెం బుచిగం జెల్లిపు యుకలచిత్రం బుచినెలవెకిం గ్లి వెల్లినతెయు వతిసరు యుగాం యువుంగని కక్కలచెక్కన నక్కిగాం చ్చిన్మా గని కాంనిదినాం తెతు వంసాపేయుంత్రురం సవాం విష్టమైన వులం ద్దికలనితె
గులుకదివిం చ్చుతియు సుని క్షరకుసకె యొలుకాం గనకి పతిలవి తాంన్నం గవినెన ఫిర్కచ౧ంకాంపం బాం విహాం నివెవాంకల కైత్తెరశాంపు ననం త్రకం త్రకె(క్షీతగువాం దంబుచి పెద్దిరతి గొర్కులుం
కాం ప్పుయు చూపనటూ పటూపనవిం చెరికనచ్చెయు విష్ణుంప్తూసు వాంకిజావత్రునైతియు గ్గతవలవెనినె విం వవాంనం బుచినసాంన్లివులు ల్లినిల్లనిగసుయ్యాధ్యాయవు వునెం ధ్యాపలు కుంద
లదంబులు గంజెయు బాహాలత కొక్కొఖలవులు బాం ట్టనపినైం ట్టారలభాంం చంబూయు పారు కసు దొయుసం షవులు బుచ్చి నబూరలాం చ(హాం యు పన్నెం హ్వాం పాపింగదినితసుచుయుపు

మనాం శ్రేరం బుద్ధి విప్రాశిగాం గద్రిష్టపై నైం జ్ఞాం ఋషి జూష్టిన మనవము లున్నిన పారణింపూ లనైలణాశాం కృష్ణతదంకలాం జారువులంగత వసవివతు (రతు లువెలయాం బూంపులతిశయిల్లి (నవి ఉవు స్త్రాంప్రు
నై కృష్ణాం వంనన దవం కృష్ణతియుం బతియు ధరిత సవిబిరర్థి తెని నైపం బుద్ధి వెషివుం దలిలకగాంక యొనచిర్ వూనవు బూగినయ జ్ఞాగానై దకం బుర్కివి బంధిగం దైనె యా ళ్ళవె(బ
నై కర్కాం రక్షాం బుద్ధిచ యుం బూర్ణిమెనర్ బయు పాం పి వను నక్షిగాం (వెని యాలు ప్రతిరం జగతిప తెకస్వ విరాపు దింత్రినైని అవ రం యుగడెరిననరివు రివతిక్ ఘ్నపై యాప్రిలరుం
ధనింం జికర్శివ దచుం గతం నిరత ంబుద్దిపై చెల్లినకావు తంత్రం బుద్ధినంగ యున్నలగుచ (ంగొర్కి(రె చినత్రిపూకొను నింధియం బుదిలయక్కరడెపు (ంగ్లనతరం బయ
చు(లా పుల వ వనిన గాంలకాంనం ష్టైం చుద్ది వంన వులతలంపొంతననుపునానుచ్చతని వులాం పేనన ఛ్ఛనతలయుసుగుత (వెనుక లయొదంగాం సనులమిత్తతనా న(ములనం

రానేలవరింపనేరరు రతులనంగ్నులు వారనవనాద్యో పోస్నవింగ్రాంగిరివించిచి చూస్నె తివెరిరి బ్బిగెయించకడుంకేవెటు(రాతివవ్యూవరు నవరాంవృతం బాపినంచాడాపుపాతెరయువి
డాభ్రిపాంబ(న్నపతివెమనంగెరినిపుజాతపెర యుఖూషపెతంగులైచెయప్పులువిమపదంగ(వాంవూడిమెడినివల్లినూనాసరెచాంగాదలుచఝుఖ్రియంకేసాంచకొనికి(యంగష్టాను
లచిత్రములునాంవివొలయుచున్నా కన్నవెకన్నడనెయుంగ్నాలవుదరి(యురవురనంక్నాఖరననములంగరు పుగజి(దాంగిచెగినరాంపులడాంధ్రిన్యూరి
రఖ్యూంపాంబుతిప్లవెరావ(వ్వెపారంగ పెరాహాంకులలకెన్నెల్లనివాసం(భైపాంరించినెరాబు(త్రిపెంపుభిరావమునగ నెనైపథరిత్రిని(అత్రాలకెల్లిభూరివిన
యుంబునంబంప్పువనంగ్నచెయుచుర్(డి త్రమెలప్పుర్ణాధుపరిచ్ఛెయుచుచాంధవతుప్పినెయుచుర్(చిత్రములర్(వ హాసురలచెమనుంపుప్తులంజెయుచుర్

హానైలు వాత్స గా విశ్వప్రపన్నాం ద్యానంతని త్రిగుణ ఖండబద్ధ విభ్రాన నంబుబ్బ శ్యామ వమున్న ఘంచత్రము తాక్షిణ దేవ వేంకట వెలితాపి రామా తదా దైత్య నమున్నిగ్రహంబులను
శ్రీవత్సాంగం నత్రుతుల బద్ధయా ప నని తల ంచెనంబు గిగు దైత్యం తాస్త్రగా విత్తాక్షుపితా క్షితి వర్ష మలక్షనం త్రవసు ధధ క్షితి యతి ధివిప్ర దేవబిభ్రు తత్ప్రణుంబుల గర్భము
శివరం దాప్త్రైంగా తరకమున నిరుఅంత్రంనర గాంతరిలక్ గాం త్రాంరత్నం బద్బగా ధరకదవెలంగం గర్భగాంత్రంబనంగ నంగాని యాత్రం త్రవసా వెాదవ
తరనతం విల్లని యౌనమునుచంతికై బిభ్ర చారవల్లికై వా వెలంధని యం గ్గం బద్ధ వెలుకం చారె హౌమనం ఘమును లాప్తిం తృనిల ముల లక్ష్మీ గాంత్రని చనం మెనత్గ
పైదినిచెవేదు వాతులివార విం ర్థయామ్యము వరా క్షిను దతిరికనుగవర్గాలమంశ్వ విశిధిగా చినప్రదచం ప్రం బన్నె హాయం తనని క్షానుపాదలు గ్గాల యె

లలినవిహుచెయప్పి లలన్యంబులజెవిలల(లాంశ్రీనిఖవంశ్రయాంనవిలల(జదశంవాశ్రీగతర్వసంపిదకల్మి౧(యాంక్షదెవివతియాని౦క్షవడసాం౫యుమైంన లక్ష్మైనకాంక్షి
సాఖవవిలచాంతసాం(క్షగవుంగాం౦గవంశమునరిథాం౦శరమనగనిక్షరాత్రికొవెని౧విన్నరంగశర్వసం౦పుదవచాం౦బియుం౦జెపైవదెవింసాంచుంపుర్(౧గ్గసంలెం౦తనప్రైం౦నజ్జిగనమువిమొబిం౦గ
లాననమబ్బిహోవునసం౪చ౪తనవుంబిల జ్యేవాం౦బివసుదాం౦పతివౌవతియాకవాం౦విపొం౦(భునదగ౦డెలెకొలెకయుహా ౦చుతెరం౦గ్నెరుగక్కదలం౦చిడుం(ల్లిన
యాం౦పుగం౦గ్నస్తెత్మాదవివాం౫వుసై్తరవాంగ ౦బినాం(తనరుచినె౦ఝం౦గాం౦వికవతాం౦చారనెం౦ననవెత్తనిత్తినెనం౪శాం౪ఙం౦గ్నం౦బి క్షెవెలగుచాం౦జెయిబివెహాం విం౦ష్ముసాం కుం౦శిటాలక్ష్మ
రం౦గ్నం౦బిబిక్షిరంగ(దఖావనసుతంరాం విపవుతగాయువిత్(రం౦గ్నప్రిచులం౦బిత్తికిక్షపెరయధక్ష్మీతిపైం౦బూం౦చు చర్(గం౦గ్నాతివముకౌనలానదిరు

౧౬

సంగ్రా గ్రామంతు కంపి[illegible]చెను ॥గీ॥ అని నరేంద్రుడు వరేణ్యు దత్యా వలకు నిట్లు కొని లతాం గ్రని వుగారిన ట్లి చెయుదం త్ర బడసి శస్త్రం బ్బిరాయ చతురింగ బలము వచ్చి వాం దనను దాని చెప్పె నరపతికి ॥
ఆ నతి కత సరసం బెగం బాని నడిచి[illegible]యి మునకు కృపాం యుడు చని నర్తి దాం గ్రిని రంత్ర రము నాసాం శ్రా ళ్ల వుం జాం గ్రం బడయు వారలు బ్రి తెనిక నిబాం దచూం పియు చితమగన యుగదు నల
న చెరిక్రాయు వంగాం దగువాం వి[illegible]వ సవయం బ్బి నం బతి ప దుచు లం ఖైదం త్రం జావం బి నిచిన యా మున నుగి ॥ పుల్లిరాం జివదక్షము లం జాళ్లి నాయు వెదం వ
నక్షిలనోసగాం త్తి వెల్లి నా నం గన్రక్ష చి వ్రులి వెరాం గ వుయునగు చం జూం చివాంరి లో షక్రుదని యొ దు వాని తొ దుకరాం కపా ర త్రి క్షి యు భూం జె నం బినన సం బాధిం ప్పి రిత్రిం చబి
హాం నెరం ఝౌ క్ష దు డం చ్చి లాం పు వ ము గాం నిం షిం చ్చి నౌ డిని వెరూ పం బ్బి నవిం జిబి విన్న తెరం గాక్షిం త్రెనిం బాని కేవి స్త్రా రం బాధి ప్పం గజె ప్పు మన్నన తం తు పుత్రి తి పై ని లిన సు ॥

మబడినరం జ్ఞానతియాం దపం బబునరునిష్టగాంనరుర్ బిన్నపెం(పూంనుదుః ఖ్యం బాపకయింత్ర తెకలవశాం భూథిర్గవాంత్రుంగ(షినసొంవు ష్ఠుర్ముదేవప్పుంఘ్రముఁనకర్ తెంప్రంబాపైరాంవు
నర్(బినుసాంవంక్షైముఘర్వథించ్చినవువెలొతాంవాంబబిగిత్త్రింపుంగాంర్బిరు కలయంన్గ్నిల్లిడాడలర్(బిబుపూంరుంనుబింజునవినంబ్రవుదంఝసంనర్(గలదున్నశాంపయుపెని(పలుకుబవాం
కైనని కృపాంబవువువరెదుబునుబగ్నిబతాంబవరాం ఛ్రి ంబ్బిషిదాంగ్ల శాదంగివానవు(బిబిథవణాంర్త్రివుం బబిలపృత్త్రవుదశి(దుంలవదెంచబిచో గాంజ్ఞలకథాంతవుగుచం(హాణ్ణదాంరులుప్పదిర
దుస్నైవాంనిన బఋయాం దానుం ఘాంనమెంచదిరినర్వశ్రవది ప్రరిపాంలన్ త్రిమాం(పాంయాంవుఃకృష్ణనిష్టదుంకృపాంగనుణావుర్వినదాంంబ్బాపింప్పునర్(హ్మాం లదంబిశాంధనంబబినుంనిదాంంత్రిత్రనపుదచాం
బితాంనవుర్(పాంలుకబింధ్రనింఘునవెఘంఙ్ఙినహాం రెబెనాంనురంప్పైనఋఅనపుంవుభప్పుంబూంచివుబవువుంద్బుచురాం వుషాంష్ణినాంష్ణు విబ్లినితాంవుదియప్పిసంస్త్రితాంబునత్తియాం౦

లోకం బుద్ధిలు నైశుం గనవుం త్రపురాచారు తైనదశావనుం ష్ణుచెరవజెనానిపోయు యొరివులరిం చెడగాలుం జ్ఞానిం గెలివనం బుద్ధిలోనా నిచినసున్నరారుం జనరరాజాత్మజనైవని౦ చునైనియు
నైష్ఠి గానసర త్రైకుం బదిహా ఖిం చుబితలుం పుష్కారవిడిచిన్న నృగాచరుం ష్టయువుగువం దెచ్చి యొనగలుం బుచెను కొని యున్నహాం దని యొ జ్ఞానైన జనవులాచుచుం ష్ణునెల్లిచూచిదిం
ష్టానిం త్రనితక్కివవుని ప్రేయునేవిదయునురష్టు శ్రీహాలకుం ష్టునకనురసురతెం ష్టవుచూం దినతెరం గునన్నైక్షిం త్రత్రి క్షిక్షిరు ం ష్ణుగువిక్ష్యగ్రారం తవవకుం ష్టుదిసు వి
కుం చెరవావలనిష్టులని యిం త్రి యొవవసు ం త్రైనకనిరాకలు నాసక్షి తిర్యగాలు వారె త్రొజెంగానం గురుపురితపరి శౌర వయు సైయుం వగునై యారాపవు యాగు
విరిక్షే యుం ప్రగవల యయునుడచ అకను దురిపాదవుం ష్టైవిబయా హలుదెవభవచ్చురిత్రువు త్రునఘు వుక్షిం భూచిచెదనాపుంగ నాలనతెప్టి లాపు వు దిగ్గ లగుపాపు

చెప్పితిక దుష్టా వనె శ్రీనగమైనాహా కాంశమన్నాం బా పవుసు ప్రిత యాలు జ్జనైపు గళ్లినంగలయాంత్ర వజ్జిను శకై ఖిప్రవరానన చెప్పి పొట్టిదనాంక్షణ్ము శుచియాసనతం ష్టితెలు వెళ్లినగుచు తెంప్పం బ్బి
నాం శులం బ్బుం శుంగ జెప్పినాం జెపిన ంత్తైనెశక్ల యునవారాన వుంతొ డన్నక్క దక్కదవ బినను గిత ంగ్గ అక్షుపు బింగ్గిత జ్యైదై యు తం జూపుని ప్పుంచు వినం గ జెప్పిన లి కియున్నవాం తుగాం శ్రీవా ప
వలియుం జూష్మ నితక జెందడదలంచియు తని కిజ్జలని యొక్కకేక్క లోకం బు వాం వయు చెప్పినదాం నైక్కగానై శ్రీ యాం జూన పుణ్యహితు తప్తై గ్గినంత్ర వెరువనైం బిరికి నైకాంత్రం ఖైన చూచినై
న తంగం క్షకు గ్గిగ్గి హాగాం చ్చి వనలన్నా జెతు హారలగ్నెరా ఘులు హిపం గా వానైరా వు వం బన్ని వాం ద్దిం గాన ధినసైం జ్జెసవెవ గ్గి తరబియు ఘనగుబియున్నం వెరచు హాశిగ్గ
యుత చెడు చెప్పునై కొనాం వలతిగ గె పుజనులిపను బువురువక యాచి తక్షితినదవు దునరితలం నె వుప్పతిరాతంప్తై బుం సురా యువ వని ష్ఠినియెను గ్గిగ్గ యెల్లి

ంత్రనిలుచు చానతు జిష్ణోః। పాలకతంచ్ఛిఖర్త్రిస్త్రైం। ప్రేరితాత్మైరి॥ చక్రతనం ప్రణామి ల్లినక్దిన వంతం వ్యాలనం। వరం జూం చివెం ఠాప్త్రైన్నెగ వాంనరం। బలిల్గొంనివం న్రాంపతిరాం ల్లిన యంత్రి చాంపు
వాం।రిగవలు రాం। క్షణాంగుం చంకరిరవనూనెలకం త్రాలవబ్రినక్। వంగుడం। నని బు చుక్వెగవం వాం విలుగుత్రినలోనం। విచ్చెచంసు॥ కి॥ యూంరాం శ్రీనం। పుదుష్ణతి। దాంరిచ్చినయదియంనాంకం
దాంరవివ భుం। త్రా నకరులగుచం ప్పిం। బ్బులు । దాంరచెలు లుదాంరథనడుం వాంరతలంపునం॥ రే॥ హాం వునైన యులడెవుజి నన్। దాంవలననతగుంవయాం గుం విదాంశ్ర
రుం। నైం। పుం। గ్రాం వలదాం లోకజనరిం। ద్దాం వాంతవుతెరంగు విసుడుం తాం త్పుచ్ఛ వయనను॥ రే॥ అనుతనుం వాం వినువు వనుం జిపతికిరింత్రదాంబవాం వియాంకారి
నైం। దసుచగజాం ణాం ట్టాం శితల। వనష్ట్రైయుక్ష యుకష్టిమాంరులు వినంనను॥ రే॥ రాం వణాలునిం। ప్పినుం। ప్పగధరాం సుతనై వంరలం ంగ్నదెచ్చినం। స్వాంపననాం। తక్షప్పవంరిపబ్బి

గాంధర్వ్రవిద్యారవిన్నైతనిష్టపట్టింగా (విరిబిధివా శివాంవిలసమువెనశి యుంష్టాదవెంట్టునెల్లెతనుఱఱనావుంపవమా(ష్ట్రవచ్చినవాన్నం బ్బినకర్ణవ్రతియాంతయిచ్చినం(బ్రావనవా
రింబాంబనిబిపాంఘోర్ణవముఝుపాంతల్లితంబ్బునె(దాదిగానంగ్గవెకతనతవ్మలనప్పుదబిబ్బింబుప్టెనా(గాంవిభబింత్రవముఝిరానిర్ణవెగవం ఝబినాత్రర్ణవాత్రిర్ణకైఱగఱఅధికవినయాంవె
నంగనాంధరశాంవాయి(నగరికెంగండెంబ్బినర వరెబ్బా(వెకతంబ్బిబిరాదినాంపావగలచె(వంబ్బిచాంబ్టింజెరవచ్చివచ్చిఱరిఱ తారయువెనినువాకాచియుస్టంబాలెనైం
ఝినెలకిత్రవ్రపమాన్నవాంపా(ధిత్రివాంసం బ్బినచెయివునెలకోపతివమూత్రిర్ణనిప్పైలపాంచినె ల్పైనాంపరావ్వలంబూంబిన్నత్లె లక్కిరాబె వునమిాంపిచూవ్యాలుయివగ్గుచ
వెబ్బికాముదిప్పైంబవృర్ణనవలంబ్బిచాప్టునవిభుముఖంబ్బెలకొవిన్ననయెబ్బ(నసుచునల్లిరివాంవిలనక్షివాంశత్రుయిత్తరమువెనియుపసుచిలాంత్రారంపులెనుహుగుచంత్త

౧౭ కిలక్ష్మీనాచాం చితెవచే(దెవుడుం త్రిష్టుయను క్షమున్నం లుదెవజ్ఞేనాం ఒబ్బిలు పెం వునఇబ్బు వర్(బాపను తిచ్చినాన తికిం బాపదము వాం చిలు చు శ్రైని శ్రీ తనం౪ బు౪ వెవురుం నైలనై నం ప్రతిపి సంత చిత్రము
పెంప్రిరం ఒన్నె(భూం వలయం ఒబ్బినం ఒప్పలతం ఒజాం తినవాం రథివెరవఖినం(దెవనగం ఒబ్బిపాం ఒతగలి త్రిల్లిననం ఒక్షాకకితం నల్లనె౪ బు౪ యాంవన జాప్తిని ల్లినదనాం తిననక్షదెహ్రాం రుం పుచ్చదె౹౹ బు౹౹ది
ననం ఖాం నంనై క్షతెరం ఒనక్ష్మిలితం ఒబ్బిగనైనంచెప్పి వర(దాం ౧కిం ఒగాం దం నాంకభువనం ఒబ్బిలకం క్ష్మనం నం ప్టాం ఒజెయనం ఒద(జ్ఞానక్షనై ల్లిభ ఒగ్గాలనిజం ఒబ్బిగనిప్టిపరిత్తుజిం ఒచ్చినర్గానె
పకిత్రిర్వాం యం దచాగాం వరినైం ఖం యు మయాం దం న చబ్బినై౪ కె౪ జతవాం తం వైనజనం ఒబ్బిల(వెదతాం ఒవిలు మయాం ష్టనిదెయవెరవెఖ్ఖం ఒగ్గిర్(నతికేం ఒప్పిం ఒజాం వు హెం లని(యాం తుం పయుకం దలంప్తి వల
దెన్నలపురం వారలకనం నం౪ గ్గి౪ పాం నిజివితం ఒబ్బి వైనపిష్టైననం(వలయు చాంచివివాం వవచ్చిం ఒగాం ౧(వత్తర్నం ఒబ్బి గ్గాం రవం ఒబ్బికయుం ఒచ్చిక(యాకెనవితువవాంప్పవాం ఒబ్బినాం కం౪ కె౪ వానెథం

న్నిం బాపినా నరా। డాక్షా విభ్రాళిం పయాసుచునేం ష్టిదెరంగుబా। శకాలిచిత్తలనై చా। పకుం విణాపాడికి నంక్కవింబ్బడెయా శ్లిను॥ క॥ యానైరింగి యెన్నినైరుంగన। యెన్నినను నిత్తెరంగని
శ్రీయా మచెల్లితినా। యానేనుం తినాకష్టము। గానైన పయికైన చెప్పంగదం నితొలి॥ చ॥ అనవుంతు వారలాంబ్రులయానను గిలయాంన్నబూంచియు। జ్జినపతితెంప్పువాపి తువిచా
రము చిత్రము లంక్షా కింత్రఖ్యా। నరువైయతె రకవిధ మున్కదమునిచ్చి యా న్నైన తెకయెా। వునియానుం బల్లిరాక వెరణంబ్బంగ వెంబ్బియు నాతంతి జ్ఞ న॥ క॥ ఉ॥ నా స్త్రముగా
దలం చున విశ్వచరిత్రము మ ఇహితర్వే। ల శ్రీయుంత్రాణా మున్నరియెం లక్ష్య కంరితచి చార మె పరిక్క లక్ష్మినా యొల్లినిపుచుల క్షిరవాజులం వెళ్ళతి పూర్తి యా। పక్కులనైతి
ం గోరికనైపం బున నందో న్నాని బా ష్మా కానను స॥ క॥ యుష్మలం బెదిగంగా తి। రష్మతపావనము లంపేరము యుంపుంగనా। నష్మ ఇవునేం నారెనయాడి। యుష్మడియున చవి కనుపు

౩

నగుమున కరవాల నను౹౹ నకు౹౹ కొని చని వాల్మీకి వటుడు౹ వనవరిన రక్షా విం చి ప్రో చి వచ్చె తివరాల్పిం (గ్లనరమున నా రమనన్ని దెవిధి౹ యాసు పోరి పుట్టురమ తం ని శ్రీ దుయాం థైన యెం వరను౹౹౧౹౹ అని పవిత్ర తరవం
వెనువరను౹ నను జెక్క లు తల లు వారం చూచి దసుపంతి నాం ద్యస్థానొ ని వా రిని౦ స్నరము నం జాం(బని చి యాచ మ వాన్న ధరణిపాలుం క్షత్రి గెనుపకర౧ షాత్రి పతి రనా జూల నను రెత్రం బు లవాప్త వారిని తు
నా తపవను (ంత్రి యొ కమం స్ని జనిననం౹ వి త్రాన౦ క్షను దువం త్రమి గివినవు వితా౯(౪చ౧డి వనపు ఖా చిత్తస్థి యాలు విష్ణనం జత్తి సు వం త్రం బూం చిదాం(నవ నము లవార్గ
నం క్షత్ర రఘుం నాం యాను న్రుదె కృ్కరద్ధం బవి ఘం ఘం గాం(రవపుంన డెవినిజ (రవతరం స్లెనిపోం త్రతపోవనం బవి ల(విచిధ విహార దము త్స్య లు పవెచు కనా ధనను జ్ఞానైన్నె దుమను౹౹గి౹౹ (అనం
(దం నతం దుం గ చం కన నధం బవి పూం పుం గాం(రవ పుంన డెవినిజ(వతరం స్నిహి ప్రాం త్రతవా వనం బవి ల(విచి ధవిహార దము త్స్య లు పవెదుంక నాం ధునను బ్జ నైం గె దు నుం)౹౹శు౹౹

అనల దువనతం ఘనగవం కనరవం బట్టి చక్కంగా। చెప్పిపోవ వేక మలింగ జితిబ్రి(స విన యం బట్టి గాం గ శాం బు త్రి మం స్పువి విపెనం త్రమై దిని విధం (జ్ఞా॥౮॥ అ హల హం చినై మ్మానం బట్టిక।
వెడదెలి కావం గాం చిర్వాం వివెప్పర వక్షం ద్రుక్ జి తి వు తిప వకనయం బట్టి న(ని వమ మా వాక్కిం త్రవెకయుప్పి నాన తి తోక్॥వు॥ పాలం తం కగం న్న చెరు వ త పా వ న భూం చు యచాం త
నివలిర్(వెల లచికన్నాం తుకం బట్టి తు ఇ చలు ప్రి ంగ లక్ష్మణాత వు నిక్కి నం(జు లకల వమ నైాం చువం(ఖ్యె సం గ హా ల్గొని బ్రో...
ఘం బ్రి తిక్క చు బ్బలి వల జెరాం త్రమైన
రవ సత్ర మునై క్కు ఘర వు గా వ్రం వర్॥౮౪॥ అక్క దినాదవెక్క రు చితా నచితం బట్టి లు చూర కబ్బి ఘం(జ్ఞా క్త తలం పూ వాం। దయునమమ్ము కవన్న నదమ్మాంవు ఘంగా।
నిక్క మయి య్యా కొ లరయము నె య్యామ తి య్యా ముగాాద యం చవిని(బ్రిక్కంగ రాం చు డెం ద్దమ మార్క్కారధం బట్టి లితాం ఙ్గియు క్కన నం॥౮౫॥ అ త్రడి నాన్న వై వ్రమునకచైరు

౬౩

తంజ్ఞచంబి దితెశం వ్రా(ళ్ళు) త్తవెం రణం న్నదిర్ మండిని పెన్నికి నమ్ము ఎరుమ్మలిం చ్చు చర్(చిత్ర వలు న్నైదవాం న వున జెం డ్డిన వాచుంగ తెనె లక్ష్మణుం। ష్టాత్త్రలపాం వ్వట చన్న విఘు పాన్న వికాంతనిం
బూం పిం యి ప్లినం నం॥ ౫౪॥ దాం రవు వాం యిఘాం రవనదుల గర్ తలం బుబి లంగెలిన బుం గాం। ఘోరె దు ఘాం వం లర్(బ్రి) దాంలు జోనెన యాం ఘలిల ప్రచుబి రాంజులి ర్ద్ధాం రలు జైనెం ష్టం గాం న వంని తాం వు నండినికి
నష్టేపెపైనెం (చారెతవాం ది యి జినినం ం బుమ్ము ది కల్లినవాం ం పాం చూం చితె॥ క॥ అనితనమొుగ పెంపు బిరక ప్రాం నల జెం క్రు తూనె పవుంచె ఖిపాం ప్లి డినవాం। సునం దదనం రాం పవచనవు।
అనం సం ంబాం పుజాం హాం నచెర్ లక్ష్మణుం పందగనం॥ ౫౫॥ పలిజాం పాం ఖాంర తిరిఘవపూం త వి కాం న వు ఖాం రవిం జలాం(వజ్రాం తం తిరుకో పడవ వచ్ఛ్నె నరగర్ వ్వ దన్న కాం తు వాం(రజూ హం పాం
దిని వ్రిదయాం రం జ్జినన్నై ప్రణాం రాం ధ రూం పతాం(రుజ్ఞాం డంఛి తివి వప్పలదిశాఖరజ్ఞాం వ రెజ్ఞాం తున్న తిని॥ క॥ డం జర్ యాం వ్వైరి ధరాం ధిప(తచె(ళ ని సెన్నిరాం గడర్ తం ప్ను రనాం ంపృత్తూ

జిత తాం పాలెం పదం ప్రాం జిత విష్ణూం తకవి యుతాం జగ్గ న దెలబా ౨౪ పాం ౧౨ ౪ వి తరణాం ఖ౨ యు ఘ శిర ళ్లుం గ్నార లక్ష్మీ ప్రతిరతి వర విలాం ఛం గన్న ఘుం గ్న వాం గ్నం ౹ కృతాం విత వా తి వి స్త్రా

ప్రదేవే జన్మ తి జ్ఞాం ప్రతిదిన పరి పృచ్ఛ ప్రవిష్టస ప్తాం చిద్ధాం త్రిగుణ నవ పుష్టిః ౧౪ ౨ తిత్రవా ఘ ఛయా కవి బా తు కొ ష్ణా రాం వాం ఘ్న ఫత్ర బుధ్ధా రాం ధనవిరాం జి తి కృన నాం వాయాం జి ప్రణితం ౹ స్నాన ౹

త్తరరాహాం యాళాం భిన్నాం కాం పుం బుద్ధినం చుల పవాశ్ర శకునమః ౧ త్రరాం వాం పర్ణాం మ స్తైః ౧ తకృ ష్ణాం పర్ణాం మ స్తై ౧౧ త్రరారదాం బాబి వారసవః ౪ శ్రీః శ్రీః

శ్రీః శ్రీః శ్రీః శ్రీః

ఆభిష్టవాక్షే
శంభపాస్తుత్య

౪

శ్రీ వా నెకె కి విశ్వప్రతత్రివెష్ఠితమా త్రైణవనావ తిదైవతవేం (హావహా మునల్పిక ఘు। ఘాంది బి తు మ వం నం వల్మి క్షి ఛరణి శం హాగి ని ౧౪ కవ బా నే నా ఘాతు ఖగ రలు ఘ్రాం (తన యు పనం బ్బులరంగ త్తిత గ
శంప్రి ంచ్చెక (వుం ని వరం లపత్నులకం ని ద్రూ ని వం శివ వు యు ఘూ షణాం బ్బిరాదు యుత్రి తి ౨ ౪ గి౧ యు ప్రి ఘం బ్బినవనతలపిం చుబి కం త్ర (త్రైన బా న కె యం రం గ ని యా ఖ్లిగా శతాం (పం లతో వవి షం బ్బి తు పగి వెన్ని మిచు
చ్చిరాం మ వు నం ల్లం బ్బి శంచి వారవె౪వ౪ లవిమ . . తో నంగ వులఖ్ఖి విహాన్న (వున (శ ౩ ర రత్న యు వి నయాం బ్బి తోన వ బి గాం ర వహాం ప్రం గ భక్తి బెంట్టుశ్శై (క లయా న వం ప్పు న్ని యు చు వు హా త్రివం
ఘాం వు యు వి వుం బ బ్బి గాం (లలన దగ (సు వుం త్త తా నం లక్ష్మీ యు వుర (గా ని వాం యు శి క్ష్మం లనం ౪ న ౪ చని చని బా న క తన్నాం భ వ తన తనం వన వు ళ్లిఁ వి త్త త తి గ ల యాంగ దాం (దిన ని ల్లి ని యం సు దిం
త్రా। తనయుని తోనె ష్మానం బ్బి దలంకం చునంన్తనం౪ ఆ౪ తప్పినవయు క్ష్మి గన్నను విష్ణం బ్బి యా వుం న వ సాం చక్రం బ్బి మెషి పువం నాం న్నకి న వు న నిన్ని యుం ం గాం ంచ్చి తిన ం త్తరంగ్గ వు (త్రి :

పూ కాం సంజా దంగ్నేం బ తిం డిక్లి నబం ద్ధ ల వెం ప్రి వృ త్తు లం ఙ్జా ప్ర విం యు వి వాం షా లు ఏ కో వెరగ యత్తు తు నాం సం ల శ్చైనా వేశ్చ నవుం తు న ష్టాం ఏ లు న్ని ప్రా నం బు చ్చి చ న తం తు లవి త షా లాం యు తవి చి ని చ యస్య ఖగా
కృ తి యం గు న ని ఖు ప న డి చె ర న ర ా స న ఫుం త్ర వృ తి ని అ యత్తు హ రె వ బా యం లం ప్రి యాం బ్బి వె యుక్ బి లు ప్పిం చ్చి దెవి కై డె యత్తు న నైం ఢ వె ఛ్చా వ న్ని పాం త్ర త బి ప్పి సో వం త్తం బ్బూం బి నీ వి యస్తు త సు ఘృ తె ర సం చు నిం త్రి తి గి
ం ఖి నం బాం త పాం త్ర పై త్రాం యత్తు న పో పం దాం సం ంబ ని యు త్ర ర క్త్రి యు న్ని భ్టోం ంచ్చి న సం ఏ త్రం త్త స వం ంఖ్జ చా క్ష ర ఫ్టూం సత్త వ డె ఏ కై లోం ర వాం ద వృ త్రాం త్త ము న న్న ద ర్ బి ల బి యు క్ష
తె రం ష్టా సం ం ద త్త ప్తా వ హైం పెం ంత్త ము గాం ఛు న ం వె ఏ యం ం బ ల్లీం దలం ం ఖ్జూ చ న ల్లిం డై రి యాం త్తుం త్త వి షాం డె య్తై ర ఘు వ రాం సం జు డాం త్తె చ ఏం ఖ్జు చుం త్తం గ సం ఊాం నాం ఖిం వ్యే ర్ వ ర జాం ంప్ర
రాం ఖు దిం ఘు ల ఛూం యు ప్రు వు త్రాః త్మ డై కాం కు ఘ్నా స్వ యు వె ప గుం ంఫ్ట సం లాం క తృాం బ్బి ంగాం ఏం చ్చె నం చ్చి కాం ంత్తా తి లక్షం ంబ్బి పాం ద ము ల వ వృం త్రాం బ్బి గాం ంబాం బ్బ గ జాం కాం రం ంభ్ఞి

లఘాగిత్రైక్షనమనంబవిరంపుముంభాంధ్దగాక్ ॥౫॥ కారశాంవెంబినశ్శిదళకంఠకులాంత్రకుడెగ్గవల్లైనోంద్రైరమిగల్గినోందునదినిక్కముసా రెరుగింప్పుమిజిదువాంగరవంనోవ్వుఘంజప్పిర
దువాంతవుసాపువివెకవిశ్వతాంబాంరుతశ్లైననివనివి శాల విలోచనగారచింప్పినను ॥౫॥ యుత్రశంగాచరించుపివకునైనిడెదుంపాకైనదునికొంజిచి ॥ యుత్రముశాంవినింప్పిలకనైంపంగవచ్చానైయవంచ్చు
వెంజైయుంగిజిత్రవమగూతడెచబికొంభిచపుకవిా వనినగ్గబంచిసఁగ్నత్రికవెఫిలక్ష్మీణాదుక్కావవిజాంచుళునశ్రలాంల్లంగాంగ్రాం౧ యునింక్లైపునిచెప్పుదంగరషునులాంశికంగ్జనగ
ంబ్లిబ్లినిశ్రైనింబ్జింప్పంగజాలనైంప్పియుడిడినృాంవాంధశ్లైనన్నవాంగ్రాంనంబ్లైపుక్తంజెదునకోన్నినిజిపృత్రంప్పెంత్రయుర్గదాంప్లితంత్రైనిచత్త్వముశాంనతక్కవనియాంవాంపాంవాంసంప్పెడిరా ॥౬॥
తవజనుఒఖూంజనంబప్పిలపురివాంవంబాప్పింప్పుషంబ్లింవాంయుథిజివక్ష్మరణాంబ్బిగుచున్నపవఫ్లైవాంబ్బినకైదునికొనియుంవిభ్రుథఫికప్పలిని ॥౫॥ యునతముంబ్లిగబివిచిహం

భవతి నిత్యము జెప్పితెరకై వెళ్ళి పోయిన పుష్పదిదిసు తక్కొరిన యమ్ముకాంగ వాల్మికుల యాంత్రమం బున నభిమాప మున నకమ నకృప్పు నిష్ఠ యక బునిరమ వాడ్కి కిం దెలుపు మన్నష్ణ పాంలకృనా
జ్ఞచె శతిని యకయఆత్రవం మల్లదె మయుని చరద్వాం త్రు యల వంనిశస్త్ర కొశకై యాం ఝ జగద్వి శ్రుతి యంగనిపతి యున్నల స్రాంత్ర వలవి రవరితు చయుం ర్వ నని పలుకం వియూసు యకయతాం విమిక్కాల చలిబాం
వని ప్రాంవాం యపు దిగను యునం ష్టైత్ర యాణింగ డెరి నక్గ్రిత వప్పిన బొంత్రు మాత్రి యద్దెలప యుం బటి యం వెడిని తన యవెన నం యకయ పటి మూంచిక్లిమాంగు తనెం క ప్రవటిక్కెదెవివాం ంక్షిబాం
పువాంరికనం గవక్ గవలుక్కొనుచం ంష్టు వాంతెన్ వదపు చలవె లవెళ్ళినగు చాం ంవల్లి మప యంచునయకయ పలుకం విగపిజత్రాం ష్టాం గం లవృష్టి మరం ంక్షి బూంచు కాం ం ఝుకన చూక్ ప్రవల యూం
ంచు ము కృష్ణైనం గ్గులఖి మవెరగం ఝ వగలి వగలకుం ంగ్గాలు వగు చునయ యగి యునం డ్డియం ంభ్రూవవ విచాం రం బుబినకలం జాం ర మాంన్యు పలుకనం ంష్టు డెయనె యు వెరవుగాం కపి యు

సుత్రిశినయాక్షినే(పాం పకి యశికొన్ను చుంబా విప ఋన్తు ఋన్రు(అగుంగానెయాప్లిచెశెవ(జగతివరాపను ప్రుచెశి చనాళిలిసశి(తెగువరషూప తికిశిరు ((దగవపయెనెతిదెవితమ్ము దచెప్పు వాం(శిఢ అశి
లక్షక్షితినెవిచాంశ యాంఘజెనై యెటాంవనంఋబినెం వపవాం చశింఛ్రు(కశుళాం (మగృదుంగాం వంఝ్జెనై యాంఙియాపరాఢింృతనెవాం యాసవుష్టాంచె(అతిత శమ్మేహైనెఫిిలెదంఝ్జనై పగతాం తమ్ములిరాం జ్ఞుపవలిలి
ఖిపాం ఖింఛ్రినెక్షనెం భాం వింషితంఝ్జనై నాంకుంరిగాం నక్షియుత్మైవు ఋచెనె(ఋతిజనింఛినెకొవెనుం ఋరపాంత్రైనె(అఋపాతియాదుయంచిశి వినెంభాం ఋవచవి(నాంతంతిడినాంత్రి వాంళిశెబి
యాంఋబినెం త(నాంయాభాం గృం ఋబియాంమ్ము ఋచె యాఋనైలఋనఋయాతవాంగుదుపంగఋఙినె(యెఋదవిదెయు ఋలాఋంగాంనె యెుం ష్టు ఋ నాంచెం(ఋతిశిఞాం ఋభవవుసెంక్షి(ఘుంవతఘలి
షుంఙకుమ్మ ఖాపునైనాంకుసుఋఋఋవల్లివుష్టాం స్మనైవుగలకాం పశియెవురణాం ఋబుగాం శిన((జెల్లిదెఝాంవ్మవిసవిలనె చనవుఋాం ఫ్యగతిప్రుదం ఋ్బినెం(మ్రు)ల్లియాశాం ఖిరాం వంవుగుంఘాప

తివంశము నిచ్చినంత్ర తోఁనైల్లి మరంత్ర మొక్కటుల కొప్పొఁగి యెలుపలంచ్చి చూతంగను ౘవౘ అతులితప్రబ్రమూర్త్తులను త్రలకెల్లను వక్త్రనెను త్రైలోక్యతినేరింగింప్పు సాక్షులకెతుపునావిల
సిఖ్యరాముసంత్ర విభశియంచ్చి యుక్తయాడిదానికి శోభనమంత్రగచ్ఛెపల్కితిన యునర్కవలంచ్చు వయాగ్నెయాలంపు పారవనియాఘుగింప్పు విఘ్నకౘబినపత్రికెనింక్షనెదేవయూనిచెప్పినకెవియుగంనయు
పిగతచేనెనైస్ననసాంసుప్రేనకసెంట్లియు। నని యొదనైకెమా విరహపువరానంబనితాక్ౘచౘతనమదింహెక్కంయుస్మానికెదన్నిన వయుచ్చిరిపానివాపంగాన్సనితలచెప్పాచెయు
పనిరక్కవియెన్నంనంలోనంగానెనాస్సెన్నెశం॰ నజెబిబేస్తానం కర్కదగనె మెుగమోవిరెకవంన్నన యొపనైనరాజులమానంబ్బు ౹౹ త్రిప్పంగబట్టిగజ్జనెౘరానివ్వునాశంచెప్పినం।
గానియంకాదధిభువనపుగవశైభనంగనెం।బూనిక్కపని యుడిని పునంబూని యానచంకదవియొల్లిం బాచ్చెచెపుమాౘ ౹౹ నిౘపతియుచుప్పించుటుంబక్కంబ్బుపతియుచెవి
౧౭౦

యాం(బతియుం తల్లి యుదంత్రి యాం బతియగు రుద్రుం(పతియద్వైవం బగుగా వునర తల్పిపం బిడ్డ(న చదువ యా కొడుకున్నం బగునాతి కరయు॥ ఉ ॥ పైనిసెనిం త్రవం త్రం బదులుక్షీవికారియుం చె
ఋషి నైష్టింగా(బాం సితినైం వర్ణన్నునే డి పాపనై యా ఋషి ఋగం బగు వారల(న్యా నయు తెకేయాం తలు వహాం ఎలు న్నాదె న్నాం తవా పుహం(పైన పెదిసిహాం నుపున పాం యాపుచాం పుతడెతిన్నె
యుపా నుం॥ పాం॥ అనుచుం(డ్డి న్కరవాం ఎచ ఫి కనవుద్రు చాం దప్పిష్టు దైలక్ష్మ్యాం(క్షినవంశాం గ్రు జొడెడి పాం ద యాగ ళం బుత్తి ంచు పాత్రితలం(బగ్గి నల వారలం బగ్గి నం బాం
క్షీప్రో న్కై ఎనయుం బగ్గి కిత్రు శ్లోకం బడినైక్ష్మం నమ్ముల్బు షికో నల్రి పవ్మేనా వయుగాం వుం ఉత్రు చాం రం బడి తే నహు॥ నౌవ ఖనం ధ్రి తాం నెలబలి తపు(ఎడలు న వాం పరినవా న
షు నతి తాం వి దిం పాం(వెదవి పెనం చెరికి పాం చెగ(దవరినవాం వి డిచి దిక్షిలవ్రునరచుచు నుచు॥ చ॥ అరిగె వారు త్తరం గ్నికో యుపాం త్తవ్వు తాం యుచుల కాదనం బగ్గి తాం(వెర

యుండిరా తుంటిన్వ తెంచివిష్ణు తపాహొత్త యాన పాత్రమా(తార గతినెక్కి యాజ్ఞకికి ధ్రూవతకలంక్కు తమ హొ హొవెదిగ్(బార యుమానౌ తదిక్కర యుమ్మా తన్న యుర్బి యువారాను జూ చుచుర్ ౧౮౪
చేసి జాకదకెక్కి యాట్ల(ట్లిన భూపుచుధివ్వి నెఖి లక్ష్మి బాత యొప్పింగ్గనం బాకెం జాకిమాకలికనం(గ్గానుచు ధ్దంగగో వులి యుననంగాంద్దలపడూచూనా ౧౩౧ యు నక్కితెరంగ్గినౌ న్నయాని ప్రూతంయు
ష్ణే యువనయున్నె క్షే క్షేతు(యుదిహొది యు॰ షిష్ఠైనెతంచ్చికనిన్నెప్పి దినె వురువాం ఎవయుకనైతుర్(యాప్పదిత్తా తనెనైవాని యుం వారవష్టవాం చిక్కి౦ దెప్పినరుదానె(వ
తియు క్షేవాదినరత యున్న దిగినెనెలు తచ్చిది గా నెప్పురిం త్రా(యున్నిసతిచనం చ్చియుం జవిగాంక్కనంయొంబ్రిధయున వెలింన్గియు చవిన్ని చిటూంలవెంజిభంన్గిగచుప్రచునెనని(యా
తరి యొఘ్ను చుంన్న యావ్వరయున(౧౮౫యు౧ పుత్ర నంతెయుంన్కిచని(చని యుం ప్పియుంగునన్నం చెరి చంద్రా సుంగనుం(గ్గా నియు చజా వక యుదిగిరి(ప్రమ నయు లంగ్గ వగ వుంవ యా

దాషువు మాన్యచో దారిక్రి ॥ మం॥ చద్దినా నక్షుచైన వారిజ్జనప తిర్యజ్ఞక్షేంగ్న దాంబ్రాం చనౌ। ప్రని వాండ య్యా నర్భైవ్వు మతాం శెవిగళ దబిషబి బబ్బిలం త్రంత్రలో సన్న యుంక్తిం ప్రా చాం దాప్రపాం చు వరళా
చూశ్రీ ంబబి లక్ష్మీశరాని నవర్జెరి విన వబ్రి త తాప్సం బవాకొ స్వాంర శక్తిరథినాక ॥ కరనేత్రవము యదాం వివిక్రాం చబిశీ। సాభిత్రాసు తరం చెరక్కరవు న వెల్లిన యెత్తైక। ధాత్రి విష్ణు దుంవిషాం దాం। వంత్రక్షే
వయంబు వతబ్బుం డాంన వాం వాం తవగుచు న్న॥ అవతం డాంన విష్ణు దైరభు క్షరాం క్రనికె న్లినరు దెవ దెవిన। బి తిపా ఖవన్నిరాం బి త విశిష్టత హేవన ఘోం బిన్నిర్వ నగ్ని సతివము ని రాం జ్ఞ్నో
శ్రేవు వము నక్వినై యుం చ్చిం జరత్రపబ్బిధి। యము త నవపళాక్షాం లిన్నిలో వనతాం ప్రి। నగౌరవం బబిగన॥క॥ అధితననివర్తిత్రిక ంచిన ప్రని విజ్ఞా పన వముచెప్పి వతితోనతం శి। బ్రైహ్మణు వరియుం ద
శ్రీ నెరం వె। దన వాం ఘ త లింప్తినర్లిం తవమున్న వ్రువముగాక॥ఋ॥ యు చిదిదైవ చెప్పిత ముతెఫలిక్రిగ దవం స్తరా వం బిరాం। యు చి వ హ్నా స్త్రీం యుస్నాం బిక లం క్షిన చోఫ్బు తిగ ఫిదెవ్నాం ౦

౧౯౨

జాలలంత। ఖురలంబవతయుమరయూ। రవిరాశైక్షేకఘూంబిపతలలచ్చవరులుజేలుత్తై ॥ ౬ ॥ అలియొంగా ఘనరామహం। జనకవసాజయునంశ్రాభిచ ఇతంలమనకర్ణ। వనవిశనంది ంచ్చకది యుం।
బరిగాదనవుంతుళవ్విమయపత్తుంజాలకను ॥ ౭ ॥ అ లఘులఘువంశవరునకర్ణ। వలిపాంబించబిశయు। వెతింతప్పమగానివలినస వల్పుంబినసాని। డె విశితినావనవుకలంకదిరవహా త్ర్యా ॥ ౮ ॥ అ
నిశ్రాశాత్రిసంవంత్తాని। భునపరిరంఘనావు నగారవవునసాం। తనితాసంభాన్యంచచిచుం। చనసౌరచుణ్ణాత్రవంబిచన్న వితైనసం ॥ ఆ వవెలడి ॥ లంఝకరిగిమునిత్ర
తాంఆదిభుంజెరం। జబిలంబధత్రవంజబిచుచినాం. చిరాతియచుదింగవబిరంవరాంసుజుముజన। ణ్ణాభుక్తివుయాత్రిణయగుచుంబిని ంతింబుకిరి ॥ చ ॥ నగరిసబిాపతైననరనాహానీ
శం। కిడికొహావుంచినై। ష్ణిగముబికేర్ణతం। జనిరంతుపైానలనల్లనతెరుతిగ్గినై। వ్రగ ఈ దలకానహ్వెంగతరిత్రాలుగత్రిక వలపాంచిఘంగెశా। సునగాబిఖాన్దిలక్ష్మణాకువారాకేట

శంబుగా వించిన్నే (పద్మి తాంరత్నము త్రిక్రేన ష్ఠాధిపదర్ధ్యం ధ్యంబు సంఘ త్రీలు (ధాధిపాద్యం బాన రించు నాం తం డు వర్ణ క్షిష్ఠం బుసంక్షిల్లని (నిని యా గ్న ధ్ధదిరాని రు ష్ట వచనం ంక్షె యాంఛ రాజాంస్తిరి
ధిగకభుటసను పుంవంత్రి యు పకరశ! బసకాం ధ్య తం హాం వంయాంబిపిశాం లయాశత్రి (ధనం జనురాం వు మపతియాం ఏ. వధితలధిజో తనైన్న వష్టునైసాం ధ్యుగకగనివ చ్చినతెరంగ్గే వవను (బాబించి
యొరంగ్గని దం హాం వర చరితం (బ్లివెతపాం బి లనారతిం (బోవు బక త్రుం త్తచింత్త బాంక్షితిన బవాంగగిగలొకము లకైడిరంధి యు నాం నంనైరం నరాం నియెంజిడి తెవంధిశ్శల
తనైపుంగ్గా మాచరితం బుడిల్లిం బుడిగాంనేరాం మూ గ్రంథుయం మాంన్వెయుంత్త యునిక్క మాం రయా చవయిది మనయాం త్రమం భ్రిచ ధిధి పువజ్ఞం పుత పజ్ఞనం ర్త్రిదాం (బాబిడు వంగ ధనాన్నై ల్లిప
నియుగ్బక హాం వరపృత్తినాం చరించ్చిదరిదెన్నిన్ర హంబునకంజెరితినా మునధి మన భక్తం (భు వడు ముబాం పున్ను వుశము ంబా ఘబడం పుడిన ష్ఠు మె శ్రై యుగ్గకగక్కైకొనవు

త్రివర్ణునకుం బాలలనుబుద్దిభసరత్తసముననెంగిన ంచాని బొవరశాంరవిం ప్రములకునకిదెవినయాపెనంగ ద్రౌపదీపెంపుంగెలువుం ప దని గుణింబ్రిబిష్టమెరంగనతనికి జిలనిశివంబహో
కనాంశిలకం బబిగానననవు హానుష్టపతిణాంత కవిపికవాంబిగనవునస్త్రీషాంకలునుం బ్రిబ్బిరాలవిపెంగ్గవుర్విబ్రికపెత్రంభునవురిద్వాకి శార్కెబరిబాకం బనివత్రాబ్లిశాహునినత్పనబాల
తవహాష్ట్రులంగలవవర్చ్చాంభంగాన చెప్పినునబగిబ్రికిదియారిదికనం కొనియచదినంగ్గంగాం ఖలాంతకబాంశెరు కష్టింనదెపుంబాంరాత్తంబ్బితిపెవవహాంగం
సతిముబినిరంపమాంవాంత్రివుంత్రిదయాశ్చిరజాం ప్రేబచబిఅనవుంటనవ్యునిప్రువరండాంరఘువం శవరెజులెవింగాం(వనవహాధియప్పుబుక్షింగదిషత్నవిభిద్వహాంతాంపుచ్చుంత్రి
చెంబ్బానిరవ్యంనంబబినగ్జిరిరారూకుంవ వకాంపరిపాంకత్తుచె(తనయానుంచ్చకవంహాంద్బారఘుతాంపలనాంననయుష్ణచాదిరిశిబిచబచనిసంత్రుప్పద్దాంవ్రాంప్రుప్రాంష్టవునగనాంశప

బు నదెరె యజ్ఞిలని తాపసవంత్రతోన్నతం డమొంగ ముదిన మగు చన్నం డిష్టు||వన యంఙ్జిచెడు చాంచితె(వు నన్నలన్నత్రము డుదార ండసత్యై ధిరినిఘా| జనవాదం బువు షాత్యులు| యానభుచరిత్ర
ము నకం జిన దినం బుగా విసం||౧౯౪|| అధి మైకిదిన మున న దవిశిం వడ మున నకా సుమునివక్షన శిచవిని యా| నంజునన తిశాంత్రితై యుంష్టంగా వనకా మవినరి మురెంగెబు జిత్యా| నష్టద
వా గా ద వెననిచన్నచా వినె నెకదిథం బుడినని మ వం బది దాం|డెచ్చి యు త్రి తితా నైంచి యు దంపు దివానవు బిని పోవ యుద్ధా ష్టి చె| నన విపు బ్బనకా లెనునం త్రకంత్రి|
నగ్గలిం చినదు: న్నం బునినను భవింపు చి|చా న్నచా ం దన్నెవంని యుగ్గదిం త్రా(దిమ నెరాంగ్లాం నితెగు దలయా జిచెపు మా||చ||అనినను వం త్రాచి ప్లిధి యనాం త ధి బు జిద నగాం దవచ్చి
త జ్జనకుని తో పచ్చా ధిను వనత్తము వెల్లిన నెకదు: ఘా ఘా| జనవం గునల్లి గాం ఘా దగుకాంపు ముపై ప్పము వానకత్త్రి యు|శ్రిన యా ముగల్లి వాం డనునరిం ప్పెసి మ వింహన

౧౨

చేననవనవుండేను । నాకొరి వలిదెలినియుంఘన్విఁ వలంజికొ ౯ యాంసు । శ్లొకం ఉగునవ్వుని శ్వరుస్తాం కతవమునకొనవవ్వెశాంత్ర తబాంఘనలు॥౧౯॥ యుత్త్రెరంగ్లొన సారా చిన్ యుంత్రిదరవిం । యల్లనల్లన బొగ్రాని
యాత్రవావునడరుశొదెరంగ్గనవ్వునిశ్వరున కథిఁ । నెవురా వొయితపఖ్యినలు తెరుగు వ యునలు॥చ॥జనరలకరాం తురాఖృగుణాశాలినిరామ ణదెవిశ తయా । తనికొరగాఘుని యెబ్బు వకలుం బా
పసవృత్రింబరించు వచ్చెని । వ్రునితసనెల్లిశ్లత్ర వుఁ పివానిశవయఁ బరెకెంచ్చిబాం థవం । బ్బినెరయ ంజెయు బిబాలునితబొఘనస్త్రవు దష్బ్యగించి నఁ॥౧౯॥అతపబ్బనలుయుప్రియ ంబ్బి
నజొనగెం । బాడిబి యాత్రవాసఘాం బిసకిఁ । త్తా డనాం రదించిబితాకొనిహా యురి । యునియునిజనివాసమునకలంజినియింట॥౯॥మునిగాంధుం బింత్రిహొ కానితన యాత్రవమునకలునెంగుతద
వంత్రయుదాం । ననువిబిచి యాసుబిత్రాం । తన యుడుంగనుగానిఁ వెనత్రవారలుగవి యనలు॥౧౯॥యుపివమునరాఘువెశ్వరుదెదిన । యవివిందిత్రా చివుకవి యరిగి యరిగి । యవ

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

త ఘూ వశా షం వశకన్నత్రి జాలి। యా యుక్తై శ్వేతృ పులుం వదనం త్రరంభు। వారిన ంత్ర తితెరంగ దువార్ణను నడుగ।నష్టా వోప తితో తనిళ్లిని యొనతం తు॥ ఇక్రొ పం కం లఘికబలవ్ర ప్రాకృ
తులం త్రిపక్షిం జాంట్లి యాం యుత్రిలక్ష్యాకం ప్పిలుగాం బుజ్జి।క్లో కతనే భుదూరు హప్పు లోకం ప్పెల్లిను॥గి॥ వెలయం బదనగాం ఘ్రా వెలవఘరవుు బు।రాం భ్రౌవ హావ బాం క్షిరాం వ వ్రుత్రా।
తనుపతాం నకత్రైర్యాం ఢిర్యం చ్చిపదప ఠిశ్చి స్వాలోకనసం ఖావు బదయు హాం దు॥తె ఎనితి॥అ శ్వరాం ఖిం బాబినై యాం నన సం జువెళ్ళి। పనం బున పుపు హొని తియుం
బాం హుబలపుం। వెంరయావత్రైళ్లి యుత తెం గుతరిడాయు తపనం।నవసరం బుగనక్షతికరం గుహాంరు॥కు॥చతురవంతెరా పునకంఘాం।సుత యాం ఘ్టదయుం బాబెచెనై
నుపాలిరు పుళలు ఏ। శ్రీ తులనుపరంష్టు భూంవర్కబు।పతులితసంప్రాం ఖిపునకునధిపిత్ర్వ పగనను॥క॥భ్రంతాడునైన పుప్పూలు।ఖాం పు రనిరు వురం త్రిలోకహాంతప్రాం

వేమెల్లిం బాణతోడాంత్రణకొలంగంణ్ణనికె మాడెనంతై ల్లిగోద్దేబు ఘంగా ద్రిపెంపావిశ్రు జనంబ్బి మెచ్చుప్పతికన్నైపంబ్బిగా వింజువెగనెఘఅనవుంవం దమ్మునివాం దయుద్విన్నంబ్బావించ్చి యాందివెకమచనవు
లో(సగుణికాని ఘనిచెప్పుంగననివిద్ధిమూల్లిం జ్బికలంకయాంత్ర యుంఅిడెకనఘకఘనిపంచ్చినజ్ఞిచెని వద్ధూంపతులకంననపరాధముంనం బాం జనేక్రాపదయుదినుముతాం జి మద్రోగులరుపా ఖనిదిన
తంతగంనాతని తొ పనంఘన్నగం పనంగనినిబియం నక్కని చానపతులననషాననబాప్పుంబ్బినని౦డ్రిగలెక్కబాండ్డిన తెరంగాఘ్నగ రనులోప్పవాతంచె —— ప్రెంచెతంతపె
రవంనంఘనిఘయిజిసన్లాపతోనరించ్చి వాల్లిప నంయునంనన్ని౦బ్బినవలంప్పింప్పుమళ్లిలజానులున౦త్తన౦బిందునజిగాంబక్కన్లె ఘ్లివానినిరోన్గించిన తనింబోబనిచివిప్పు
తంఘలిఘఅచ్చవావాన్నియంల్లిం జనియాం వశ్శకవ త్ర్యనమాచరించ్చి రాలబ్బివిరానమెంపంగన లంప్పతుత్తైమును మాప్పువశ్శననంబ్బి చినవంత్రిచ్చుత్తునుకవిశ్వరు లాడెసనిల్లిపా

౧౦౯

గిజనేయుం ష్టం గిష్టర చిగ జకత్కనెవర్దేహం ం చట్టపి ం ద్రిష్టిరొ బుజ్జివ ంత్రలకునెక్కె పు ఘంక్షిదలం చ్చిచూపం గా(నే)బెరుగుని శ్రీగ్నుచెహా లం।జన్నరయు విధునవశం జిహానపుష్టిప్రం
జా పు(దెరయు విహం యుం బహాంథ్రా(త్ప్రరవు బ్రైబె విం విరొజ్జిదబ్బి ంపునగునం౹బుు౹నాపు నవాంరపు త్రునఖిశాం వు నవు(చిత్రు వాం త్రీ నాం పరం।శాంవలనం జిగాంధు వు గం జి
ల్ప్రుపు తెవిం వు బాం ంవిపైనన్సం।జాం విత లలి క్షిగాంన్నిరవాం యుం వు వ్రైకడచన్నవాంనికి(బో వునైబెష్టవాంశ్రి తలంఘ్ వు నం వె పు కంయుంత్ర గ భిన్నను ఋహ౹జినవా
వం బిన నుల్(త్రు)యుం హాం రంగసంతాసి పం ంబిహాసి యుం నవు।చినెయు క్షైషు శిశిప్ప ధం బని వల పర్(దొ ప్రుం బిగాం(దెత్రువం(బిశి నిక్కెస్యక్షిఞ్చ త్త వు (దెవియుస్నాం ప్ర(తొనవం ష్టంక్షినిక్(హెను
వం శం బిని థవ నశిరాం ం బసి లచి గహాన్ప్ర త్ప్రవుర్(బాం ంత్రైహాంనం౹శాం౹తాంచం బసి(బెతం బాంపిడువ(వం విపాం వం బసి(దెగం హాం విని౹వ్ర్రాం(సాంరత్పవుం బాంవం త్రాచివనయ ప్రాంప్రిం ప్పి

అచ్చుపలోకవంత్రయాసల నక్క పరకం బట్టినటత్రాం వింపుధిఁ బిచట్టి చారంగ్ల బోకపండి చిక్కవనం బట్టినటినలిక్షాన్ననాఁ దిచ్చిపం దెఱ్ఱిఖిఁ పతుచదెంత్త ధలిపట్ట బభుంకు వృత్తికేఁ నచ్చు పరచ్చునెర్కాఁపి
శుగారతిం బోకన్నుస్నా త్రుఁ వ్వైధివి॥౧౧॥ అనివరం త్రశోకవునం బాం ట్టిన జ్జైభైఁ వెంసు వైచినక్నిగోకలం ష్టుఁ నితు పసనశేవాం దెచెవు లక్ష్మా లం కృలనిం త్తనిచ్చిలనట విభుం ష్ణుపరిశియు॥
ఉ॥ పధిఎం పరా త్తైప్రైన యాచివెకం లనిగాం టప రథింప్రు వైనయం జ్ఞూ పచరిత్ర వాం గ్గనలఁ బొప్పుగనం ఢియ వాంఢియా పచెఁ స్థా పెలవైలపరరఖివరాన పుప్రాఁ నతి వానైల
నైంగ్గిధానం బచ్చుకైతిం బరికిం ధికచెబ్బతినింత్తిం వాన్నితిక్॥ ఉ॥ లోకవు వాంశు వెం చ్చూనశలోలవిలోచనం బారశైచితిం బిబినొరగా వి యంత్రవనైపాయాను దెనినయం ॥ క్కం గాం ష్టా
హౌకృపమాలిచెనిధిడిమాపుప్పు పనా ష్ణాదివాధిఁని తిగాం ంగ్నైక్షానిరెని వాశ్రీ పడికం ఘునకె యాదిగం ప్టైపవాం॥క॥ అనివం వట్టిచనం గ్నన వెనవనలకునాం ప్రాఁ జ్జు వివిధవత్తనవు లక్షుఁ॥

రయుగ్రవచ్చిచెచ్చెరం గాఖ్రరనివారణం బిత్రములం క్షితిం బెం గన్నగుగుగ్రవిష్ణుపుని క్కిలజనులవిన్నపం బ్బాలువినుగ్రవివిధ్ధకువములునుస్సవరణమలు గ్రనువక్కియునధిపతార్థం బబిలధుర్యులగ్రకివబివెం పవా
పునిష్టువెలదానుకుయుక్షిళ్ళపమునలిత్తుం బబినటనచునుటి ఢాకిపుపుపిబిలకనుగా గలవల్గ్రిఘ్నుదిలంచెయుం దనవమబిద్రెచ్చెరం గనయుం ఘబవోలివినో పపకలం ఛ్రైగకగ్రపనపమునం భాయునిశుకనెగ్రతనయువలిక్
పనలకైకతం ప్పగ్రహాగిలియుగ్రహ్మనుపంపెదివనుం బ్బి గ్రవ్లిసుష్టైవపుపల్లవిల్లియులుగనులపుపుచునుగుళిగ్నికకానకబాబినాకిభాహానన్సనంబ్బ్పి తం బబినునఘనచ్చిచెనిగ్రజనకానుపంతిం పపం బబినను
సునన ఎదిపనునపనం ఇష్టానయుం గ్గనకిగ్రవాంగ్మ యువంగుచన్నిక్బదంయుదలనను సాంసనక్క విప్రాణాం బబిదిక్కం బజిగ్రయక్కపాన తు బంధాపుథాయువములసానం ఘనంకైనిపాం
షోగాం ఛ్రిగ్రయుం చెదినం గునిపునష్టాద్రిత్నాళ్లవమ్మాగ్రగాం గపాపిం బోయునిక్షిత్రావాన పోలుగ్రచెనియారదిం బుచ్చిత్తిం చెప్పుం బి ష్పిగ్రలంత్నినాం పునవెనిపుం దష్టనం బబిబాష్పిగ్ర ఋగ్ర

ము లు వేం ద్రివి న దాసుం (జరు వసు న త్రో పుష్ప వ తరి దా త్ర వచనం త్రై (న (విర లన్నె దూరంగ జూలె బి (వార చూచెనెప్పుగా లవణాబు వారా త్రసం దాం (వా (ర భవ దా న్మైనెం జని (హైరం బ్బినలు చెరువా
భివచు దనసు దసు (నె (అ గం ంగానె యు తోపె వొపు బి (వసొనె నిపెరవారె నొ బి పె భరణొ బి ఘ జూ (ప్రొ గలవణాబి వచు వా షా రకసు (వగం బప్పివసుం గ భిం బిన్నవ ప్మొని ంత్రి తి ((యు (వాం త్రన
తెతహై భువన వూ న్మ తనైపూ నవెహా న్మవా ణం వాం (వం ంత్రి తం ం జెశి యూ తన్నిశి వన్మ నెరె జిగని చివెత్తై వ్రాం త్రొల ప్రత్తు లక్బు భునవా జా వుత్తై చని లవా వి జా క్షలక్ (
వంత్రవురా ప్రచి ప్మోవు లుత్రప్పన మూ హాము నిచ్చిం చెం ప్రూ తా (((యు చ్చి లాసంగి వుస్సు లనెల్లి నసుం జూ కిబి బి (లె క్లి చెప్పిర ప్లిజు ల్లి పసు లు (ం జెళబి జె యూ లక్ష్మిం చె కొా నిరప్మని (
యుచిపి చవిచిపు పునతం వ వొ యు ((నురనబితిం బపినంగ వం (బరవసు తనదం ప్తొబి బియం బసు చుచు భరతాం (వర జు వు వాన్మిరె వుంది చేరునా త్రవు వునకనరిది

వనె చిత్రమున ఫం న్ఘిగన (ఘ్నల జెంప్రు తుదా త్ర ప్రత్రి ఫకొం ఫొ లునె దక్షిణమునవిదిశా ఫం యపరా యనామం ఢ్రశిఫు జాదిర్వృా ని వాం రప్రుం ఫ్హా నాం (ఫాం వనెంత్రివనెలా లబుద్ధియు మఫొఫం న్నాశల
వర్గిాం ప్రునగలవనాం ంఘ్నిక్షమువెనె వాంనవన్నల ల్ఘ్నాం ప్రుల్షిలిగ్వొదిని (దివిజ త్రాప్తిమునె ల్లినాం తురతం డాంఘ్రిం చని గ్నెము ఘాం త్ర్యాదైగు ఆగుదాం నిని నైతాం ఫినెం యప్ర విరకతం ఘ్ని కెమాంనఘ్నిమ వంశన్తిత్రమం
౨౦౨ న్నాం నం గవప్రిసంత్రత మఘ్న ఫ్రు విఘ్నాం తమం ంత్రాఘ్రివాంఘ్న యుర్లాంనగుచు ఘ్షవాం నియవిలాఘ్వదురాం చరఖాం బని లన్షియుః(వెనవజాం ంపం జెబ్బునవ ఖంగ్రుపగాం పము
ఠాం చెనం గ్ణిగనగునుతఘ్నల విఘ్నగనైనా (చఘ్నైత్ర్యలబింఛవవతంగ్గవయున్ని దుర్(గ్రిఘ్నా రదాంచెవిందాంనదుగాంనిగవిప్రు లానెం ఫ్నలం త్రశ్రి(బ్రిఘ్నాననెంగ్నియా ఫ్ననుబాంగాం
లునిఫా విన్నిన బ్రిరాంనన్(గ్రిఘ్నానైన్నంతియత్రి గ్నాంనంగాం వల యుర్ ముననిలానెనాం వు దుర్గునుభరతుంఘ్నులఘ్నాంణాంఘ్నానుఁ(బరవఘ్నమునెం బుబున్ను చుంఘ్నంబరికఫ్రి మరెర్గర

పాం వర్ణం

పాత్రపం

స్మితముఖి లక్ష్మీ పారాయణం ప్తుం దర్మదర్మనంసర ంభు పదం భుదాఖ విను తాం వారమ్ం పవారమ్ం పద్మధర్మపాయా సేపం త్రపం వాం త్రపమాం బర్తరమా వామనిం పద్మైసేనం ప్తే వప్రే విపులాపా
పరతప్తి తక్ష్మ పాం యా త్రం ప్తాం త్రం ప్రిలర్ధ్రక బిఖ యాం బల విరు వచ్చిమాత విభవసురప్రిధ వివర్ష్రదిశ్రీ తరిపుపూం పధయాం క్షర శ్రాం మాన్ని క్లు తిశ్రాం ఖ చరితం దురు భగవాం బిక్షా ధి
తాడె లబాధి వహాం విని అనపూ హమి తస భూం వప్ర భూం ప్తుత్రాం తాం త్రం జనపవ ధుతి సారం ప్రత్రి తబీం ప్తే జయుం పనితరసవ ప్రుణం ప్తాధి భిత్రం ప్తేబెయుం
దసు ప్రత తపశి. సారం ప్తు కరణాం దారం దరి నప్త స్తు దత్తి వావ ఫ లౌ కవి చిత్ర కాప్తాం సాం త్రఫ త్రీ బుధ్ధాం వనవిరాం జతిక్ష్మన సాహాయాం జిబ్రేం తంప్తైనఖత్రరరా
పాం యాం ౯ాం. జిస్సు సా ప్పం బ్జ్జిస ం ప్తేనవమూ సాబస్నేమం శ్రీ ఠాజయు ప్రాం ఘుయునవుః శ్రీ కృష్ణాయ నమః శ్రీ శ్రీ

సర్వక్షేత్రవేసియు ॥ ఊ॥ అవ్వని పావపత్రవులకా నతోక్షైయతం డి చచ్చి పావనా। ప్రభుప్వి విని త వృత్తిం దగంగైకొని వయాలి షలాదివ వభ (ప్పు వ్వు లం దుష్టిం బాం జైనరనత్రియ య ప్షలం
బ్రాహ్మచచి యలం। జ్జిం వ్వులనాం వారెని విచి . ం యుచ్చుని బాగ్రు జు ఎం దలం చ్చి చల ఘు॥ ర॥ ఆకాంత్రియ లవ ఘు రం లని। క్త్రా రకంల గసు తు లం దరు ఖ తర జొప్రి తిమా। కాల లగా ంప్ర ధరా
సుత। వారెచి తోచను లంగవల వారలం త్రి ౯ తిఠి॥ రవ॥ వుని బనచ త్నలు శి ప్తుం। బాబనన ప్పు ద యరిగ్గ యత్త బాధి ధికేరం గిం। చ్చినత ౦ చూన త్పరుం ష్టై। చని బాయరం బాచిరదవ
ష్ణం త్తాహ వయు న॥ న॥ విశవపరి హాజనవయు నక్షం। గల శయునుల వణాం బుని చ్చికల లపతిప్రతిక్। గల శలవు లనుకా వలవయు లన। వృశ వయు గ్గని బి వారల్యం ం ప్రదిప్తం లం బౌనను ॥ గ॥ తి వితి
యవసరవునన వ్వుని ప ల్లెలోం। బరగు నుత్నవం ప్పుం బలుననెల్లి। వానవయుపల్లి విం పవినుచు శ త్రోపుష్టి వం। గ్గవయు లం బు లు నస బి తి కరవయు దా ప్పై॥ వు॥ రవానొ యూ ం గు వ త్తం

నమో తన్నిపో స్త్రీప్సూ నవతెం చబిన ప్రశవృ నిపైం గొ(ప ప్పూ నైవరుడాం (లానె ప్పూలు పప్పెం జుటినె యుంగాపున పెనిని౹ చేఅ్అన్నం వ్నెం బ్రవెం ఉపం క్షిరుతం డాగెరెడాం పప్రిదంరాప్పు తొవ
ని౹ క్ష్మిని ఖొ ఘవ ప్పెరం బ్బినం ఫ్రితాం ఫ్రదన్నెత్రివండి యబ్రివం శనం౹ క్ష్మినితు లకెక్షినిపరవం సొం ఘనవు ఝటి లచెల్లినిప్పూ ఘ్రక్రతినెరక్కెరవెక్కెరసి. ఘానెర ఘూంరెద యరం బ్రియాం కరఇన౹ అనవుం వం
నదువెలగనున్నిపొనెాం రవంబ్బిగ్గలం బబివాం సువుదాం నిక్(వన యు తుగరిగినవాం నిక్కం(బధా౹ యుంగ్గాం కయొని ఉంఘ వుడాంత ని తోక్షనె౹ అప్పా వాంన్నరాం లమిప్పుంచి
యంసు రవత్ప్రాంనికెనె ప్పురం నెవరం గ్గనెాంప రతన్నిక్రైనని చెతంజి చబినక్పాం యవత్రిక్(గాం నదాం నిరంపాం యం బ్బిగలవువినవు ౹ అఇ౹ యంక్కెడికెని యంంచనియంనెక్రదిథం
బ్బి లదివరాం శులక్(బెక్క ఎం ంగాం నలాంంగ దుఫ్రవిక్కదిలం క్షినివాం ప్రవిదికిక్(దిక్కం గనెంగు చూడెరువునె యనిననివరి క్కబిరాం క్షవాం (దుక్కరుశరాం లచిం౦ప్పి

లవి పుత్రో
కాండ పర్వ ||
౧౦౨

శ్రీ సంపాది పెక్క దిక్కువిలాసము మున్ బాలేవహా నలంపుడు మాగశా ప్రాస్యమతి విన బనరక్షా సత్తి మువుగు మల్లిబి నతిశుబాగెని ప్రయోగపకత యుక్తి వాగు మూడా పగవరుపి మూక్తా నిమా

వంబును విప్రు బుద్ధిపితపక్షమున్ దక్షిణ్లా పరసేం దాత్రైపై బలంబులు హానగుగు మచమనిచని విప్రుల్ లేకలవళ్లు పుత్రముహాంని పుజా బలంబవా ండ్రక్షిరంగ దంగ్గ చంద్రముగు

నక్షస భాగ్యము వృమర్ప్రమంబున న నదసంగ్నవారు మదుపుత్ర దువాం దమవహాబకారి ప్రపదెప్పు కిరణంబున ర్ దెనహా వచ్చునెయా తనినంచుపెంచ్చియు

సంగతిలక్షు హాత్మ బనకుమగుమ పుష్పెం త్రయు నరదితప మున్నె యువారు దువ్ వెచ్చి యొక్కనిశితశరాల వెసంగియు జ్ఞాన వుల్లిపదయకమల బమలరన్నిష్టలవియెవు

కపయుడియొకహా దానననిడికిన విరునిపుతాం త్రినెధి యునాండా ప్రమదను నింగాపించిననాం సందుమదియనలని శ్రీకృష్ణ ర్జునుపుపోతపవతం చార్భికపత్రమ్మిర

తోషణి ప్లినర్క॥ కళ్ళనె చెప్పం దే వెకొర్ల పటు(గా విం ప్టింగ జూ చెదెవిని గారక్షా వాచ్చి(గ్రావ చచ్చి వెరింగి యొరింగి యుం(బావి వక వెరాం ప్తొ తెరువు ప్రం జన్మ్మి బి వి కరు నా॥ పా॥ అని నర్క్ ఘ్వాప కరు హాం రరు దల్లన
న పటు ప్రత్రిత్రిర్ యరక్షాం పటు చ(ష్పని కెర్ దష్మ దన్నాం దం న్నాం పటు పటు నా కత్రిస్థాం ప్త విప్రప్రి యాం(బావి నేరిం ప్రం బానా వెం చ్చి తిర్ దొర విహొం నాం ప్తా పటు నిర్దిం బి హాం(జ్ఞానిపర్ప్తిర్ం ప్పం గనా న్మవాం దన నం త్మర్
గొప్తా త్ర దర్కొం రం ప్రై॥ కాం॥ యోవెం వి గార్ ష్పగాం పటు త్మ్ప ప వెదిగా రె పాం కొన్నై నై త్రి వాం(వాం వార్ బి జ్త్రి పటు ఘ్నాం వధిం చ్చి నేను విగాం వైతాం బ్బ్రిర్ం బబ్బనై రిం చ్చి యొ(నై విరిడ్ దొ యాంర్న పటు న్మం
త్రొ ప్పి యు వినివెతెం చ్చి తె పెం లుపొ(వి హ్నే తొ దర్న పాం దత్త గాం కయంగ్ని ప్టై త్రై కం ప్తూ దచ్చర్ం బచ్చి నర్క్॥ పా॥ ని. లువిాం యాం యుక్త పాం హై నై కాం పటు అని ష్పిష్టు నిబనిం ప్పం ాం(వలయుర్ వమ్రై దనం చ్చి వి
దివెన వాన్ర్ బూం బి నర్విం ప్తు హిం. బర్ ల వెప్పటిర్ దన శాం ల హం ప్తైకొం ని నా హై రాంక్ నాం ర్పుం ప్పై యాం(నల వర్ బాం డ్డి నే చావిన యూం యాం సాం వ నాం న్నర్ బాం ప్పం ాం బాం ప్పి దు న్మ॥ క॥ కాం వు

కవనంబ్బనిరా యుండవృత్తినత్తరిక్క॥ బలుసావుం । తునకృమారు తువనెం బుబ్బినెంత్రయుకొంటి యుక్తినంభ్రా వితుమైనవాన్నితలపాఏక యన్నగుం బాడుగాదెరా వానినా షత
మ్ములకునజి యంత్రాశంచవృత్తియాలవిరా॥౮ వెరవా దరింబుం దగటనె యన్నిర్కవయనుపెల్లినపు చర్క॥వ॥తగెనతరం గ్నుచెక్కినెనుపొన్నెరుం । గజరుచెప్పెగాం బుర్క్రదగడు దురెల్లిఘంనైజన
తిదినవుతవినువ ఫ్లిగాకయుక్క్రబగతటనగా । యి తంప్పు విగపాం బునంపైచతగె బినైచిక్కిక్ర్నాగ దువిుశాంనపెం శాసంగువాలం । గవానవ్రుంబుం పుంవెంత్రౌ యుక్క్రశ॥ అన్ననతం
తిడియకదకం(బ్బున్న జెసంరం ఛవృత్తియబ్బ ం బ్బనె రుంగ్గధియ క్లిగవిధికిషునెం బ్రజావతియుం చ్చైవానవుతువచరి తరిన్న॥చ॥తెరువున్నక్క మెుంనిత్రు షదెప్తశరాంనన బాంగా పాంనైర్మ
(అరవులుఢశన్నయు ఏకుం బూన్నిగరుత్రు ఊ వావెలక్ష్మిణా॥వరజు దుంఢిప్పిన్కదను బవగర్కిశాం చాంసెగాం బివిండ దాకం స్త్రైరయంగుం బాష్మనాన్కను చుర్నెత్రైసనాత్రి

వం క్షా రవైమున చెక్ భుం బావల ఠాం ఢాపి కేం పువుగ్ బాపిం ష్టం గా(౧ కర్౧ జా కేప్రా నరవైరిక్షా నిం సం త్రినరి ది వుబ్బుం ధగు చవ వన్నం జం ఘం స్న ఘ డు కు మాం(రక్ష వైపం బూం ము బిందుగున
డి(శ్వరలము లుగశ్వారిని త కరసం ష్టా చు లనుౘ చౘ్రీట తన యుం ష్టా ఫైత్రు వి ఘ నిర్ కఘేం బినం డిన్ర బాం నాం బాం(ల వరి ఘ్రతాం గ్గం ఊరు ం గనిలా తతి క్ష్ము లుని భ్రకిం బ్రి గ(వ్క ప్ర ం
బ యుక్ష్ర త్వెన్ బివిక్ వాకనిక్ష్మా టరసం బ్బి వైకి హాం(పా పలవు హ్రౌత్ర వహ్ వుయసవు క్ష తి ష్టైం గుర్కార్ గని మాం రా వైర్ ౘన౧ బతం హా రిషా తసాం యా నవుల షైనలు
ం క్షా రి లాకనై దాం న్నాొ్రపి తా తయు రింక్షి తా ం గడియా ం చెబిక్నయియు క్ష హు హా హు హిరల హాం(ప్రి తాలబలం బివక ం ష్ఠైకిని హే త్ర యాగం బ్బాసెక్ష లా తరాం(రతిసయ
లిలం త్రిప్రికడియా య్రా(పి తు తయుభాం న్నైహాం గడియం ం చెబిక్ నయము క్ష చు హా బ్లి బిడైవ్ర దాలబి డిగ్రె శిక నచౘ గి౧ తిష్టా హిగలు హాం బ్బి యా దతం ప్రి దాం క్షనిం

౧౦౭

నని తేనా జాం ధను సుం। బోవం నేనిరాం గవలయాం జా స్త్రానియత్తం। శైవచ్చి సాంద్రవేగ్ర ముం। తా వానిక్తి నిష్టి లున్నం జా తురవచన ము లినుత్రుశ్ర సునేనుం జానిత్తునెనాం। పగచేనార నిధిలత యొన్న
ఘంస్తు లక్నైనే।దెగం జూం తుంగాంకే విడెచెవ। వాగుత ం గవెం బూం వవెష్టిసాంక్రిచ్చి విస్తాం౺ంతొన్న పెవావచ్చినిదెడాం చివం వెయ్యిశరాంధకాం రవెం। తిరన్నసం గాంనక్రం ష్టదివిడెం తుక్కానే।న్నసం
ం జూ ష్టి ము ష్టిచాం౯। వాక్క విపం యెప్పి తూ౯రణా ము సాక్రాంనిసిదాంగ బూంని యుయౌటి౯।బొక్కనిబం ష్టివైని లుముచ ప్రుం విదపూనె యం ం ష్టివాం శినెన్సు। నె।తాన్లిరాం ము ఛాంనాం సం
తింత్రెల్లి యూన్న। దశ్శము ఖునిం జూం చుంసురల చం। ఢ్డ మున నాం మ।నిశి తశరములం గాం వినెద్న నన్న ఘాం ఢం।స చ లున నన్నారధిప్తు ఇం చుం చు వారు। శక్షు।ఆ వాంపం బ్బినెనెక్క పెక్క తిరి
యుశాం స్త్రాచెన్ని యూ౯ని ప్పి యు। చూపి వి౯గేళ్ళత। నా ప్త్రు జం బ్బినుక్షివాం సాం వం బచ్చిన౯ ఘూం చియూం।రిష్టు వెక్కి౯ నేం ప్పత్రనయూం ర్త్రి౯ యుసు దుం౯ ఘూం పొ తుశ జాం ష్టా౯ బ్ర మ్మా। బూవ్రా
తిప్పలు నీ లు వినిక్కనను లనిప్పు లు లంన్న నసున నిపనం డనం తో ।డైప్పంబలు క్రీం తేంగానేకే। యుపెడీ యా నిక్కె పాలు క్రోని తదను రూ సనము గా౯ [illegible]

౧౦౭

చిప క్షిరవ తనూ షత్రుణ్ణ । మాచక్రవచి యంగ్నమ లచెపిలం బచ్చైమి పంకకేకప్ప తమి హాం వంచ తింసె॥ కళప్రతేతం చికవిమచమస్నే త్రైతుం పాంష్టం చైత్రితె రాలపెప్ప రికమున్ । గౌరసంక్షిదాం జ్ఞనె లకటు ।
నై చగ్ని నశ్రిం గ్నం చుం గౌవెం ఉంటు ప్రమరంగ్న నం॥ కరకు శనది చాప్రగాం గ్నిా ని । యన్నశభా బానుమ దచ్చపాం ఘంస్తై శాం । స్త్రాం న్నతి నాం చిద్భ్రమరెగాం ఉజి స్నంతెం తక్రదమిని కాష నరం భమున్ ॥ పం ౧ అవని నాంయు
కనం క్షనాం త్రమ వమ హాం ప్రా స్రుం బ్బినంధిం చికంగ్నకవతం స్రుప్రశ లంగ్ని తియుచికమచ్చం బ్రా ంకం న్నన ాక్నభ్రభాం । భ్రవగాషం బ్బి గం జెశి త్రైజినమ తాం సం లక్షితాం రున్నె త్రైలి
చగాలం గపాం లంగనైకాం త్రకనతె వా బ్భాంత్రి కాంబి ల్లిం గాం ॥ ౪ గ॥ ౪ అసురపాం బచూం చి వేసు వ తి సురయు దివ్ వక లమున్ని గాం గ । వచ్చియలక్షమాలం బాధిపించభ్రుమం బ్బు
నమాంష్ఠం బదిదెన కెపెం నంగనతన్ని క్షి టి లనిశాం ౪ శాం ౪ యాం తం జంత్రు తి హం న బాం మా చలుపై నెపాం శెబిాం తాం త పాం । థాం తం ఫ్టాల్లి వ ఢిం చైనాం పన భవ ఫ్టం శం బ్బినం ద్వైప రక్ ।

వెతిప్రేరంగ్రదలంపి రైరితిజగత్పై ఖాని తిగాంధిష్టుని చెతర్ జొప్పెంగులంబ్బుతెజెవులు ప్రతిష్టిం పుంగ్నంగానబ్బివెం ॥౯॥ అనాచాంఫ్టైనాకేనం బ్బినేననిమిసుతెతెం ఛ్చిరస్యువరానాంభాళిచెళ్ళి
నలోకవాంతపరాంత్రవ ॥ వునేకడవెంచ్చితిఖవెం చాటవు వరంబ్బినినెనాం ॥౯౪॥ నక్షివాదోరాం చురం బ్బెలనక్షవిచె ॥ రాంత్రవునకాం వైక్షిరాం త్రిభారం క్ష్టనం బ్బిదినాం తసప్రుత్తేనవు వురివిత్ర
భక్తి(నాకుదయాన యు వనియెం నక్షరవరాంక్షా ॥౯౪॥ వారక్షాఎకెంపెం చ్చిచాం గారవెపెం సంగంగ్న నక్లికాం చుతవానిపెం (ప్రాంరత్రునా నవపర్వు (బారనాంగుంరియుం చ్చిదివిక్రింబా
యురిట్రితిని ॥౯॥ తె ॥౯॥ అఖిపు వాండతం. లక్షి యాడ్ ॥ వెదాం చితనిక్లిలవాం నక్లెపితవునక్షిత్రాం దయావం వాంధియాఖుం శై(దావవకవర్ధనాటు లకన్నవలని తలంచునక్ ॥౯॥ కతిపయావరివార
వుతాంనతంవెగతునైవంబ్రవెంవవంవరన రెగెనం(చ్చివధక్షకక్ష నిత్రాం (ప్రుతవాంగువాంక్షికెవునివరాంత్రువంవునకాం నా ॥ కే॥౯॥ అంధ్ఫ ఫ్యాం గతప్యాం బాం(సం క్షితుప్రెయాం

ఛై యాశకృపువరాంగాశం బట్టి హైవెవాలకం భిరచేక్ త్రుష్ణో తునస్నా వా శోవులతోం బల్గారు త్రాపాం వుచుర్యగ్యయుషి లశిగి హెవి శ్శరం గనితష్టాదాం బట్టి బాం బట్టి యుత్తవాం
గ్న వుననం భూం వణా వుణ గవె నలు యుకల థో వునాం బ్రిణా తాత ఞ్చి నా వృపాం లసు తులు వుయుచయతిగి చికథుం గ్నలించినశ దేవకలు లాత్తవుయుతకట్ట వూం శల నై వ్యా గవుయు వెయు
గం బట్టి నం గ్నడెయు హోం ధుంగశాం గ్నాషు లక్ గవిొల విం ప్రు గం బు వు కల్ బాబిశం బాబిశన పూర్వబి లోకనవూం చశం చట్టిం గవృగవు వ్రిదు వెశాం ధిన బ్రి లన శ్రా
ం క్షాశ చెప్పంచు న చవిక నల్లి లిక్యచయ తన్నం గా ని యాం పునాం తని కె తవు తునె యు హోంగ్గి ఛ్రి యా ఞ్జిని లైన భవ పాం ఞ్జిహోం చిచని నుఫ్టను బ్రాంధవుయు నంగ్గ రాం గ్నణాం బట్టి
నవథియుం చ్చిది ప్రులక పూర్వవు హోవ్న వవూంచదిం చ్చి వాం రనిన్నె పవాంకు వచ్చ వవ్వ రాం ఉ శిరాం బ్రివుయు చెయయు చుం ఛి తిగి యకయకి వుయు ంగాం యు చలసు ఖవుయు న

౧౧౦

నేరెం త్రినె ంక్షనొ దవ్వు తగ్గిం క్షవు చం ష్టం బ్భిగవు ని౹భ్భిం ఘారనొ చూ క్షి యా దవం త్రి తియొ నచ్చి౹నొ౹౹కే౹౹ఆతం దొదనొ లవణొ యు క్ష౹ క్ష్మి తి యొ దొ గం గనల్లినల్లిం దెప్పువుకేం చా
వితొ దగు చుగాం ఘల జ్ఞా౹నతి జాం ఫ్టి చొ నెం జ్జెవుని జనం బ్బిలి లొ నె నొ౹౹కే౹౹ఆత్రె వవు వుక్కెల్లియొ దలనొ౹విశ్రుతవుని దొరొనొ లు భు వినొ తహైవొ౹ఙ్ఝు త్రి తి పెం ఖనె దొ నె౹ద్దొ
శ్రీ లుం బు ఖకు నొ౹దొ ఖ్సినఖినగం బావ నొ౹౹కే౹౹ఆ ఖద్దం కృతి యొ గవిం జెరి౹యొ త్తం గొ దొనవం త్తం త్తనెగ్గలింపుర మ్మని శ్చేరలు చెప్పిన యాం౹డెగొ వు౹హైనరొ వొ
యొ గొ వుూ చె వు లొ ద వి నొ చొ౹౹కే౹౹నె ౦ బ్భిగం నె ఘు నొ లప తి౹చరితం బబ్బి కొ కృ చొని జ నె స్టొ త్తం బ్బిచి౹గరంగింపుం దక్షయొ త్త వుం౹బొరయు చొనటినవు వృపవి వృ వృ దొగ
త పెనొ౹౹వొ౹౹వొ రొ నొ వత్తువు ని నొ ష్ణవి హ్యాని జ నవ్వొ కృ త్యవి ఖ్యొ తి నె౹గసు రి త్తాయుం జైతు సంగ్ర వొం దలి వు బెం గొ కొర్క౹వ్ స్తొ వుగాని తు చ౹గ్గ రం బొ బొ వం గ ఘూం

౨౨౦
కరాం బ్రహ్మకుశ్రేం షుంభువు నారాయణం కృష్ణుం ద్రాక్షిరిరి చిత్రములు గాలు పక్షనావచ్చి విస్మయము చితవున చితములు నాకన్నెనింప్పు ద వారస ౪౫౪నొవుం డునల్లీన బినరగ్నం వం లికె
బ్రినం జెళ్లున దశ్రి దాం బూదివన్ యుం చినన్నికిగం జుష్టిము ం బాం కి యూన్ని బ్బాదినాం ట్రాం విష్ణుదేవాం ధు ఝ వయు వ నం బ్బిన నైాం చిన్నం గాం కరాం బ్రు లక్ష్మీ విష్ణువం బ్బి చూప్పు వరె
నైవలమొళ్ళు పతివ్రతాం రచన్యాం ౪౫౪౭ని బోధించి వాగానె తెన్నెడిదివ్యములలో కేశ్వరుండతివేం బ్రినిచినాత ంచు బ్ర తక్క్ర జె న్ని వు ద్ధ రపురవులాం బ్రిన
ంప్పు దనైం పైనాం ౪ర౪షాం నాం వ ది ఖ్లితమ్మ లు ం వానుంనం వివిధ తెకాం రక్ష్మ నిరతులై ట్రాం నాం వి శ్వ న బానసుణ్ణా స వా వా న నిలిబా మ ది నన్న యో దన ౪౫౪ వ బినరు త్రినె త్త
కాని బాన పవం ంషాం కవిష్ణు వాత్రా త్రైవచ్చినరెం ప్రేమం ం బిరము వాని వినాం యున్నం వానని బ్బి వాం ఉచ్చి వు వాేహ్మ చా పువులు లు భావనత్వం గనె బ్బి యె బ్రినబ్బి

చు తాం ప్రు చు క్రిగా వు కు వెం తు చునైపురెనిం ంపాం చు చుర్ కవుకు తన యుం ష్టె శ్యం చేశా ది గాం కుం పుండిసం త్రా సం బుబి తెదెసం చాం ద్రిం ని యుర్ బిన్నాం చుం స త్రియు లవత యా వెళ్లిర్ బూం డం డ యిబ్బిం గ
ది ద్రచస తెనైది రికిని ఫ్లిసె యుం వాం శ్రీ తాని హం ం బుబి శాం కాం చు సెం (దసవాం చుర్ బి బు వాం ది రాం పు చుం బ రి తాం పం బుబి బెబిం ప్రిం గాం క్కన క్కాం బు నసం గాం తసాం బు స్గాం లం బుబి సం దసవసం బుబి
గాం విం పుం గ్గాం (బాం యునై దుం పు ధ వ త్తుర్ ల (బూ అరిష్టె శిఖిం బురాం వు బి స చ తి యు సు చుసం కు బుకు యు బిబి గ ఖ్గనై బిసు లకెపు రికిన్నం గాం దునై ఖ్లినై (ప బిసనై నై లన్నసం వాం ప చుస్సు
ప్రి సైం న్నాంకదిన్నై (డి బిసి నికాం యుం త్తు నిది ాయు ం త్ర యు ఘాం చ తిచె బిసాం వు దిక్ (బు ష్టై దు సైం కృ శం కృ యుదిపాం బు వి పాం ల విు బాం ం చవ్వ యొ్బి వుసాం కుకుకంతెం యొ్బి డి యెం ష్టు వాం యుస
సంది తనికిర్ (బి యుం వ చుబిన ష్టి గాం (ని యుబి తసన్ని చె బిసాం ని యెం ల్లి బిసం బుబి బుం బూం చుంచుం ష్టం గాం (బు యుబి స త్రాం ప్రి పాం యెంచ ది చాం స చుబి వె శ్లి యుం నై ల యుం త్ర తాం (ద

౨౨౭

యశ్రీమన్నైత్రిన్ ఏతా డెవాం కైతల నం చుట్టిబన్ం ప్రళాం పుత్రైళకే ళ్ళహారలు చాలె చాచానే బదేనే ం(వెరొగచ ఘ్యాం పాలవస్త్రం ఉెప్పచొండన యాక్(బాకెం బాకెం బూం చాచాం బిలుచాచాం(

బకెకంఘన్గాన్యాలు చాం త్తైబ లువెదనతాక్ళ కళ్ళవున్నంత్రయాం త్తయాం నవినె(యాన్నరన్ం యకందవత్రి దయావూకం లవునన్నాం(పన్నకరజాం వ గాంవునవిన్ననగుచాం జక్నం

బెష్టెవెరవాంర యాంచాన్సాంళషైదవు బాం డెవాం త్పులనకె ఖ్టిపవ్ప త్పులదవ్షు లక్ష్మిన్నిస్తాం డివుని ంద్రవు ఖ్ట లరయం చప్టినం చిప్పిం గ బుచ్చి వాంకితాం(న్ాం చాళవస్త్ర

యాన్నతరం గంత్రయాం ఉెప్పినన వ్యున త్సనక(స్తాం దరవృత్తిని ప్లినికి(యాం దవిననక్కులాం గ్రనజబాం తిక్ళచళన్ను తయాగవత్తన్నం బ్బినకలికి న్నవ త్రిక్బ్తి

శివిసురత వంపం(ప్రిత లవున గాన్నెన త్రైక్రన్ని యాం త్రితవృత్తిం వెగం గ్నం త్రెం తబాం(చితస్నం బెనెనరాం జు లు న ం జె యాదరాం పరిపాం చిత్తాంక యా(పాంకతగ

సునాయుసవ్యయాము నంభ్రునందక్క విరెంప్రాణాతులసు౪ఱ౧యుక్తైయు వబిశూప్రాణానంతిప్రుతునివగు ఘూబిలోనందె। త్రష్టాగలునిష్టస్తైదపవుపారక్నైయుచు
సుంస్నపాంతిపాగాం।గాక్ష్మాదెవపటైరవనఘు ంష్టగుని తంపుబాయుదెల తు(కృ)ష్ణునంబాంఘటైని దురైతవుయిప్పపచారవటు వెనపుఘటైన౪ఱ౪హాప్రునెంషాసార్గియు
కాళీముతెల్లివుగాంగబూంచిసం। ఘావితనైన చిత్రముననపాం యామాల్మా యంగంగన్గృబ్జిషైనా।శాపలయుంబప్పి నక్యుకవుసెంత్రవుగాంగృపంగాం
కృష్టాకకర్ని।చెవద్దియుంష్టుకొన్న ళిశుచెతన త్రష్టారనైల చాపదునూం౪రగ౧అనరుండు హోంవులరంగన।జ్జినపతిలక్ష్మణుని ంబూంచినయప్పనంబనిపి(ప్ర)నిసార
తింప్రుతప్రాతు।తసుపుచెగర్కెంత్ర హాంప్రుత్తైలద్రాకింకి౪రగ౧అన్నిచెప్పి ఘరవులుండవగనా।తన్నింబూరవమునని లుపుం బుంచ్చితనదుముహోంప।త్తిరనఘునలుహేర

ముకునమ్రతాకాలమెంత్రో మొదలించెనది యము వసల నేవచ్చేర్ ॥శ్రీ॥ చాపంబుచిర్బది బాణాతూణాయము నవయుర్గాతాన్నియముర్వత్నయముర్ ॥ ఘోరహాలంష్టువిమాం నరత్నమయుపయుర్బా
జాన్నెమెతంబుబిన్ర్కైబింష్టుర్దిగుమాంకింబుచివయు నులాంకార్దమయున్నె యందు॥చివాచంబుబులుకెరదివితలనచిర్ంచ్చైర్విశితాం త్తాశ్లై॥గ॥వాంకిది త్తానిన్నట్ప్యకలవంశవరుదు॥
౨౨౦ శ్రీపుకంబుక్షిశైచరఘాంబుపదగంచు॥వుస్వప శివముదిగభిగవయునకంనైంగి॥యాంష్టిగలయార్దవపచ్చులనకన్నియరన్ని॥చాంచ చాంబయుక్కంచువిన్నంచంయయ॥దొచితసంప్తా
షకాంబుబిలానకింమంచుకి॥ష్టాచాంవంలనిల్లిన్నం ష॥ష్టాచారంష్టితివిదస్త్రత్రశిఖంచ్చైనం॥క॥ అత్రకవయునంష్టంవాంపుర్నవిత్తైరంగానవయునంలులాన్నెల్లినంగలయార్॥
బిత్తానంహాంపచంగునశ్రీత్రంబుబినంజాంచిపాంకివెదున్నంచంపచ్చనాం॥క॥ అష్టయాంపుజాంబిష్ణిపు॥దక్షిణాంమునఘాంబిహాసంపదపచంవయు॥న్నరమ్మయాన్నయాంచు

వచ్చి నం(దపుణ్యాదిపుణ్యనదం వగపువనవాడిం గపరశన్ ౹౹ అంజానకకాంచ్చుచరువణ్ణితాం ఛ్ఛవనంబులతొరఘ్యాము చాం(శ్రం ద్రవము ఖ్యా న్మరోగ్భిగిరులంగాంధులు రెంపుత్తుంద
నిబిత్రెలుచాగ్ల్లిం ఘహాంతాంశనాంచాంలిన క్షెవములనగబళించిత్రొంగ్గచాం(జ్ఞెం భవముస్వాంత్రినెంమృచాహాని యాణితపంబునిశం తా చరెంప్పుంగాగ్ధకధకరి యాంల్లిల్లిన యాంచ
ఉరికిం(భిన్నం చానిరాంపిం ఛ్ఛియాంతనిచ ంభవము దవనె(ఘ్యానవములనెరశవై త్తాంబిన(చానుదెంత్రుతముచెరనరికెనవంఘ్యా త్రిమెయగ్గ్రుచనెతొంతేంలంబునెంబు
జిపితెం(నాం వంచ్ఛెయాణిదెతపంబునకను ను లిశ్యైనిరాంపిం ంచినతెచంగెజిదివమొపెనుక్యలైనాకునికెవచెప్పువరాం౹౹చ౹౹ అనినంఉపహ్టి యుప్పినవాహాంత్తుదాధించి
శికాంత్రుయాంనిం చె(నునవినుశ్రంబునకు ేసత్యతాపవందత్రువచిత్తవృత్తినె(ల్లినితరసాంఖ్యవైనతపమునేగెనెచేగదవెం నితొడెవంబునకు జనత్ర్రుకస్తమునగం
+ త్తి

౧౧౪

బారివు వికార్కినిబాం బ్బిచెబితిని౹౹ఙ్గాం విని భూం వి ఖ్యం ఫ్తెం వుని నాం యంశుస త్ర హాం తోపదెశ హాం(జీం వి శవం బ్బి చిత్రవును నై కొనే నబ్రైరాం వ ంజిగాం తసం బావ నె చెని సాం త్రివు న్నాబిస
వయం ం బ్బిగు చాండ్లిని ఖ్లి।చిం తాబవశద్వెయిం జై వృపథృ్మవుని చ వుగాంవలం చాచిచాంనాం।చ।తనయశవం బ్బి హేంచికొని తద్భయుడాం నంనంవచ్చి యెంత్తుంవి ప్రిని యాం వలంత్రశం
గవయన్నం బాకమెన ంగ్గిన ఖ్లివయుం గనం ం। నొంనం చం వుని శ్రీరాం నంషం తిం గ్రాంరతనైననం నైం చంన్దాంం తం బా(గ్గిని తల షాం యం చం ంప్త్రైం గ్రీప యుం ంద్దైవాసయుం
చం ం బి శంబాంవు చర్శ్రతశంస్థా తిశ యం ం బ్బిర్(్రి బరిపాంలనరతి యంతెన ంగుప ది యు ల్లివు లాంం(దిరిగాం ననిశ్చయం వును శర్(జోరజాం లకతలం ంశం పాం లిసుం ం
షోంనం ం బాంవెనం కవెతంగ్గుపది యం చది ం చెప్ప యుం।వది నివిచిత లంం చ్చి కొంని యం వచ్చుం బ్బి నంని।ప్పుం ది తన్నితెగం జూం వన చాం।పు వాం నై యాంది ప్రశిష్ఠ ప్రాణం

జినుచానా ॥శ॥ తలనం ష్టిగించ్చి చుంష్టుం గ। బవివిని యాహ్మఘరసం బచిపానవమ్మ దాం। వలకొను ఈ గాత్రున్ని(శ్రీ) దా। నలవావి ఈఅం చెర దాటు తెగువనలుగలపదామ నలు॥వ॥
నరనాథం ఛ్త్రిదా వెపికెలకుని వినం ప్తైన చిత్రం బచిసుల్కిరచావం బచినం బజెక్రొ వ్రిక్రొనినిచ్చిం త్రాంత్తానత్త్రం వ్వస్సుక్।శరణాంథ్రక్ఘ్ర వెరప్పకాది తన్నివోర్స్సం రంభశాఘం గ్నొవ్తై।నెరవాలం
బచివరి త్రక్రిదాక్ వెరెకెరె శ్యాహోనెదెన్ద్కిత్ర్క్ ॥గి॥ అటదా కలునావావహ్నవాన నంబ్దిల్లినం। బాదివెత్తు వ్విణాఘు లుచెలం న్ని వాశిహారాదిదివిజులం త్రిశిశ్త్యం బచినె।
నివిదినం స్త్రిత్రిం చిరెబిబి బిగులలు బగ్గువార లురాంవుతొ వరపుంవంశచ్వజొత్తవు యుత్తజొథనుం। వేరకిం బాంధరాన్నిగతి నెంగ్గేత్ను కర్మవయు వెంచ్చింతొవయన్ని।కొకెనదాట్లాయి
చైదవుక్రాన్ముక్వనంబ్దిని నక్ ద్రిమెాంవవెపా రంగవిత్రు బాలు బ్రతుకాంధరక్షిరవాన్నాయం ష్టువెం డిన్నసాం॥శ॥ యాంత్రాడ్డె శాంత్ర వయున్నవిగ।త్తప్తానిాం నింజెస్సిణివుద్ధ్రరతినా।

మెనవంగవర్ణ (శ్రీనిం బలిగర్భం చవి దా (దెవి భూప్రవితము చెప్పంగా విని కృతార్థులై తచిత్తంబుత్తమైన శ్రీవిష్ణువు చరిత్రంబు వినిపించెను శ్రీకృష్ణునకు దేవవర్ణులు కెవలు పుణ్యతపము (శ్రీకృష్ణు జెప్పవలె
తం (శ్రీకంఠుపెన్నైనం గలదెవాపు రెక్కై నేర్పి అని యడిగిన పతి లజ్జు (వర తలం తమ్ముగూర్చి మహర్షులకు వినిపించెను దివ్యమైన యాత్రావర్ణము (నన్నప్పుడు వారు చెప్పెయుం గను నావరణం బుద్ధి యొక్కరు
వాసంగియు బలిని దానవిభుకు యొకదివ్వె (వారం వం బాక్యాలని పోంత్రనంబునందుంగా ధర్మమును బోధింపంగా వచ్చుచుండె (నాకాకైరం గచెప్పినాం తతమున (శ్రీవాచితము వా
జన శత్రువు (వమ్మన త్రివిక్రమ లోకమున కరుగం నతిక్రిష్టా దరప్రవృత్తినైనం గంగంగ్నాం దనలోకా హరిహరాదులు ప్రైకాం బుద్ధిం దనగర్భమున దేవతలు కరించి దివ్యదివ్యపదదేవవ్యపు (నిన్నుతింపుం బదగు నదియొ
మెంబడ్డ (దెవతలు బలి పెండిన దేవ హితము (గెలిచెంబడె యాపం ని వితానైలి దాటిన కొంతయు కల సాధ్యకు రణాంగాం (బలి సంతసం. ము హితుం బెల్లిదెవ లెం బాగ (త్రిలో సముచితముగ
దేవతలుబ్బిలి దాపసపరుడు (శ్రీవిష్ణు చెప్పు మనసింద్రునకు కళ్యాణ శ్రీపతి వాదిన సంపన్నమయ్యా బిదియుసంగ (గర్భపు వరు నాడు పు నిప్పుడు సవిలు లకంటె రమణ్ని విశ్వా నిలిపునంబై

౧౧౨

విప్రశిశేలుచైతన్నుం(బ్రి)ప్రవిజ్ఞయాన్యాన్నవుంగ సహాంత్వెతవలంబెనిస్తాగ్రచగ్రతన్నివిశ్వమైమ్మనే బ్బిప్రవాదాతిశయాలంబునినం బాంక్షంజై నిదాలయ్యిని వివహసంజ్ఞగివిజ్ఞనిదెంనాంత
నిత్యావారిదయు(వాం పార్శ్వవైం(వానఘుంమునలం ఛన ంశవ్రనియాం శ్రీవముడిశుపలర్వడియ్యవత్రీనిమునశశిద్యంగెదవము వృష్టాంవెనివపగర్వ దధర్మెహ్రుచ్చుఅనుచుంవివాంనచుండునేపు
వననృరనాండుం హంపప్రుప్పరంబ్బిపైన సుగవాన్నంబ్బిచెనెనవ్ర్తితాంశనులుర్భడినియాంమ్మునింప్రవహాం(జనపులం తృప్తింబాంద్ధివఘునత్రవుధర్మవిధిప్రుదువ్వ
ఖాం(తనికైతేంణ్నంచ్చిదాంంగిరంచితంబ్బిగన్నంయ్యిపింంగాంచ్చిరాంవుమునాంగ్రకగ్రతం దఘ్నగవహాంజాంప్రుతిపాంధనక్షాంశలమునరాంజువ్వసం త్రిపితవర్తిహయుంజెర్షియుష్టినుం(
నతిపయనేజ్ఞాంజడినిత్కొంతుహంబడ్డైమ్మతేముఅవనిదెవకంవాంలంచాచునకనివవృంత్తఖైదంబ్బింబాం(ద్విపెకంబ్బినవర్ణనిళ్ళాయముస్సంధిస్ర్రీప్రతిశాంరక్షృధిదానంబ్బినవాంరి

తమంత్రినాత్రవేం ... పుడదిరామముమున తోవిభవాంబ దంబుగా౯ వచ్చిన దంవిని తిత్తైభరతం వారపుంనం జనుతోవనల్లిని ల్లినేం౹గకుణాం విధేయమంతి త్యాపోగజాం జైననిరలు విశ్వంభూ౹జనము
నంచె క్షూరప్రనరనం క్ష్మలవుమాం లమునాం ౦ త్రిపి క్షైన౹ క్షైనప్రతోవెలియు౦ జ్ఞానదిరక౯దావతంగ౯౹వమమునం బంపుగావ ౦ పునననంగనిగిఅన్నేపయున్నవి యమిక్రొనం రాఘవునకుక్రా౹ఖిత్రి యుజ్జలని యాంబ
త్రిసభితి౹యాం ధట్టవుఖిమాగావనక్షేపెధ ౦ ఖిప్రా౹ఖి ౦ బన్నిదాంగి ౦ జై యమువాధిపని వుచ్చవాంఅనా మార్కవమ్మునివాం విన్నైకొని మవిరాకా గ్రైనరు౦ జ్ఞాతధి౦ బనిచెక్కా ఖులి
విప్రక్షేవిమానాం ఖ౯ధం౦ షుప్ర జెళిబడిగనం౹ఖినం రాగం౦ బడినవిల్లం౦ బంప్పనతం మార్కవా జ్ఞానచితావం౦ త్రిజా ౦౹బడినరిం౦ చ్చెకనేలా వనికదనచిత్రాల్లానసం ౦ చెవిడియ్యాక్షజానపతి
వశిష్టుము ఋషిస్వర్గనలయాంగ్ల జ్ఞానగాని లక్ష్మణాయు నిబుధ్రఖు లక్౹గనకాండవస్త్రయుతమునగన్వెకొకంబో ౦ బనిచివాయాంముని విచె నియమతముచ్చెచ్చిగిన౹అదెనా తరమగమ్మైమింశా

శ్రీకృష్ణ సంక్షుభం బితుడగుచున యాజ్ఞకదెగి॥ చ॥ తనుంగని భక్తిప్రేమ స్నేహదయుం దమ్ములంగాంగి ఎదిర్చి యాత్మపత్రిక వెంగింపితమ్ములనఁ పంక్తినపాపుతవాచరించిత్రిప్రద్యుమ్నకరబార
ఖాంబనము దావహము వైకొలువిచ్చి కొంత్ర నియునక సుబాదిన వక్రలం బాష్మని భాంప తిన క్షాదం బలిన సాం॥కే॥ సమయకవజెయాకవిబానఁ మువదయగా క్లివినైందదా రక్షాసం॥ గ్నము సం
దగం త్రాదృష్టపుప్పొగ్గు ముచితచతురాల్పిపదెబన [illegible] ంబన్నెలతో దనుం॥కే॥కే॥ వాసు బావతి తాంసం దమ్ములు(బనేవాంనసరంజ్ఞి నాంక్షునమ్ము వచరితం(బ్బినన్నెల్లిలాకేమలుం నిత్రకసా
యాంగని క్లి ప్రాంబురాంబివము నదావనం॥ నె॥ అ॥ ంత్రి నైన్నేనాం దయంధాంసం బాలరాచి ంచిధర్మసంత్ర స్నైనతత్రాంత్మాతినం విపుణుచక్షయో త్మా పేరము సూ॥ రబనంని ప్టెలది తొరాం మన్మపతి॥ చ॥
త్రతోలలయం ఘ్టెంపెంచి యాసంగాసంతికెక్కినం బస్సాంయమ ప్రతిహాంతప్రుత్తింజెయు నృప భావముగాంరవ్వెం ంక్షం చెంత యాం(పిత విబిహాంసం ంబాం దసవిశేషసమువుమమెంది ంవత్రియాం(ర

కజ్జ భూంబిర్లాగమున యాజ్ఞవాధమా పారవిశవచ్చా యితం బబినను సుఖియు నాజెశియున్నదం జేటి లకుం జాలిమంత్రతంత్రాబితము గుడకు ధత్రుతం దానరి ంపుం బాణాసేఘాం । పతిప త్తిన్ని ల్లు మల నం బబ్బిం
తెలిసివాం । ప్రతిమం ఖా మంగాం చిర్గ్కొని పాప్తి । శ్నితశైవ మం లోనన నాం చితైళ్ళి మహా పెన్నెదిగుడుగునాం నాం డెకసవారాం గతం । వైనవిచిథబీన మంలుఛ్ప్రభమ త్నం బబినన స్మాం ధించి తత్త్రమం చితాం గూంనది ళి
లసం బిదా ప్రయోబీ నలు తనచనలు ననుగుడుగుతి ష్ణంబబివస్త్రము లుసం ప్రన్నవారణాలు బబిరం చిరబహాం మాంణలు లు నన్నశ । శ్నిర తినెనసం గురువ యామున నక్షరప తివి ప్రస్నా ది
2 నేపైరం వంశనలు గుడుగునరసపలనంజ్జమా లోం । త్ననమయు వెవెరబహాం లకవకము లనవెజ్జింబిరఘు పరెణ్ణా తాం । సం యాప్తి మినవాం లకమై బ్బిం పైశిష్యవర్గము ల లరనాం గుణగుప్రితి చాగం
బబిచిత్రము లంచెం పూచపాం ప్పంగని ప్లిచె ల్లిం ప్రాచెతను దస్మాం ఘం బబినకలశిష్యయుతం బబి గవచ్చివారచింతాతమయపైనరాం ముని యషాహార్విధానముశాంతస్సం ఘని । తా

తనలనంబు దానె చెరితం బునగు వెల్లినెరిం గ్గి వలి ష్టై శ్రైఘన ఘ్నితాం తనయాలలం బ్రితి స్వె (వెం తం ష్టైపి వి చి వాం రిరి ప్లిని ఆబ జా షం (శ్రేతరంతగు రఘునం వ్వనం (చెతో గతె డివి యం ంగోం రు చిత్ర
వటు త్తా దనం ఘ లఘు సెరాం రస్యం బుబిం బుం నెనెవ్వి షవర్ణార్వటు లం ఋవాం గ ధృ (త్రి యాల వ ష్ట రాధి వ లి చి త్త వటు లాం (ద్రు తం బాం జాన ఖ్లి గాం (౨ యం దన భ రాం గత వటు నిం (ద్రు నెరిం ద్రూ లి పాం లెక్కం
గిరాం (వాం రాం ణాం వు ధిృం బాం డం దం స వాం హిం తవాం న స వృత్తి౨ ఫు వటు నాంఘని ఘయాం గ శాం లాభ కం ఢం బుని నం ఢ్లం బాం యు (చెరవు శై బిాం వ లాం ఙ్గ న్న వం రెత్ర వా వటు న (రాం వాం చె వి
సెాం ంకొన షేగాం నె బు ఖంగ్గి (త్రైనెం బాం దం ం వటు వస్త సవం రాం ంబుచి వెరిం గి ఘ వె ఘ బ నం వెప్పెరి ది వృాం (వ నం జెం (త్రాం ష్టాం న్నమెం వ నం చం న్న నష్టం ం ఊాం ఋాం నిచణ్న నసు (సాం నెరార్ నటు నం ం బుతి
పి లఋృం ంచ్చైనెనివాు దవటు నం బానంం ది ఘన ఘవు సు డెష్ట రంస భనెనం (న్న సాం లెనాం న్నసు వం నం బుదివ గాం కనైనెచాం వ న ఖుంగుం గాం తృ ఛ చ వ రి త వటు (వి నం బింప్పం ం వం చాం చ్చి యం త్తి చెవం

౨౨౩

నన్నుం దగనాం బ్రచ (అనిమున్ని చెప్పి వెత్త వ్రి వడాంబ్బి లంబటికానంగ్గమై థివితన యాలు దానికి యప్పినా నిశ్చంత్తనవస్తుతల తాచరించి విడ్డానిపరి పత్రుదేశము లరుగ జనిపాం పొమనల్లినల్లినె
(పున్నమ ఘిశాలచెరువ నగుంటా యుక్త పత్రి తె నొచరంబ్బిగాక బ్రకేఘురసే ద్రుతుంబాదగన స్వరపతి దాావించ్చినిజ గుణౌస్తవనకథా (విశచనయాగ తెరింనితచె (యప్పిరసాంసం
గుణా త్రినేర్వమ ఖినంపింబ్బి సుబ్రచబ్రతలంచి మపిక్కలర్వముసుం లంబంచమ లస త్తవింద్రు లర్గిగలలదివస్త్రైనన వెగాయంన మైపెనవాంగ్మినాడులర్ (ది యువంగ బంచ్చి
వైభవము పెరొప్పినతారంగ వాంరవెల్లిదర్ (గ్గా యువంగనాశుల పులశర్వ వగదవశ(న పొచ్చినిచ్చి నను బ్రకేబ్ర చాతెంచ్చిరావు వహు (వ చాచి త్రినవుంప్ఫమున తను పుటాచుంగశాం
పాం (యుత్తం బ్బివైన ధన వ్యూలు (చిత్తము యువినాన్సపెుం ప్రనితాం తన యాలు బ్రగబ్రరాం ముచరితం బ్బిగయాం ఖిరాముము పొంర (పదదివాన్సమునైాం పారబావఘంత్తిం (జ మరవా ।

ఘూర్ణస్వాస్త్రసరసవిలాసవిభ్రమగతిం బొందుచు చన్దనాద్రివసరమున నొక్కవిరులవాని వెసఁ బట్టి లక్ష్మీకాంతుం గాంక్షమున దివికేఁ బటుతర యువనం బగు శ్రీరామఘనయతి రంబు పట్టి పోర్చె(రవం
గొని యాత్మీకాదేయాశాపారికలయా సంశ్రయ అని యొల్లజనం బట్టియు నైష్ఠానపు లందల ప్రేరాయించుం జ్యేష్ఠానుజసత్యరాండప్రయుని బాలికలం బల్కి సైన్యం దెసలం(గనకవడు నా పరగామయు
నాగాంతవప్రసంగ సంశ్రయచేయాహాసం బిన్ననెరసి యా తలబిడి యొల్లినప్రభిదివహా కలం గాంధాయుక్తసరభయు వెళ్ళివెళ్ళికలయుం గా కనవమును లభాంప్రనాం బడి యుక్త(బిడి
ంబి యాదె లయుత్రపెం తపశ్శజనం బలిస్క బరిత్రవాం(బినవంభవఘ్నాహార్తి తికె తైరపర త్వవిభూతిసాంల్ పెంపచ్చశివిగిగా రత్నం బట్టి సృష్టి వయం బట్టి నంబు జంగవాళి
ంజూచి యాయొప్పినకలు లమ్ము పాపకత్తై వృద్ధవారలు యాత్ర బంధవెం(వుని సృతి యాన్న నాడెకవి పెరావు సనుం గాని యాస్తి వారలం(ప్తమ్మ వువిగాం చియు

తంబ్బిగం జాం చితియ ష్ణిడా లు స్త్రీయాశ లిచి శాష్ట్ర శ్లోనస తినర్క వియాంర్కత యెన్నిం జామ్నాన్నిద్రవనివే తలంగ్గత్రా చిన్నధయాం గంజాన్నిత్రిన్నికివాన్ని వ ష్టదేశ్రకష్యం తద్ధిలీనంత్రా చినత్తాంతవకతియం
త్రం బోనవల్లభనిత్యైగెండవదచి ఇత్రా చితెతగదాం వాం వగదేనికారాం షువకాలప్రవేశాం॥౧॥ అంత్రసం ష్టియాన్ని తొదనవిగియుక్తు॥ హారవెంవంది యా ష్ణిం చెవాం రి జాం త్యు॥ తెరం గం ధినంవాంనియు ష్టి
సంవారియాలు వుర్ని విశ్రితలిచ్ఛా తాత్తు సంతగు శ్లపవరం నకు॥౧॥ క్షత్రియాశ్చ త్రిరాంధరజా గాం రవచిలివెలుంగ్నివెంటిని॥ ఋత్రి వం దా త్రైవం క్షలిమును పాంత్త వనం బద్దినటా చి
వచ్చైశాం॥ బ్రాం త్రి తవప్పిటాం లకాం యువెయ్యరం గన్నై నివచ్చి గాంకం వప్పాం త్రనైరం గ్గం చెప్పు వియువాంనినియక్కు వకనం త్రుషనసాం॥౧॥ చని యాం సన యుం చ్చి యాం త్రవం॥ వునకం గ్గా
నిషాం యు యాం చవివాంనివరప త్మి॥ జనవు లి షం గ్ని సం విజ వత్రి నింటె శినయాం త్తుం గాం త్తిడెనవుల్లు చనినసాం॥౧౧॥ చనివాం శ్రీం లగసంవశీ సంర్వ॥ లకం త్రిత్రి యున వైనాం వాం లవాంచవచ

క్షీనిరిధాంబుపచంబున్నస్వర్ణ ది దానంబున్నన్న౹౹ యాన్నంబు ఉభయంబు విరయుబెన్నన దలదినెముగు విశిష్టుఁ లమఁరణా(గ్లానమఘ రమగరువేశనరు(హారింత్తుమభ్రితిక్రత
వసువవతిన్నంబునన్౹౹చ౹౹ఉనవదంవిక్రాన్నమెం జవిభుతమ్మిన్నాధుము ఖారవింప్పము(గనంబు జాని ఖార్య పొమ మొమగాన్ను వం ఆరంజ్యలి వయాత్రిక్దాభ్రి పెం(వనవమునంబె
నైనాండె లచ్చును వర్త్మనవయుక్షువనంబున్న దరం(బున్నంగాని యారాతు నింకన్ననంబు బాబు తన్నైతింత్రి లెక్రపాం దితాం౹ కే౹౹ యాంపేం ఫ్లి పొధి కనం(భాక్షైదాంక
తెరుకవరుచనంనిన్ని దాని(వేరాదిరవెవ్వరాదినం(గాంవ ల యార్గ్గనంపుపరవముగాం వగ్రాన్నిన్ని౹౹క౹౹ అనరకభూనాం-యాకవపబుకుంబు(భిన్నమునిపతి బనక తన యాపృత్తాంతం బ్బిత
నిక్కైరం గిం పుని దేవ[illegible]యాని గాతన్నికిన్ని ష్టిలన్న దానంపురవినంగనరా౹౹చ౹౹ వినయముం రజెంపునైపుక్కనంది వేకముసంగ్గలన్న పుమెదెన్న(తన యాం దొరంగ్గని వెడ్డెలుది

౧౭౦

నం(తకు నివను పం గ త త్రో పృథ్వికు వారు షువం ॥ క్షు హాపు నం క్షు పం త్రి తిని ౪క ౧జి నననం తనవ లవారి ం ద్రిస్న షు నన్షి త్ప పాస్త్ర కరణి యా దన్నై ॥ వాసు వంశము ఖ్సి కుశ లపు లని పెు షు నావం ం
బుబిలి తిని గబిరుపురక్షు నా ౪నా ౪నా లో చిపుము ॥ వారపెక్కపలక్ష్మం గవిని ంశా వ్రం ం గ్నిపై ద్రిపి లో లతపబి దారన్న హాస్త్రి దర్భ బ్రివత్రి ర్ఘ్లి ॥ చర్ఫ్ వారె ంక్షి క్షే యావిలనం జులన్న షాస్త్రా
జిత్రవర్భ్ బాం ంక్షి చర్ (కిలం ఢవై పృ తు లాం ంక్షి ॥ నక్లిగు చునత్రైవర్భ్ త్రి యం ం ఖ ంక్షు చానా ౪గి ౪నక లవి పు ల యం ంక్షి ం త్రిన్నెన్నికన్ని ॥ యన్న వారు లు రాం వాం యం ఖా ఖి ప్పైన వు
త్రైజి త త్రి బం థం ఖబి వు వే రౌనె యు (సవాతము ॥ నన ప్పని ం చ్చికి స చు రితు ౪ కు ౪ అనె తెలి యం ం బ ఖ క్షు తనదువ చనప ప్పబి ప్రైనెరిం గి యు నం శ యా వు తిం వ నక్ష్మిను సు తాలం జూవ
నప్పం ని వాను జెం త్రా నరి జీ ఖిని యెం వం రి యు క్ష త్రి తిని ౪క ౪ వారలని బిధ్వమునసం రాణ రచిశేచాం ఖి ష్టు తులం ం గావించి తినాం చారవి బితసం యాప్రు ములను చిర లవారత్రిత

దో యిప్పైనను దివి లోకంబు ద్రిష్ణు తంబుంజనే(లవేర్షజా చినదాత్రికల్గునృపులతో భుంబునిష్ఠనింత్రంష్టుం గో గ్రువచాయుస్తృలం బాాపుత్రుయు గతోంగానం ష్టవంగ్నిం చప్పి వార్క నే(శ్రహొవ
రశా ఘునిష్టానవము(పు పొవొంపు తుంబ్బి యంశంచంవం సుజెం వృవమసైాం(వొంరణ వుచుత్రులాం ఖ(ప్ర వాంపర్ఛవిషయాం బటిచెనిఫరవంప్రు తానిగ౧ అతనివాారం యంరాావుం పాాదాంపబొపెబి వుంల
కెరనిఘాద్దచ తప్పునవెంప్పు వల యాా(డవయ నివప్పు జకుప్పిం బ్రాదిర్ణం చవినిఘ్ని(గాంంగన్నత్రరివారిరిం గరపుదియాను ౧రేఖ వారయున్నప్పిభ్రమునౌం(ఘాాంరవు౹యుని వుడి
రిదింప్పు పు ఫటింప్పు గవాం(ఘారనునువంవు లం దొారెగనను(భోరనదెవిదెవదాం ష్టోభు యుగ జర్లై నాం౧చ౧బదాంబ యంశ బ్బివు ర్చెలం గసవర్షబనం బాటెనెలప్పిర్న్నిరిర్(బ్రుయాంసుత
యున్నవుర్డిగి చాపిష్టయుం త్రొాగింగ్గాంగిలిం చ్పిహాం(దయుంతవనన్నైన్నపతితమ్మ లనస్తొదవెం ంష్టంబొనియాం౯న్న యాంపరిప్పిడ్డదల్లు లవుంనంభిలరర్(బ్రుకదాంచ్చి వెదాంకనాం౧

కరినగరం బట్టి తనవెంట వచ్చిన బ్రాహ్మణులను దలంకరించి బాణసమూహము చేతం బట్టి గనకలజనము బాహ్యాని తగువారలను మునివరుం డష్టదవస్తువులం దానములు చేసి తర్కలతపస్వివేషముల
తిబిరకెర్త్వరకుమారయోగ్యవరిరవం బోడం గాంచి వారయుచిత పురదవ దివ్యత్రి ల్లిం గ్రుతాడెనం బట్టి లుచవి నసాగ్రక ధరణిసురగణము న్ను గ్రుపలనుషాపతులు నర్థివగ నము నిచ్చె
వెరవునను బావింపుచు బదులవదివిద్యా వైరఘూవపాలు షైలకానిగి గ్రివిరయాస్మాపంగ్ర వామ్లిక్ పము నిచ్చిబా కృపవెంపుననెల్లివగలుం బాసనా వ్వాదము నె
షూ చెల్లవదనంగ్ర వాం ఖ్యాపార్ త కతయం నంనస చానతని గ్రకేయ అనాచం విక్రంనం బెక్ష యాదుప్రైనాగ వంనవు జ్జలీ భక్తిన వాగాలం బవిదిజ్ఞాని యమ్మాని నత్త వము దివృపలిల్లి
తా త్యాం పగు చువట్టె బు లిరిగ్ర గ్రి గ్రి యు క్లి కృపకృ తప్పిదగురాంఘ వెంత్రాన్ లి వారంనత్రై విధం బట్టి లవచ్చి రాం ఛిప్రవర్తకులు మున్నిగాం వవత విన్నవ ము లుగ్రి నయంం దాల్పి
+ గ్రిథలపా. ఉ

తనేచుం త్రైత్రైరి ॥ క ॥ తనకన్నప్రజియాలకాం డ్సై । కొంది ఘంట్ర జినెల్లినైన్న గొంతువ యంతెకరం (జనవటపాం విం చపిన (హ్రాంసు జెం త్రి పాచ్చుం జూంరాం జివపాంకపాం భ్వితపై ॥ కంమన్న
లక్ష్మవం వజ్రకారం (జ్ఞానాంగిరిరిజదివమున్న ఫుం వేగం జ్ఞిగసం (భనాలిగలనంచితపరిశ్రీ వల (మైనరిం చిప్పివిధం జ్ఞినగాంగనము త్సుకుతగచచ నాం ॥ గ్ని ॥ భరతవాం త్సాం యాన ప్రజ్ఞతి నా
గరికే శాంస్త్రం బల్లిలడెన్నైవుగాం బలిం బడ యార్గవాం యాగజిపుం వనాం ద్భాంగాంవాణాంత్రి యారాంద త్కతవలనవైదత్సుమెంకు ॥ కొంవం ష్ఠినరవాలకా త్తవుఖాం యాపుత్తత్రుమ
ములియాంజ్ఞిం త్రిశక్తినైంద్ర ప్రవేశాయిబినాం త్రాం షదివిభకల్పాం ఘ్నాన్సములయాంతం త్రాశక్త్యములువపాం షుండెంశిత జిహ్వలవనము లచ్చిరంపతం న్నునర్తవారాంలయకు కాన్నాము
సరమునగుపుర్వొరయించిమువములు దమదవిప్లు ॥ శిష్ఠు ॥ కులకులం బనధనమొసంగలొజ్ఞిలమూగాంగ ॥ క ॥ యూత్రైవరిగనగుశలవులను (శ్రాంత్రపరితవములంచెరితప్రోపలం

సుణాం(బాత్రవంతిం జెణకత్రు(ద్యుత్రవం బాంణాఘులవివములుపడెశింజైనరాం॥గ్నిద్యవర్కాంత్రవములనుశత్రుచ్ఛెలక్షణాం(భ్నరతులరస్తితిచర్ధవశిచెవల్లిం(బాంగవంతోవియాం జ్ఞనెగవిం
చివత్త్రిర్లక(నతం తుసభ్యైనాంవరతిజరెంచప్పాం॥క॥సంతులగాంనియాం దవిష్వ(త్రుతత్తినుపాంర్పిం చప్పిభూంచింప్రజానరయూవంవాం(శ్రతువులోంనరెం చప్పిగురుధ్దైప్రవతథూంజెబునెయు
సాం ఘువగర్వముం బ్రాచునాం॥తరల॥(ప్రితంల గాంని యాం దవివిష్ణ(త్రితత్తినుపాంర్పాం చప్పిఘూం బింప్రజానరయువంవాం(శ్రతు పుబానరెం చప్పిగుశంధ్దైప్రవతప్రూం జెలు
నెయునాంఘువగర్వముంబ్రాచునాం॥॥ధరణి నెం ప్పినుంగాంలవష్కవుత్తైవయాం గనవం(త్రపైప్రంరియుపెంాదవుం బాం ప్పనసువుంగోంజికాంండ్లులువంప్పాం(ధృ(స్మర
నవర్జనంబునుత్రవువాంగర్వత్రర్నశిలతర్(బాంలయుషాంరు నెంయెవైరాంఘువఘుంస్నపుంఫ్పవంహెంన్నతిర్॥వం॥ము రజిల్లప్పదుకల్పిప్పక్షనుసువాంవెం

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]